ఆంధ్రజ్యోతి

16

తూర్పుగోదావరి

ఆదివారం 20 ఆగస్టు 2017

east godavari





ప్రచార హోరు

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతోంది. అగ్ర నాయకులంతా దగ్గరుండి మరీ కథ నడిపిస్తున్నారు. ఏ డివిజన్ లో చూసినా ఒకటే సందడి.. నాలుగో డివిజన్‌లో ప్రచారంలో పాల్గొన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు కొండబాబు, ఆకుల సత్యనారాయణ, గుడా చైర్మన్ గన్ని కృష్ణ, నామన రాంబాబులను చూడొచ్చు. అలాగే రెండో డివిజన్‌లో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని సంగిశెట్టి జాహ్నవి...

- ఎన్నికల విశేషాలు 8లో

తుని జాతీయ రహదారిలో వాన దృశ్యం





ఎక్కడున్నారో..

జిల్లాలో పెరుగుతున్న అదృశ్యం కేసులు

ఈ ఏడాది 700పైనే ఫిర్యాదులు

మైనర్లు, యువతుల మిస్సింగ్‌లే అధికం

వెళ్లిపోవడానికి నాలుగు కారణాలు ప్రధానం

కేసుల దర్యాప్తులో పోలీసుల చొరవేదీ

టెక్నాలజీతో ఆచూకీ ఈజీనే

ఆ దిశగా కొన్నిచోట్లే ప్రయత్నం

(కాకినాడ క్రైం/రాజమహేంద్రవరం సిటీ)

కనిపించుట లేదు.. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో తరచు కనిపిస్తున్న ప్రకటన. ఎక్కడున్నా తిరిగి రావాలని, మీ అమ్మ బెంగతో మంచం పట్టిందన్న ఒక విన్నపమూ కనిపిస్తుంది. ఇలాంటి విన్నపాలు చూసి ఒక్క క్షణం అయ్యో అనుకుంటాం. ఆ పిల్లాడు, లేదంటే ఆ అమ్మాయి ఏమైపోయిందోనని ఆందోళన చెందుతాం. ఇక పిల్లలు దూరమైన కుటుంబాల్లోనైతే ఈ వేదనకు అంతేవుండదు. ఈమధ్య కాలంలో మిస్సింగ్ కేసుల పేరుతో నమోదు చేస్తున్న సంఖ్య కొంచెం ఆందోళనకరంగా ఉంది. మైనర్లు, మేజర్లయిన యువతీయువకులు, వివాహితలు, వృద్ధులు కనిపించడం లేదన్న జాబితా అంతకంతకూ పెరుగుతోంది. 18 నుంచి 22 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన యువతులు అదృశ్యమైతే ఒక్కోసారి వారు ఏమయ్యారో తెలియడం లేదు. తల్లిదండ్రులు మందలించారని పిల్లలు, ప్రేమాకర్షణలతో యువతులు, సంసార గొడవలతో వివాహితలు, నిరాదరణకు గురై వృద్ధులు జాడ తెలియకుండా పోతున్నారని కేసుల నేపథ్యం చెబుతోంది. ఏటా అదృశ్యమవుతున్న వారి ఆచూకీ తెలుసుకోవడంలో పోలీసులు చూపుతున్న చొరవ ఆశించినంతగా లేదు. కేసు నమోదు చేయడం, ఇతర పోలీసు స్టేషన్లకు సమాచారం బట్వాడా చేయడంతోనే కేసు దర్యాప్తు నిలిచిపోతోంది. జిల్లాలో మిస్సింగ్ కేసులపై ఓ పరిశీలన ఇది. - **కథనం 2లో**

సిత్రం

ఖరీఫ్‌కు ఆగస్టు గండం

వాన.. పంట దోబూచులాట

జిల్లా సరాసరి వర్షపాతం ప్లస్

మెట్టలో మైనస్

72 శాతం మాత్రమే నాట్లు పూర్తి

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పంటల పరిస్థితి విచిత్రంగా ఉంది. డెల్టాల్లో కాలువల ద్వారా ఖరీఫ్ సీజన్ పుంజుకుంది. కానీ మెట్టలో వర్షాధార పంటలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. దీనికి కారణం వర్షపాతం సరిగా లేకపోవడమే. వాస్తవానికి ***- మిగతా 15లో***



మీడియాతో మాట్లాడుతున్న మిడియం బాబూరావు

విలీన మండలాల్లో బంద్

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండు - 7లో

డాక్టర్లు కొట్టుకున్నారు

వైద్యాధికారిపై మరో ఇద్దరు వైద్యుల దాడి

రేఖపల్లి పీహెచ్ సీలో డిష్యుం డిష్యుం

అడిషనల్ డీఎంఅండ్‌హెచ్ వో విచారణ

విధుల నుంచి ఆ ఇద్దరూ తొలగింపు

- 3లో



రాజమహేంద్రవరంలో జరిగిన ఏపీ సబ్ జూనియర్ బాలురు, బాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బాలికల సింగిల్స్ విజేత శ్రీనిత్యకు షీల్డు అందజేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే గోరంట్ల, మేయర్ రజని - 16లో



అన్నవరం సమాచారం

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో శనివారం 2419 వ్రతాలు జరిగాయి. వివిధ విభాగాల ద్వారా రూ.18లక్షలు ఆదాయం లభించగా అన్నదాన పథకానికి రూ.35వేలు విరాళంగా సమకూరింది. దేవస్థానం విచారణ కార్యాలయం నెంబరు 08868-238163.

- అన్నవరం

సత్రం వివరం	గదులు	ఖాళీలు
సీతారామ సత్రం	93	18
ఓల్డ్‌సీసీ	47	11
న్యూసీసీ	47	14
ప్రకాశ్‌సదన్	86	8
ఎస్‌జీహెచ్	59	20
హరిహరసదన్	140	30
సత్యనికేతన్	60	24
వనదుర్గ	12	4



అంతర్వేది సమాచారం

అంతర్వేది: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్యాన్నదానానికి శనివారం 836మంది భక్తులు విచ్చేయగా విరాళంగా రూ.74183 ప్రత్యేక టిక్కెట్ల ద్వారా రూ.17219 వచ్చినట్టు ఇన్‌చార్జి ఆలయసహాయ కమిషనర్ ఎం.లక్ష్మీనారాయణ తెలిపారు.

చికెన్ ధరలు

వెన్‌కాబ్	(రూ.)
ఫారం	84
రిటైల్	99
విత్‌స్కిన్	139
స్కిన్‌లెస్	163

నెక్.. కోడి గుడ్డు

గోదావరి జోన్ రైతు ధర రూ.3.59
తూ.గో.జోన్ రైతు ధర రూ.3.59

ఎక్కడున్నారో?

జిల్లాలో పెరుగుతున్న అదృశ్యం కేసులు
మైనర్లు, యువతుల మిస్సింగ్‌లే అధికం



ఇప్పటికీ తిరిగి రాని కామాడి రాంబాబు

కామాడి రాంబాబు.. వయస్సు 30. కాకినాడ జగన్నాథపురం పప్పుల మిల్లు ప్రాంతానికి చెందిన ఇతడు గత ఏడాది సెప్టెంబరులో పని కోసం నెల్లూరు వెళ్లాడు. ఇప్పటివరకు తిరిగిరాలేదు. పోలీసు కేసు నమోదు చేసినా ఫలితం లేదు. తిరిగి తిరిగి వేసారిన ఆ కుటుంబం రాంబాబు కోసం వేయి కళ్లతో చూస్తోంది. ఇదే ప్రాంతంలోని మహాలక్ష్మీపేట చిక్కాలవారి వీధికి చెందిన 23 ఏళ్ల కోటి మణి కార్తిక్ తన తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతున్నారని మనస్తాపంతో గత ఏడాది జూలైలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడున్నాడో ఇప్పటికీ తెలియదు. ఈ ఇద్దరే కాదు, వందల మంది జిల్లాలో అదృశ్యమైన వారిలో ఉంటారు. తమ కుటుంబానికి చెందిన వ్యక్తి కనిపించడం లేదని జిల్లాలో ఈ ఏడాది ఇప్పటిదాకా పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులు 700లకుపైగా ఉన్నాయంటే, మిస్సింగ్‌లు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థమవుతుంది. కాకినాడ జిల్లా పోలీసు పరిధిలో ఈ ఏడాది 399 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అయితే తిరిగి వచ్చిన వారి సంఖ్య 197గా నమోదైంది. వీరిలో 61 మంది బాలికలు, 121 మంది యువతులు, మహిళలు ఉండడం ఆందోళన కలిగించే విషయం. సంస్థలు, దుకాణాల్లో పనిచేస్తూ ప్రేమ పేరుతో ఎవరో ఒకరి మాయలో పడి ఇల్లు విడిచి వెళుతున్న వారు ఎక్కువగా ఉన్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మిస్సింగ్ కేసుగా నమోదై, తిరిగి పెళ్లి చేసుకుని రావడంతో ఆచూకీ దొరికినట్టుగా రికార్డుల్లో చూపుతున్నారు. అలాగే కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఆకర్షణతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుని తిరిగి రావడం జరుగుతోందని కాకినాడ ఫిర్యాదులను పరిశీలిస్తే తెలుస్తోంది. ఇక రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు పరిధిలో ఈ ఏడాది ఫిర్యాదులు 300 వరకు వచ్చాయి. ఇందులో గత ఆరు నెలల కాలంలో మిస్సింగ్ కేసులుగా 116 వరకు నమోదైనట్టు చెబుతున్నారు. అదృశ్యమైన వారిలో చిన్నారులు, యుక్తవయస్సు కలిగినవారు ఉండడం గమనార్హం.

ఎందుకు వెళుతున్నారు..

ఇంట్లో సమస్యలు, తల్లిదండ్రుల తగాదాలు, ప్రేమాకర్షణలు, వంచన కారణాలతో అదృశ్యమవుతున్న వారి నేపథ్యంగా కనిపిస్తోంది. ఇంట్లో తిట్టారని పిల్లలు చెప్పాపెట్టకుండా వెళ్లిపోతుంటే, మైనర్ బాలికలతోపాటు యువతులు ప్రేమ పేరుతో ఎవరో ఒకరి వెంట వెళ్లిపోతున్నారు. నిరాదరణకు గురైన వృద్ధులు ఇంటి నుంచి వెళ్లిపోయి ఎక్కడో అక్కడ బతుకును వెళ్లదీసే పరిస్థితులు పెరుగుతున్నాయి. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనూ భార్యను వదిలి భర్త, భర్తను వదిలి భార్య వెళ్లిపోతున్న వారు కనిపిస్తున్నారు. ఇలా సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయి జీవితాలను, సంసారాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కొంతమంది వ్యక్తిగత కారణాలు, లేదా కుటుంబ కలహాలు లేదా అప్పులు బాధ తాళలేక కుటుంబ సభ్యులను విడిచి వెళ్లిపోతున్న సంఘటనలు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. పెద్ద సిటీల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ దూర ప్రాంతాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహాలకు తరలించిన ఘటనలు కొన్ని ఉన్నాయి. జిల్లాలో గత ఎనిమిదేళ్లలో ఇంటి నుంచి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాని వారి సంఖ్య ఒక్క కాకినాడ జిల్లా పోలీసు గణాంకాల ప్రకారం 644కు చేరుకుంది. ఈ మిస్సింగ్ కేసుల మిస్టరీ ఇప్పటివరకు వీడకపోవడంతో ఆయా కుటుంబాలు ఎంతో వేదన చెందుతూనే ఉన్నాయి. కాకినాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 2016లో 18 మిస్సింగ్ కేసులు నమోదైతే అందులో ఇద్దరు బాలికలు ఏమైపోయారో ఇప్పటిదాకా సమాచారం లేదు. అలాగే తొమ్మిది మంది మహిళలు మిస్సయితే ఆరుగురు తిరిగి రాగా ముగ్గురు ఏమయ్యారో ఇప్పటికీ వీడని మిస్టరీయే. రాజమహేంద్రవరం వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఈ ఆరు నెలల కాలంలోనే 36 మిస్సింగ్ కేసులు నమోదు కావడం, ఇంటికి దూరమవుతున్న వారి జాబితా నానాటికీ పెరుగుతోందని చెప్పకనే చెబుతోంది.

చివరకు ఏం జరుగుతోందంటే..

రకరకాల కారణాలతో అదృశ్యమవుతున్న వారి జాడ కొన్నాళ్లకు తెలుస్తోంది. కొందరు ఏమైపోయారో కూడా తెలియడం లేదు. ఇలా ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబ సభ్యులు తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన వారు కొన్నాళ్లకు తిరిగి వస్తున్నా, కొందరు ఏదో చోట ఉండిపోయిన జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా ఆకర్షణలతో పడి ప్రేమ పేరుతో వెళ్లిన బాలికలు, యువతులు పెళ్లి చేసుకుని తెలియని ప్రాంతంలో కాపురం పెడుతున్నారు. కొన్నాళ్లకే గొడవలు రావడమో, ఆర్థిక సమస్యతోనో ఇంటిదారి పడుతున్నారు. అప్పటికే జరిగిన నష్టానికి మూల్యం చెల్లిస్తూ బతుకుతున్నారు. ఇలా అదృశ్యమైన కేసులను పరిష్కరించడానికి పోలీసులు పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించుకునే దారిలో ఇప్పుడిప్పుడే నడుస్తున్నారు. సెల్‌ఫోన్ ఉంటే నెంబరు ఆధారంగానో, లేదంటే ఆధార్ కార్డుతో పిల్లలను గుర్తించే విధానాలను అనుసరిస్తున్నారు. ఆచూకీ తెలుసుకుని తీసుకొచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారికి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ ప్రయత్నం జరగడం లేదు. పూర్వంలానే కేసు నమోదు చేసి, ఇతర పోలీసు స్టేషన్లకు పంపించి కొందరు చేతులు దులుపుకుంటున్నారు. అదృశ్యం కేసులపై పోలీసు యంత్రాంగం సీరియస్‌గా దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే



తెలిసీతెలియని వయస్సులో బాలబాలికలు ఆకర్షణకు గురై వెళ్లిపోతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు పూర్తి బాధ్యతతో పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలతో చిన్ననాటి నుంచి స్నేహపూర్వకంగా ఉండాలి అలాగే పిల్లలు స్కూల్‌కు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు వారి ఏమి చేస్తున్నారో ఏమిటో అని గమనిస్తూ ఉండాలి. అలాగే పిల్లలకు స్నేహపూర్వకంగా సలహాలు ఇస్తూ భయపెట్టకుండా వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలి. ఎక్కువగా భయపెడుతూ వారిని కొడుతుంటే పిల్లలు బయటకు పారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుత సమాజంలో పిల్లలపై సెల్‌ఫోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చెడు ప్రవర్తనతో మొండిగా మానసిక ఒత్తిడితో వ్యవహరించే పిల్లలను మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ చేయించాలి. ఒకవేళ పిల్లలు ఎక్కడికైనా పారిపోయి తిరిగి వచ్చాక వారిని భయపెట్టకుండా వారిలోని దిగులు పోగొట్టే విధంగా కౌన్సెలింగ్ చేస్తే పిల్లలకు ఎంతో సహాయంగా ఉండి మానసిక ఉల్లాసంతో ఉంటారు.

-డాక్టర్ నివేదిత, జీజీహెచ్ మానసిక వైద్యనిపుణురాలు

రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు: మంత్రి కొల్లు రవీంద్ర



సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర

రాజమహేంద్రవరం అర్బన్: యువతలో నైపుణ్యాల అభివృద్ధికోసం రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర న్యాయ, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి సహాయ కేంద్రాన్ని శనివారం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొంతసేపు విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా విద్యార్థుల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలను పెంపొందించడమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. పరిశ్రమలకు, ఉద్యోగార్థులకు మధ్య ఉన్న అవసరాలను పూరించడానికి ఈ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.డేవిడ్‌కుమార్ మాట్లాడుతూ నైపుణ్యాల శిక్షణకు తగిన ఏర్పాట్లు చేసి విద్యార్థులకు శిక్షణ అందిస్తూ, వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఎన్ఎస్ఎస్ వలంటీర్ల ఆధ్వర్యంలో మొక్కలునాటారు. ఏపీఎస్ఎస్‌డీసీ జిల్లా మేనేజర్ క్రిష్ణారెడ్డి, జేకేసీ కోఆర్డినేటర్ డాక్టర్ బీపీ నరసారెడ్డి, కళాశాల అధ్యాపక సిబ్బంది, జేకేసీ పాల్గొన్నారు.

'ఉద్యోగులకు మేలు చేసే ప్రభుత్వానికి చిత్తశుద్ధితో పనిచేస్తాం'

కాకినాడ సిటీ: ఉద్యోగులకు మేలు చేసే ప్రభుత్వానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ పితాని త్రినాథ్ అన్నారు. ఉద్యోగుల సంక్షేమంపట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హర్షదాయకమన్నారు. సీఎం చంద్రబాబు 43శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం, ఇంటర్ అర్హతతో కారుణ్య నియామకాల జీవోలు తీసుకురావడం, ఏడాదిపాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించడం వంటి నిర్ణయాలు ఉద్యోగుల్లో భద్రతను పెంచాయని రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అక్టోబరులో డీఏ-2ను ప్రభుత్వం ప్రకటిస్తుందని హామీ ఇచ్చిన ఆర్థిక మంత్రి యనమలకు, డిప్యూటీ సీఎం రాజప్పకు, పౌరసరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థికమంత్రి అతిథిగృహంలో యనమలను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. కేక్ కట్‌చేసి తినిపించారు. నాయకులు సంసాని శ్రీనివాసరావు, అనీల్ జాన్సన్, రామ్మోహనరావు, శాస్త్రి, వీరబాబు, తాతారావు, సత్యవాణి, త్రివేణి , సాయిరెడ్డి, చినపాపారావు ఉన్నారు.



ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజుకు కేక్ తినిపిస్తున్న మంత్రి యనమల

ఆటో ఢీకొని వృద్ధుడి మృతి

రాజమహేంద్రవరం సిటీ: కోరుకొండ రోడ్డు బ్రదరన్ చర్చివద్ద రోడ్డు దాటుతున్న ఒక వృద్ధుడు ఆటోఢీకొని మృతి చెందాడు. విజయనగరానికి చెందిన పోతిన సింహాచలం(60) సుభాష్‌నగర్‌లో నివాసం ఉంటూ కోరుకొండరోడ్డులోని పర్వీన్ మార్బుల్స్ షాపువద్ద నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి విధులకు వస్తుండగా బ్రదరన్ చర్చివద్ద ఒక ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడ్ని అదే ఆటోలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మార్గం మధ్యలోనే అతడు మృతిచెందాడు. ఈ మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

రాజమహేంద్రవరం సిటీ: పురుగులమందు తాగి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన కడియపులంకలో చోటుచేసుకుంది. నర్సీపట్నానికి చెందిన మీసాల సత్తిబాబు(24) తన భార్యతో కలిసి కడియపులంకలోని ఒక నర్సరీలో ఉంటూ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన అతడు పురుగులమందు తాగేశాడు. దీంతో అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం అతడు మృతిచెందాడు.

అమీనాబాద్ కాలనీలో జ్వరంతో వివాహిత మృతి



రాజవొమ్మంగి: మండలంలోని అమీనాబాద్ కాలనీలో జ్వరంతో ఒక వధువు శనివారం మృతి చెందింది. గ్రామానికి చెందిన నేషం శిరీష(22)కు రెండు నెలల క్రితం అడ్డతీగల మండలం వీరభద్రపురానికి చెందిన కొండబాబుతో వివాహ మైంది. ఈనెల 14న జ్వరంగా ఉండటంతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంది. శుక్రవారం ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకుని అస్వస్థతకు గురికావడంతో ఏలేశ్వరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం ఆమె పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో ప్రైవేటు వైద్యుల సూచన మేరకు ఏలేశ్వరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యం అందిస్తుండగా మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయ లు అలముకున్నాయి.

రెండు రోజుల వ్యవధిలో జ్వరాలతో ఇద్దరు మృతి: అమీనాబాద్ కాలనీలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన రావుల రాంబాబు గురువారం జ్వర తీవ్రతతో మృతి చెందాడు. శనివారం శిరీష మృతి చెందడంతో ఎప్పుడు ఎవ్వరు చనిపోతారో తెలియక బిక్కుబిక్కుమంటూ గ్రామస్తులు గడుపుతున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

అదృశ్యమైన యువకుడు తిరిగి రాక

ఊపిరి తీసుకున్న పోలీసులు, కుటుంబీకులు

ప్రత్తిపాడు: మండలంలో అదృశ్యమైన పొదురుపాక యువకుడి ఆచూకీ లభ్యమైంది. వారం రోజులపాటు కనిపించకుండా పోయిన యువకుడు శనివారం రాత్రి రాజమహేంద్రవరంలో ఉన్నట్లు తెలిసి ఎస్ఐ ఎం.అశోక్, పోలీసులు స్టేషన్‌కు తరలించి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పొదురుపాక గ్రామానికి వనుగుల సతీష్‌చంద్ర వంతాడ మైనింగ్ కాంట్రాక్టర్ వెంకటకృష్ణ కాంట్రాక్టర్స్ కంపెనీలో హెల్పర్ ట్రైనీగా పనిచేస్తున్నాడు. ఈనెల 11న సతీష్‌చంద్ర వంతాడ కొండ మీదుగా నడుచుకుంటూ ఏలేశ్వరం వెళ్లాడు. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి మొక్కు ఉండడంతో అక్కడికి బయలుదేరేందుకు రాజమహేంద్రవరం వెళ్లాడు. అతని సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టగా అది అపహరణకు గురైంది. అక్కడి నుంచి మూడు రోజులపాటు నడుచుకుని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కు తీర్చుకున్నాడు. స్వగ్రామం చేరుకునేందుకు సరిపడినంత సొమ్ములు లేకపోవడంతో అంచెలంచెలుగా శనివారం రాజమహేంద్రవరానికి చేరుకున్నాడు. పొదురుపాకలోని తన తండ్రికి ఫోన్ చేయడంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్ఐ ఎం.అశోక్ రాజమహేంద్రవరం వెళ్లి సతీష్‌చంద్రను స్టేషన్‌కు తీసుకువచ్చి తండ్రికి అప్పగించారు. వారం రోజులపాటు సమాచారం లేకుండా అదృశ్యమైన సతీష్‌చంద్ర వ్యవహారంపై ఇప్పటికే మండలంలో లిబరేషన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఎట్టకేలకు సతీష్‌చంద్ర ఇంటికి చేరుకోవడంతో పోలీసులు, యువకుడి కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.



సతీష్‌చంద్రను తండ్రికి అప్పగించిన ఎస్ఐ అశోక్

వైద్యాధికారిపై మరో ఇద్దరు వైద్యుల దాడి

• అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో విచారణ • విధుల నుంచి వారిని తొలగింపు

వరరామచంద్రాపురం: రేఖపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి సుందరంపై మరో ఇద్దరు వైద్యులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. బాధిత వైద్యాధికారి సుందరం తెలిపిన వివరాల ప్రకారం...రేఖపల్లి పీహెచ్‌సీలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. శుక్రవారం చింతూరులో అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్యతో జరిగే వైద్యాధికారుల సమావేశానికి వెళ్లామన్నారు. సమావేశం అనంతరం అడిషనల్ డీఎంహెచ్‌వో ఇద్దరు వైద్యులతో మాట్లాడి ఇక నుంచి అపోహలు లేకుండా విధులు నిర్వర్తించుకోవాలని సూచించారన్నారు. దీన్ని మనసులో పెట్టుకున్న డాక్టర్ సుబ్రహ్మణ్యం రాత్రి 10 గంటల తరువాత కూనవరం పీహెచ్‌సీ వైద్యుడు బాస్కర్ ను, మరో వ్యక్తిని వెంట తీసుకొని తనపై దాడి చేశార న్నారు. దగ్గరలో ఉన్న మాదిరెడ్డి సత్యనారాయణ, పీహెచ్‌సీ సిబ్బంది దాడికి పాల్పడిన వారిని పంపించి వేశారన్నారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో చినబాబు ఆదేశాల మేరకు అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య రేఖపల్లి పీహెచ్‌సీకి వచ్చి విచారణ చేపట్టినట్టు తెలిపారు. పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుల్లయ్య మాట్లాడుతూ డాక్టర్ సుందరం నుంచి వివరాలు తెలుసుకున్నామన్నారు. ఇద్దరు డాక్టర్లు దీనికి కారణమని తన విచారణలో తేలిందన్నారు. దీన్ని డీఎంహెచ్‌వో డాక్టర్ చంద్రయ్యకు, ఐటీడీఏ పీవోకు తెలిపామన్నారు. వారి ఆదేశాల మేరకు రేఖపల్లి, కూనవరం పీహెచ్‌సీల వైద్యులు సుబ్రహ్మణ్యం, భాస్కర్‌లను విధుల నుంచి తొలగిస్తున్నా మన్నారు. ఇకముందు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.



మాట్లాడుతున్న అడిషనల్ డీఎంహెచ్‌వో పుల్లయ్య

గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతుల సాఫ్ట్‌వేర్ సిద్ధం

గుడా చైర్మన్ గన్ని కృష్ణ

కాకినాడ కార్పొరేషన్: గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతుల సాఫ్ట్‌వేర్ సిద్ధం చేశామని, దాని ద్వారా గుడా లైసెన్స్‌డ్ పొందిన సర్వేయర్ల ద్వారా సోమవారం నుంచి ప్లాన్‌లు దాఖలు చేసుకోవచ్చని గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్ గన్ని కృష్ణ, వైస్ చైర్మన్ వి.విజయరామరాజు తెలిపారు. శనివారం ఆర్‌ఆర్ నగర్‌లోని గుడా కార్యాలయానికి వీరు విచ్చేశారు. గుడా చైర్మన్ గన్ని కృష్ణ మాట్లాడుతూ ప్లాన్‌లు తయారు చేసేందుకు గుడా అనుమతించిన లైసెన్స్‌డ్ సర్వేయర్ల వివరాలు సంబంధిత పంచాయతీ కార్యదర్శుల దగ్గర లభిస్తాయన్నారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఆఫ్ లైన్‌లో సంబంధిత పంచాయతీ కార్యదర్శికి పంపుతారన్నారు. తర్వాత పంచాయతీ కార్యదర్శి సదరు యజమాని స్థలాన్ని పరిశీలించి ఆన్‌లైన్ ద్వారా బిల్డింగ్ ప్లాన్ అనుమతి జారీ చేస్తారన్నారు. అందువల్ల గుడా పరిధిలోని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకునే వారందరూ భవన నిర్మాణాలకు దరఖాస్తు చేసి ఫీజులు చెల్లించి అనుమతులు పొందాలని సూచించారు. కార్యక్రమంలో గుడా అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ ఎ.సత్యమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

జడేరులో వైద్య శిబిరం

గంగవరం: రామకృష్ణమిషన్ సంచార వైద్యశాల ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈవైద్య శిబిరంలో వైద్య నిపుణులు డాక్టర్ పరాసర 108మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. పౌష్టికాహార లోపం నివారణ కోసం పౌష్టికాహార ప్యాకెట్లను పంపిణీ చేశామని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి కపాలీషానందాజీ తెలిపారు. కార్యక్రమంలో రామకృష్ణామిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, జడేరు ఉపసర్పంచ్ నాగిరెడ్డి, రామకృష్ణ మిషన్ సిబ్బంది పాల్గొన్నారు.



ఆ ఘటన పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలి

పీడీఎస్‌యూ

రంపచోడవరం: వై.రామవరం మండలం తోటకూరపాలెం కస్తూర్బా పాఠశాలలో జరిగిన ఘటన పునరావృత్తం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రంపచోడవరం పీడీఎస్‌యూ డివిజన్ కార్యదర్శి ఎస్.ప్రకాష్ అన్నారు. శనివారం వై.రామవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రతి హాస్టల్స్‌లో ఏఎన్‌ఎంలను నియమించాలని, రెండు వారాలకొకసారి విద్యార్థులకు హెల్త్ చెకప్ నిర్వహించి, విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు.

వై.రామవరంలో వనం-మనం ర్యాలీ



ర్యాలీ నిర్వహిస్తున్న అటవీశాఖ సిబ్బంది

వై.రామవరం: అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం వై.రామవరంలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. డీఆర్వో గుడ్ల ఈశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ర్యాలీ ప్రారంభించారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. పాఠశాలలో పలు రకాల మొక్కలు నాటారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది రాజశేఖర్, వెంకట రమణ, పాఠశాల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

22న ట్రైకార్ రుణాల ఎంపికకు ఇంటర్వ్యూలు

ఎటపాక: ఈనెల 22న స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ట్రైకార్ రుణాల మంజూరు ఎంపికకు స్క్రీనింగ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రఘురామారావు శనివారం తెలిపారు. ట్రైకార్ రుణాల లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్టీ అభ్యర్థులు ఇంటర్వ్యూకు తప్పక హాజరుకావాలన్నారు. సబ్సిడీతో అందించే రుణ సదుపాయాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రుణాలకు ఇంటర్వ్యూలు

అడ్డతీగల: స్థానిక యూనియన్ బ్యాంకులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులు చేసుకున్న వారికి శనివారం ఇంట ర్వ్యూలు నిర్వహించారు. ఆన్‌లైన్‌లో దర ఖాస్తులు చేసుకున్న వారిని ఎంపీపీ అన్నం సత్తి బాబు, బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు చేశారు.

విద్యుత్ కు అంతరాయం

రౌతులపూడి: రౌతులపూడి, కే ఈ చిన్నయ్యపాలెం సబ్‌స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్ కు అంతరాయం కలుగుతుందని డీఈ శ్రీనివాసరావు తెలిపారు. మరమ్మత్తులు నిమిత్తం జగ్గంపేట ఏఈ పీఈ ఎస్.రమణమూర్తి ఆదేశాల మేరకు నిలుపువేస్తున్నామని డీఈ తెలిపారు.

విలీన మండలాల్లో పోలవరం బంద్ విజయవంతం



మాట్లాడుతున్న ఒడిసా రాష్ట్రం మల్కనగిరి ఎమ్మెల్యే మనీష్

చింతూరు: పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, పోలవరం నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో శనివారం చింతూరులో చేపట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. దుఖాణ సముదాయాలు పూర్తిగా మూసివేశారు. బంద్ కారణంగా చింతూరు మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్, ఒడిసా, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు చింతూరు చట్టి సెంటర్‌లో నిలిచిపోయాయి. ఈసందర్భంగా అఖిలపక్షం నాయకులు, పోలవరం నిర్వాసితుల సంఘ నాయకులు, సీఐటీయూ, భారతీయ అనుసూచిత్ సంక్షేమ సంఘం నాయకులు, ఒడిసా రాష్ట్రం ఎమ్యెల్యే మడకం మనీష్, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఛత్తీస్‌గఢ్‌కు చెందిన విజయ్ తదితరులు చింతూరులో జోరుగా వర్షం కురుస్తున్నప్పటికి ర్యాలీ నిర్వహించారు. వారంతా ప్రభుత్వం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘ నాయకుడు డా మిడియం బాబూరావు, అఖిలపక్షం నాయకులు వై.రామలింగారెడ్డి, అహ్మాద్‌అలి, రంజాన్, పరిటాల సత్యనారాయణ, దాకి శేషవతారం, పల్లపు వెంకట్ సంఘ నాయకుడు చదలవాడ కృపాకుమార్, చింతూరు సర్పంచ్ సోడె శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యురాలు బాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

'నిర్వాసితులు కోరేవిధంగా ప్యాకేజీ చెల్లించాలి'

వరరామచంద్రాపురం: పోలవరం కారణంగా సర్వం కోల్పోయే విలీన మండలాల నిర్వాసితులు కోరేవిధంగా ప్యాకేజీ చెల్లించాలని, అప్పటివరకూ నిర్వాసితుల పక్షాన పోరాడతామని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. శనివారం నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో రేఖపల్లి సెంటర్‌లో బంద్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన, గిరిజనేతర నిర్వాసితులకు ప్రభుత్వం మాయ మాటలు చెప్పి కాలయాపన చేస్తూ, పోలవరం ప్రాజెక్టు పనులు చేపడుతున్నారన్నారు. కంటి తుడుపు చర్యగా మండలంలో మొదటి విడతలో 11 గ్రామాలకు ప్యాకేజీ ఇస్తామని, ఆర్‌అండ్‌ఆర్ సర్వేచేసి నిర్వాసితులను మభ్య పెడుతున్నారన్నారు. పరిహారం కోసం నిర్వాసితుల పక్షాన పోరాటాలు చేసేవారికి మద్దతు పలికి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు. అనంతరం మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ భూనిర్వాసితులకు గతంలో ఎకరాకు రూ.1.15 లక్షల పరిహారం ఇచ్చిన రైతులకు 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి న్యాయమైన పరిహారం ఇచ్చిన తరువాతనే ప్రాజెక్టు పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్, నిర్వాసిత సంఘం నాయకులు, అఖిలపక్షం నాయకులు కారం శిర మయ్య, పూనెం సత్యనారాయణ, బొప్పెన కిరణ్‌కుమార్, పంకు సత్తిబాబు, వడ్లాది రమేష్, జి.లక్ష్మణరావు, గూటాల శ్రీనివాసరావు, పొడియం శ్రీరామూర్తి, సోయం చినబాబు, పిట్టా రామారావు, కడుపు రమేష్, ముత్యాల గౌతమ్, కర్నాటి ఏసు, ముత్యాల శ్రీనివాసరావు, మాచ్ల గంగులు, నిర్వాసితులు పాల్గొన్నారు.

కూనవరంలో బంద్ విజయవంతం

కూనవరం: విలీన మండలాల్లోని పోలవరం నిర్వాసిత రైతులకు కుటుంబాలకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ సీపీఎం, వైసీపీ, కాంగ్రెస్, సీపీఐ జనసేనా పార్టీల ఆధ్వర్యంలో ముంపు మండలాల్లో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఉదయం నుంచే టేకులబోరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపుతో నష్టపోయే రైతులు ఎకరానికి రూ.10.80 లక్షలు ఇవ్వాలని, నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ పునరావాసం కల్పించాలని, 18ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ పరిహారం ఇవ్వాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, గిరిజన గిరిజనేతరులకు ఒకే విధంగా ప్యాకేజీతో పాటు ఒకే ప్రాంతంలో పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తప్పుడు లెక్కలతో పరిహారం చెల్లంచకుండా కుట్ర చేస్తుందని ఆరోపించారు. బంద్ సందర్భంగా భద్రాచలం, రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి వచ్చిపోయే బస్సులను నిలిపివేశారు. పాపికొండల పర్యాటకులకు వాహనాలను ఆపివేయడంతో కొందరు ఇబ్బందులు పడ్డారు. బంద్ సందర్భంగా కూనవరంలో ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు మూసివేశారు. స్థానిక దుకాణాలు షాపులు, హోటళ్లను స్వచ్ఛందంగా మూసివేశారు. కార్యక్రమంలో పోలవరం నిర్వాసితుల సంఘం నాయకులు ఎంపీపీ కొమరం పెంటయ్య, ఆవులమరి యాదాస్, మండా దుర్గాప్రసాద్, జుత్తుక సూర్యచంద్రరావు, మేకల నాగేశ్వరరావు తలగాని నాగరాజు, శ్యామల కృష్ణ, ఆలూరి కోటేశ్వరరావు, శ్రీమంతుల వెంకటరామణ, పొడియం అప్పారావు, నందికొండ శ్రీనివాసరావు, కొమ్మాని మోహనరావు, యాలం సీతారామయ్య, చిలకం హరినాద్, లంబుశ్రీను, కొవ్వూరి శివయాదవ్, బత్తుల నరసింహమూర్తి, గురజాపు ప్రసాద్, శ్రీమంతుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పోలవరం బంద్ సంపూర్ణం

నెల్లిపాక జాతీయ రహదారిపై రాస్తారోకో

ఎటపాక: పోలవరం ముంపు నిర్వాసితులకు మెరుగైన పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ పోలవరం నిర్వాసితుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఎటపాకలో తలపెట్టిన పోలవరం బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది.నందిగామ, తోటపల్లి, నెల్లిపాకలోని ప్రదాన రహదారులపై పోలవరం నిర్వాసితుల సంఘం నాయకులు ఉదయం నుంచి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలవరం సమస్యలపై నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. నెల్లిపాకలోని విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారిపై నాలుగు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో అధిక సంఖ్యలో వాహన రాకపోకలు స్తంభించాయి. బంద్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు. బ్యాంకులు, పోస్టాఫీసులు. పాఠశాలలు మూతపడ్డాయి. దుకాణదారులు, వివిధ షాపుల యాజమానులు, వ్యాపార వర్గాల వారు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. ఈబంద్‌కు వైసీపీ, సీపీఐ మద్దతు పలికాయి. కార్యక్రమంలో పోలవరం నిర్వాసితుల నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు, ఐ.వెంకటేశ్వర్లు, ఎలిశాల నాగరాజు, వాసు, కందుల శ్రీను, బీబీజి తిలక్, రామారావు తదితరులు పాల్గొన్నారు.



నిర్వాసితుల బంద్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజయ్య



కూనవరంలో ధర్నాలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు



ఎటపాక మండలం నెల్లిపాకలో జాతీయ రహదారిపై రాస్తారోకో

కాగిత రహిత పరిపాలన దిశగా చర్యలు: పీవో



కార్యక్రమంలో మాట్లాడుతున్న పీవో దినేష్‌కుమార్

రంపచోడవరం: కాగిత రహిత పరిపాలన దిశగ విధులు నిర్వహించాలని ఐటీడీఏ పీవో దినేష్ కుమార్ వివిధ శాఖల సిబ్బందికి సూచించారు. శనివారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాల్‌లో వివిధ శాఖల ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ, కాకినాడ జిల్లా శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో నోటింగ్, డ్రాఫ్టింగ్ అండ్ ఈ-ఆఫీసుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా పీవో మాట్లాడుతూ ప్రభుత్వం డివిజన్ కార్యాలయాల నుంచి మండల కార్యాలయాల వరకు ఈ-ఆఫీసు కార్యకలాపాలు కొంతవరకు నిర్వహిస్తున్నారన్నారు. త్వరలో గ్రామస్థాయికి ఈ-ఆఫీసు కార్యకలాపాలు విస్తరించనున్నాయని, సిబ్బందికి పూర్తి అవగాహనకు దఫాదఫాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా శిక్షణా కేంద్రం సమన్వయాధికారి మూర్తి, టెక్నికల్ అధికారి దినేష్, ట్రైనరు కె.గండేశ్వరరావు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ రుణాలకు ఇంటర్వ్యూలు



రాజవొమ్మంగి: మండలంలోని నిరుద్యోగ యువతీ, యువకులు, మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలకు శనివారం జడ్డంగిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మైనార్టీ, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ట్రైకార్, కాపు కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కేఆర్ విజయ, బ్యాంక్ మేనేజర్ శివకృష్ణ, జడ్పీటీసీ కోసూరి బుజ్జి చిన్నాలమ్మ, ఎంపీపీ కలింకోట నూకరత్నం, వైస్ ఎంపీపీ దంతులూరి శివరామచంద్రరాజు, సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావు, లబ్బర్తి ఎంపీటీసీ సభ్యుడు మాతిరెడ్డి సోమినాయుడు తదితరులు ఉన్నారు.



21,22,23 తేదీల్లో ఉపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్

వై.రామవరం: స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో ఈనెల 21,22,23తేదీల్లో ఉపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ఎంఈవో ప్రసాద్‌బాబు తెలిపారు. 21న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 50 శాతం మంది ఉపాధ్యాయులకు, 22న మరో 50శాతం ఉపాధ్యాయులు, 23న ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు, గణితం, సైన్సు, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి టెలీకాన్ఫరెన్స్ జరుగుతుందన్నారు. ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే కార్యక్రమానికి స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో అడిగిన పూర్తి వివరాలతో హాజరుకావాలన్నారు.

వసతి గృహానికి నీటిశుద్ధి యూనిట్ బహూకరణ



యూనిట్‌ను అందజేసున్న ఎంపీడీవో విజయ, పీహెచ్‌సీ డాక్టర్ మహేష్‌రెడ్డి

రాజవొమ్మంగి: స్థానిక బీసీ బాలికల వసతి గృహానికి స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యులు మహేశ్వరెడ్డి రక్షితమంచినీటి పథకం యూనిట్‌ను బహూకరించారు. ఓఎన్‌జీసీ రాజమహేంద్రవరంలో పని చేస్తున్న అడ్డతీగల మండల రాయపల్లికి చెందిన తన తండ్రి పందుల రామరాజు తన వంతు సహాయంగా తాగునీటి శుద్ధి యూనిట్‌ను పంపించారన్నారు. ఈమేరకు స్థానిక ఎంపీడీవో కేఆర్ విజయ, డాక్టర్ మహేష్‌రెడ్డి ఈయూనిట్‌ను హాస్టల్ వార్డెన్ జె.సాయి సూర్యలక్ష్మికి అందజేశారు. కార్యక్రమంలో గురుకులు పాఠశాల ప్రిన్సిపాల్ సత్యవేణి, హాస్టల్ సిబ్బంది సత్యవతి, నర్సవేణి తదితరులు పాల్గొన్నారు.

'గుణాత్మక విద్యనందించాలి'



విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేస్తున్న ఎంపీటీసీ లక్ష్మి

గంగవరం: విద్యార్థులకు ఆట పాటల ద్వారా గుణాత్మకమైన విద్యనందించాలని మొల్లేరు ఎంపీటీసీ సభ్యురాలు కుంజం లక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని వడ్డిచెరువు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బడిఈడు పిల్లలంతా పాఠశాలలో ఉండేలా చూడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం గుర్రయ్య తదితరులు పాల్గొన్నారు.

పొంగి ప్రవహిస్తున్న కొండవాగులు

ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలు



రాజవొమ్మంగి మండలం జడ్డంగి వద్ద మడేరు వాగు ఉధృతి

రాజవొమ్మంగి: తొలకరి సమీపించి ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ఆందోళన చెందిన గిరిజన రైతాంగంలో నైరుతి రుతుపవనాల రాకతో వారిలో ఆశలు చిగురించాయి. శుక్ర,శని వారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. శుక్రవారం మండలంలో 34.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన్నట్లు రెవెన్యూ యంత్రాంగం తెలిపారు. వరుణుడి కరుణ కోసం గిరిజన గ్రామాల్లో గిరిజన మహిళలు చేసిన పూజలు ఫలించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు వేసిన నారు ఎండి పోతుండటం, పొగాకు, పత్తి పంటలు నీరు లేక గిడస బారి పోతున్న నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షం గిరిజన రైతాంగంలో జీవం పోశాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జడ్డంగి వద్ద మడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం రాజవొమ్మంగిలో జరిగే వారపు సంతలో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు మారుమూల గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు ఒకింత ఇబ్బందులు పడిన వరుణుడు కరుణించడంతో పులకరించిపోయారు.

మారేడుమిల్లి వనవిహారిలో సార్ట్‌సర్క్యూట్
- భారీగా ఆస్తి నష్టం

మారేడుమిల్లి: తూర్పు ఏజెన్సీ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి వన విహారి రిసార్ట్స్‌లో ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. రిసార్ట్స్‌లో ఉన్న ఏసీ మిషన్లు, టెలివిజన్‌లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. ఈరిసార్ట్స్‌కు విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటచేసిన ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ తీగలపై చెట్టుకొమ్మ పడి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి పెద్ద శబ్దంతో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. ఈప్రమాదంలో ఉడెన్ కాటేజీలు, హిల్‌టాప్ రిసార్ట్స్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి 17 ఏసీలు, ఐదు టీవీలు, హీటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి ఈప్రమాదం జరిగినప్పుడు మొత్తం 8 రిసార్ట్స్‌లో పర్యాటకులు బస చేశారు. అయితే వనవిహారి సిబ్బంది అప్రమత్తం కావడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే పర్యాటకులు అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కురుస్తున్న వర్షాలు

గంగవరం: మండలంలో శుక్రవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 10గంటల సమయం నుంచి శనివారం సాయంత్రం వరకు వర్షాలు కురుస్తుండడంతో మండలంలోని పలు కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మండలంలోని గన్నేరు, పెద్దేరు, కొండకాలువ, శివమ్మకాలువ పొంగి ప్రవహిస్తున్నాయి. విస్తారంగా వర్షాలు కురవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రెండురోజులుగా వర్షం

వై.రామవరం: మండలంలో రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గిరిజన గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారి గిరిజన గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. రైతులకు వర్షం వరంగా మారి వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తున్నారు. పలు చోట్ల తాటాకు గృహాలు లోగిళ్ల సైతం వర్షాలకు లీకేజీలుగా మారి పలు కుటుంబాల వారు ఇబ్బందులకు గురవుతున్నారు.

రిజర్వాయర్‌లో పెరుగుతున్న నీటిమట్టం
అప్రమత్తమైన జెన్‌కో అధికారులు

డొంకరాయి: ఒడిసా తీరాన్ని అనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా సీలేరు నదీపరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం డొంకరాయిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ సీలేరు నదిలో కలుస్తుండటంతో డొంకరాయి రిజర్వాయర్‌లో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. శనివారం సాయంత్రానికి రిజర్వాయర్‌లో 1030 అడుగుల నీటిమట్టం నమోదైనట్టు డ్యామ్ ఏఈ తిరుపతిరావు తెలిపారు. మరో 7 అడుగుల నీటిమట్టం పెరిగితే ఈ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది.

అప్రమత్తమైన అధికారులు

వర్షాల ఉధృతి పెరగడంతో డొంకరాయిలోని పవర్‌హౌస్ ఇంజనీర్లు, ఏవీపీ డ్యామ్ ఇంజనీర్లు అప్రమత్తమయ్యారు. ఏవీపీ డ్యామ్ వద్ద అలిమెర వాగు ఉధృతంగా ప్రవహిస్తూ రిజర్వాయర్‌లో కలుస్తుండటంతో ఆ నీరు దిగువన ఉన్న పొల్లూరు పవర్‌హౌస్‌కు తరలించి విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ఈపరిస్థితిలో డొంకరాయి పవర్‌హౌస్‌లో కూడా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తే విడుదలయ్యే 4.500 క్యూసెక్కుల నీరు పవర్‌కెనాల్ ద్వారా ఏవీపీ డ్యామ్ రిజర్వాయర్‌లోకి చేరి నిల్వ సామర్థ్యాన్ని మించిపోతే ప్రమాదకరపరిస్థితి తలెత్తడమే కాక గేట్లు ఎత్తి ఆ నీటిని వృధాగా క్రిందికి వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని దీనిని నివారించడానికి డొంకరాయి పవర్‌హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏవీపీ డ్యామ్ ఏఈ రాజశేఖర్ తెలిపారు. షిఫ్ట్ ఉద్యోగులు, పెట్రోలింగ్ సిబ్బందితో కలిసి ఏవీపీ డ్యామ్ వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

భారీ వర్షం- పొంగుతున్న తడిక వాగు

మోతుగూడెం: చింతూరు మండలం మోతుగూడెం పరిసర ప్రాంతాల్లో శుక్ర, శనివారం భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈప్రాంతంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మోతుగూడెం సమీపంలోని తడికవాగు వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తుంది. చెరువులు, కుంటలు నిండిపోవడంతో వరినాట్లుకు అనుకూలంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సీలేరు నదిలో వరద పెరుగుతుంది.



మోతుగూడెం సమీపంలోని తడిక వాగు ఉధృతి



గంగవరంలో పొంగిపొర్లుతున్న కొండవాగు



డొంకరాయిలో ఏవీపీ డ్యామ్ పూర్తిగా నిండిపోయిన దృశ్యం

సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో సజావుగా అమలు చేయాలి

సెర్ఫ్ సీఈఓ కృష్ణమోహన్



సమాశేశంలో మాట్లాడుతున్న సెర్ఫ్ సీఈఓ కృష్ణమోహన్

రంపచోడవరం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో సజావుగా అమలు చేయాలని వెలుగు సిబ్బందికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో డాక్టర్ పి.కృష్ణమోహన్ సూచించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబాన్ని చంద్రన్న బీమా పథకంలో నమోదు చేసి, బీమా ప్రయోజనాలు సమకూర్చాలని వెలుగుసిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. శనివారం స్థానిక పీఎంఆర్‌సీలో వెలుగు సిబ్బందితో సమావేశం నిర్వహించి నూతన డ్వాక్రా సంఘాల ఏర్పాటు, సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ, చంద్రన్న బీమా పథకం, సంస్థాగత బలోపేతం, స్త్రీ నిధి, ఉద్యానవనసాగు, ఏపీ గ్రామాణాభివృద్ధి ప్రోగ్రాం పథకం క్రింద స్వచ్ఛ భారత్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం, పెరటికోళ్ల పెంపకానికి నిధుల కేటాయింపు, ఇతర అంశాల పురోగతిపై సమీక్షించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలుగు కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అందరికీ అందేలా గ్రామ, మండల స్థాయి సంఘాలకు అవసరమైన శిక్షణ ఇచ్చి నాయకత్వ లక్షణాల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా వారిని చైతన్య పర్చాలన్నారు. సుమారు ఏడు వందల రైతు ఉత్ప త్తిదారుల సంఘాలు ఐటీడీఏ పరిధిలో ఉన్నాయని, వీరికి వ్యవ సాయ, ఉద్యాన రుణాలే కాక గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నుంచి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు. ఇప్పటికి ఒక్కొక్క గ్రూపునకు రూ.పది వేలు ఇచ్చామని, నూతన ఒరవడితో ఉత్పాదకతను పెంపొందించడానికి ఓలం, ఉద్యాన, కెవీకె, పశుసంవర్ధనం, వ్యవసాయం, ఐటీడీఏల సహకారంతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించి గిట్టుబాటు ధర కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హోమ్ స్టేట్ ప్లాంటేషన్ ద్వారా ప్రతి ఇంటికి ఫలసాయాన్ని ఇచ్చే ఐదు వేల మొక్కలు ఉపాధి హామీ ద్వారా ఉచితంగా అందిస్తామన్నారు. గిరిజనులకు సహజసిద్ధంగా ఉన్న భూములను అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయం ఒనగూరుతుందన్నారు. 35 శాతం మేరకు సిబ్బందికి జీతాలు పెంచడంతో పాటుగా 10శాతం ప్రోత్సాహకాలు అందించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో డైరెక్టరు జి.రాజేంద్రప్రసాద్, ప్రోగ్రాం ఎగ్జిక్యూటీవ్ పార్థసారధి, ఏపీడీ సత్యం నాయుడు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పారా వలంటీర్లకు శిక్షణ



పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ

అడ్డతీగల: అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో పారా లీగల్ వలంటీర్లకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం శనివారం ప్రారంభించారు. మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ పి.రవిశంకర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణలో పారా వలంటీర్ల విధివిధానాల గురించి వివరించారు. ప్రజలకు వలంటీర్లు అందించాల్సిన సేవలను వివరించారు.



మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

మోటార్ సైకిళ్ల దొంగ అరెస్టు

సామర్లకోట: సామర్లకోట పరిసర ప్రాంతాలలో రెండు మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడిన భీమడోలు మండలం, గుండుగొలనుకు చెందిన ఆకుల మహేష్‌ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్టు సామర్లకోట పోలీసులు తెలిపారు. పాకనాటి పెద్దిరాజు ఫిర్యాదు మేరకు మోటార్‌సైకిళ్ల చోరీపై కేసు నమోదు కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆకుల మహేష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో మోటారుసైకిళ్ల చోరీ బహిర్గతమైంది. అతని వద్ద నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీ నం చేసుకొని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్టు పోలీసులు చెప్పారు.

త్వరలో పరువు హత్యల నేపథ్యంలో సినిమా

సినీ దర్శకుడు వైకుంఠ లవ్య



రాయవరంలో మాట్లాడుతున్న దర్శకుడు వైకుంఠ లవ్య

రాయవరం: త్వరలో నూతన నటీనటులతో పరువు హత్యల కథాంశంగా నూతన సినిమా రూపొందిస్తున్నట్టు సినీ దర్శకుడు బి. వైకుంఠ లవ్య తెలిపారు. శనివారంరాయవరం మండలంలోని పసలపూడి గ్రామంలో సినిమా లోకేషన్స్ చూసేందుకు వచ్చిన ఆయన విలేక రులతో మాట్లాడారు. తనది శ్రీకాకుళంజిల్లా పాతపట్నం గ్రామమని తెలిపారు. కృష్ణ వంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినట్టు తెలిపారు. నిన్నేపెళ్ళాడతా, ప్రియరాగాలు, నిధి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినట్టు తెలిపారు. ధ్రువ తారలు, కలిసిన మనస్సులు వంటి సుమారు ఎనిమిది టీవీ సీరియల్స్‌కు దర్శకుడుగా పని చేసినట్టు తెలిపారు. తాను తొలిసారిగా బాల ఆదిత్య హీరోగా జాజిమల్లి చిత్రానికి దర్శకత్వం వహించినట్టు చెప్పారు. కన్నడంలో మొండ, తెలుగులో నంద ,సిద్ధ, శ్రీరాజ్ హీరోలుగా త్రీ ఈడియట్స్ చిత్రానికి దర్శకత్వం వహించినట్టు తెలిపారు. నూతనంగా పరువు హత్యల కథాంశ చిత్రంను పూర్తిగా తూర్పుగోదావరి జిల్లాలో చిత్రీకరించనున్నట్టు తెలిపారు. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ వచ్చేనెల 2,3 తేదీల్లో ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ చిత్రానికి నవనీత్‌చంద్ర మ్యూజిక్ డైరెక్టర్‌గా, సురేష్ గంగుల కెమెరామెన్‌గా, శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. కమర్షియల్ దర్శకుడుగా పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యంగా చెప్పారు.

బాక్సింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక



రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులతో కళాశాల కరస్పాండెంట్ తదితరులు

మామిడికుదురు: రాష్ట్రస్థాయిలో జరిగే బాక్సింగ్ పోటీలకు ఆదుర్రు నాగార్జున జూనియర్ కళాశాల విద్యార్థులు పలువురు ఎంపికైనట్టు కరస్పాండెంట్ డి.సునీల్ తెలియజేశారు. స్టూడెంట్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో తమ కళాశాలకు చెందిన వి.పవన్ కుమార్, వీఎస్ఎస్ దుర్గా ప్రసాద్, వై.దినేష్‌కుమార్ మొదటి స్థానాన్ని, కేవై స్వామి, ఆర్.రమణకుమార్, బి.వీ రేష్‌బాబు, కె.దుర్గాప్రసాద్‌లు ద్వితీయస్థానాన్ని సా ధించినట్టు తెలిపారు. వీరు సెప్టెంబరు 10వ తేదీన మచిలీపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరస్పాండెంట్, కాలేజ్ ప్రిన్సిపాల్ కె.కేశవ, బి.మధుకుమార్, బత్తుల విజయరాజు అభినందించారు.

రైతులకు వ్యవసాయాధికారులు

తోడ్పాటు అందించాలి



సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణప్రసాద్

పెద్దాపురం: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరుస్తూ, రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయాధికారులు సూచనలు, సలహాలు ఇవ్వాలని మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె.కృష్ణప్రసాద్‌జీ అన్నారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో శనివారం జరిగిన వ్యవసాయాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పంట సాగు దశ నుంచి రైతుకు పంట చేతికి వచ్చే వరకు అవసరమైన సూచనలు, సలహాలు అందజేయాలన్నారు. మెట్ట ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ద్వారా మేలైన పంటలు పండించవచ్చనని, దీని వలన అధిక దిగుబడి సాధ్యమని అన్నారు. ఈఐఎఫ్‌సీ ద్వారా మెట్ట సాగును సశ్యశ్యామలం చేసేందుకు. దీని అనుబంధ విభాగాల అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలన్నారు. వరి పంట పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో ఆశా జనకంగానే ఉన్నప్పటికీ ఆకు నల్లి, ఇస్నా పురుగు ఆశించే అవకాశం ఉందని, వీటి నివారణకు ప్రొఫినోఫాస్ మందును వాడాలని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు జిల్లాలో సాగు విస్తీర్ణం ప్రస్తుత పరిస్థితిలో తీసుకోవలసిన చర్యలను తెలియజేశారు.వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ కేఎస్‌వీ ప్రసాద అధ్యక్షతన జరిగిన ఈ సభలో వ్యవసాయ శాఖ డీడీ రామారావు, ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్, శాస్త్రవేత్త సీవీ రెడ్డి, డాక్టర్ ఎన్.నందకిశోర్, డాక్టర్ ఉషారాణి, ఐ.సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.

వ్యాయామ విద్యపై శ్రద్ధ చూపని

పాఠశాలలపై చర్యలు

వ్యాయామ విద్య తనిఖీ అధికారి భానుమూర్తిరాజు



వ్యాయామ విద్య తనిఖీ అధికారిని సత్కరిస్తున్న దృశ్యం

సామర్లకోట: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వ్యాయామ విద్యపై శ్రద్ధ చూపకపోతే పాఠశాలల హెచ్ఎంలు, పీఈటీలపై చర్యలు తప్పవని రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారి భానుమూర్తి హెచ్చరించారు. సామర్లకోట మున్సిపల్ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతీ పాఠశాల విద్యార్థులు అంతర్గత క్రీడాపోటీలు, గ్రిగ్ క్రీడా పోటీలలో పలితాలు సాధించకపోతే చర్యలు తప్పవన్నారు. వారానికి ఆరు పీరియడ్లు తప్పనిసరిగా వ్యాయామ విద్యకు కేటాయించాలన్నారు. ప్రతీ శుక్రవారం పాఠశాల విద్యార్థులతో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ప్రతీ శనివారం యోగా తప్పకుండా నిర్వహించాలన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రతీ శనివారం విధిగా నిర్వహించాలన్నారు. క్రీడా మైదానాలు, క్రీడా సదుపాయాలు అంతగా లేని పాఠశాలల్లో ఇండోర్ గేమ్స్, మైనర్ గేమ్స్ పోటీలపై శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకోవలన్నారు. విద్యార్థులకు క్రీడాంశాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతకు ముందు సామర్లకోట పట్టణ పరిధిలోని అయోధ్య రామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాల, యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలల్లో క్రీడాకారుల ప్రగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు పి.శ్రీరామచంద్రమూర్తి, ఎం.రవిరాజు, హెచ్ఎంలు తోటకూర సాయిరామకృష్ణ, యు.సత్యనారాయణ, పిల్లా భీమశంకరం, వ్యాయమ ఉపా ధ్యాయులు తాళ్లూరి వైకుంఠం, పి.నాగమణి, వీరభద్రం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

రత్నగిరిపై గుర్తు తెలియని వ్యక్తి మృతి

అన్నవరం: రత్నగిరి కొండపై సీసీ కాటేజీ వెనుక ప్రాంతంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. రెండు రోజులుగా వనదుర్గ ఆలయ సమీపంలో బిచ్చమెత్తుకుండే వాడని , పూర్తిగా మద్యం సేవించి వర్షంలో తడిసిపోయి ఉండడంతో మృతి చెందినట్టు తమ విచారణలో తేలిందని పోలీ సులు తెలిపారు. ఎస్ఐ పార్థసారధి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇగ్నో దరఖాస్తులకు గడువు పెంపు

అమలాపురం టౌన్: ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లమో, డిప్లమో ప్రోగ్రామ్స్ ప్రవేశాలకు సంబంధించి గడువు తేదీని ఈనెల 28వరకు పొడిగించినట్టు అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ వక్కలంక కృష్ణమోహన్, ఇగ్నో కోఆర్డినేటర్ డాక్టర్ దయాసాగర్‌బాబులు తెలిపారు. రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాలు, యానాం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఇగ్నో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, హిజ్రాలకు ప్రవేశ రుసుం లేదని ప్రిన్సిపాల్ తెలిపారు.

ఘనంగా ఏపీయూడబ్ల్యూజే వజ్రోత్సవం

అమలాపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వజ్రోత్సవ సభను శనివారం అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యుడు ఆచంట వెంకట్ యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి సుంకర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభకు ఐజేయూ సభ్యుడు వెంకట్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. యూనియన్ నాయకుల పోరాటాల ఫలితంగా లభించిన ఫలాలు నేడు వినియోగించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొర్లపాటి ప్రదీప్ కుమార్, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు ఎం.ఎన్.వీ ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా కోశాధికారి నక్కా రోనాల్డ్, యూనియన్ జిల్లాకమిటీ సభ్యులు ఆకుల రవితేజ, గుద్దటి ప్రసాద్, కామన శ్రీనివాస్‌తోపాటు సభ్యులు పొట్టుపోతు నాగు, జీవీఆర్ మూర్తి, కుడుపూడి సుబ్బారావు, బొంతు నరేష్, రంబాల సత్యనారాయణ, ఎండబ్బూ అబ్బాస్, మాకే శ్రీనివాస్, పిండి శేషు, కె.దుర్గాప్రసాద్, వరదా సూరిబాబు, విష్ణు పాల్గొన్నారు.



సభలో మాట్లాడుతున్న ఆచంట వెంకట్

40 శాతం ఇంటిపన్నులు వసూలు చేయాలి

డీఎల్‌పీవో దశిక యజ్ఞనారాయణ

అమలాపురం టౌన్: సెప్టెంబరు మొదటి వారంలో ఇంటి యజమానులు దరికి డిమాండ్ నోటీసులు అందజేసి, నెలాఖరునాటికి 40శాతం ఇంటిపన్నుల వసూళ్లు పూర్తిచేయాలని అమలాపురం డివిజనల్ పంచాయతీ అధికారి దశిక యజ్ఞనారాయణ సూచించారు. అమలాపురం అంబేద్కర్ భవన్‌లో శనివారం డివిజన్ స్థాయి పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్‌డీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో కొత్తగా నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి పన్నులు వేయాలని ఆదేశించారు. పాత బకాయిలు తక్షణం వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రంథాలయ సెస్ కింద వసూలు చేసిన మొత్తాలు జిల్లా గ్రంథాలయ సంస్థకు తక్షణం చెల్లించే విధంగా కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. వైరల్ జ్వరాలు విజృంభించకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని ప్రతిమలను వినియోగించే విధంగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఈవోపీఆర్‌డీలు ఉండ్రు బాబ్జీరాజు, బి.మంగాదేవి, శ్రీహరి, శ్రీరామ్, రామకృష్ణ, గోరీకుమారి, రెడ్డి, డీఎల్‌పీవో కార్యాలయ సిబ్బంది కె.వెంకటేశ్వరరావు, కంచి శ్రీనివాస్, దారా రామకృష్ణ, సంఘం ప్రతినిధులు రుద్రరాజు ఎస్ఎస్ సూరపరాజు, చేగొండి సత్యనారాయణమూర్తి, ఏవీఎస్ఎన్ రాజా పాల్గొన్నారు.



సమావేశంలో పాల్గొన్న ఈవోపీఆర్డీలు, కార్యదర్శులు

నిర్వాసితులమంతా ఏకమవుదాం



బంద్ సందర్భంగా చింతూరులో ర్యాలీ చేస్తున్న అఖిలపక్షం నాయకులు

పునరావాసం చెల్లించనిదే ప్రాజెక్టు కట్టనివ్వద్దు..
గతంలో పరిహారం ఇచ్చినవారందరికి తిరిగి పరిహారం చెల్లించాల్సిందే..
బంద్‌లో ఎమ్మెల్యేలు డిమాండ్

చింతూరు: పట్టిసీమ, పురుషోత్తమపట్నం తరహాలో విలీన మండలాల్లోని నిర్వాసితులకు కూడా పరిహారం చెల్లించాలని, ఆ తర్వాతే ప్రాజెక్టు నిర్మించాలని, గతంలో పరిహారం ఇచ్చిన రైతులకు కూడా 2013 భూసేకరణ చట్టం మేరకు తిరిగి పరిహారం చెల్లించాలన్న డిమాండ్లతో విలీన మండలాల్లో అఖిలపక్షం, పోలవరం నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో శనివారం బంద్ నిర్వహించారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఒడిసాలోని మల్కానగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మడకం మనీష్, ఛత్తీస్‌గఢ్‌లోని కుంట నియోజకవర్గ నిర్వాసితుల సంఘం నాయకుడు విజయ్ ఈ బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నంరాజయ్య మాట్లాడుతూ ఒకే ప్రాజెక్టు ఒకే పరిహారమన్న నిబంధనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు. పరిహారం చెల్లించకుండానే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుందామని నిర్వాసితులకు పిలుపునిచ్చారు. అందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విలీన మండలాలతో పాటు ఒడిసాలో ముంపునకు గురికానున్న మల్కానగిరి అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాల నిర్వాసితులంతా ఏకమవుదామన్నారు. విలీన మండలాల నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ఒక్క ఎకరా భూమిని కూడా ప్రభుత్వం సేకరించలేదన్నారు. మరి రెండేళ్లలో మొత్తం నిర్వాసితులందరికీ పునరావాసం ఎలా కల్పించగలరని రాజయ్య ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్వాసితులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని రాజయ్య హెచ్చరించారు. ఉమ్మడి కాలంలో విలీన మండలాల్లోని ఎకరా భూమికి కేవలం రూ.1.15వేలు మాత్రమే చెల్లించడం దారుణమన్నారు. ఇపుడు వారి పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి గతంలో ఇచ్చిన పరిహారాన్ని మినహాయించి మిగిలిన సొమ్మును నిర్వాసితులకు చెల్లించాలని భద్రాచలం ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మిడియం బాబూరావు, సీపీఎం, సీపీఎం, సీఐటీయూ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇంతవరకు సర్వే కూడా చేయలేదు

-మడకంమనీష్, మల్కానగిరి ఎమ్మెల్యే, ఒడిసా

పోలవరం కారణంగా మా రాష్ట్రంలోని మల్కానగిరి జిల్లాలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు ఆయా ప్రాంతాల్లో సర్వే కూడా చేయించలేదు. పోలవరంతో మా రాష్ట్రానికి నష్టం వాటిల్లుతున్న విషయమై ఒడిసా ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విలీన మండలాల ప్రజల ఉద్యమానికి మా ప్రాంత నిర్వాసితులమంతా మద్దతు నిస్తాం.

కలసి ఉద్యమిద్దాం

-విజయ్, సుక్మా జిల్లా నిర్వాసిత సంఘ నాయకుడు, ఛత్తీస్‌గఢ్

పోలవరంతో మా రాష్ట్రంలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఏపీ ప్రభుత్వం మాత్రం మాకు ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. పోలవరంపై పోరుగు రాష్ట్రాల నిర్వాసితులంతా కలసి ఉద్యమిస్తాం.

రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ద్రాక్షారామ విద్యార్థికి బంగారు పతకం



ప్రభాస్‌ను అభినందిస్తున్న కరస్పాండెంట్

ద్రాక్షారామ: శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో ద్రాక్షారామ విద్యార్థి కొమనాపల్లి ప్రభాస్ ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం పొందాడు. స్థానిక సెయింట్ మెరిస్ చైతన్య హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న ప్రభాస్ ఈ సందర్భంగా ఏవో పెండ్యాల రమణ మూర్తి, కరస్పాండెంట్ లంక విజయ, కోచ్ ఎం.శేఖర్ తదితరులు శనివారం అభినందించారు.

పంటలు నాశనం చేస్తున్న పశువులు

4ఎకరాల పంట నష్టం ● పోలీస్‌స్టేషన్‌ కు గేదెలు

సీతానగరం: పాడి రైతులు పశువులపై బాధ్యతలేకుండా రోడ్లపై వదిలేయడంతో అవి వాటి ఇష్టానుసారం తిరుగుతూ పంటలు పాడుచేస్తున్నాయి. సీతానగరం ఉపసర్పంచ్ మట్ట శ్రీనుకు చెందిన లంక భూమిలో నాలుగు ఎకరాల స్వీట్‌కార్న్(మొక్కజొన్న) సాగును రెండు రోజుల క్రితం ముగ్గళ్ల, మునికూడలి, సీతానగరం గ్రామాలకు చెందిన సుమారు పది పాడి గేదెలు పంటచేనుపై పడి నాశనం చేశాయి. దీంతో ఆగ్రహించిన రైతు ఆ పాడిగేదెలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కొంతమంది రైతులు నష్టపరిహారం చెల్లించి తీసుకుపోయారు. మిగిలిన గేదెలు పోలీస్ స్టేషన్ వద్దనే ఉన్నాయి. విచ్చల విడిగా పశువులను వదిలేయడం వల్ల చేతికి అందివచ్చే పంటలు నష్ట పోతున్నామని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.

నిర్దిష్ట ప్రణాళిక ప్రకటించాలి

ఎన్ని నిర్బంధాలు ఎదురైనా పోరాటం ఆగదు: ముద్రగడ

మళ్లీ దీక్షను అడ్డుకున్న పోలీసులు ● సాయంత్రం వరకు దీక్ష ● మద్దతు తెలిపిన కాపులు



కిర్లంపూడిలో మాట్లాడుతున్న ముద్రగడ

కిర్లంపూడి: ప్రభుత్వం కాపుల కోసం నిర్దిష్ట ప్రణాళిక ప్రకటించాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఛలో అమరావతి నిరవధిక పాద యాత్రను పోలీసులు శనివారం కూడా అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ రెండోరోజు కూడా ఆయన ఇంటి ముందు గేటు వద్ద శిబిరం ఏర్పాటుచేసుకుని నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరసన దీక్ష సాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేరుస్తానంటూ 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ రోడ్డెక్కితే తమను అణిచివేయడం న్యాయమా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆయన తనయుడు పట్టాభిషేకం కోసం ఆత్రుత పడవచ్చు, దొడ్డిదారిన మంత్రి పదవులు ఇవ్వవచ్చు కాని కాపుజాతికి రిజర్వేషన్లు అడిగితే తప్పా అని నిలదీశారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తాను ఏదో ఒకరోజు వేరే ప్రాంతం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు. కాపులను బీసీల్లో చేర్చే స్పష్టమైన కార్యాచరణ వచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, తుమ్మలపల్లి రమేష్, మారేటి ప్రకాశ్, గుండా వెంకట రమణ, చల్లా సత్యనారాయణ, మండపాక చలపతి, గౌతు స్వామి, గోపు అచ్యుతరామయ్య, గొల్లపల్లి కాశీవిశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

కాపుల సంఘీభావం

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కాపు మహిళలు, యువత ముద్రగడను కలిసి శనివారం మద్దతు తెలిపారు. పశ్చిమగోదావరిజిల్లా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, మాజీఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, బీసీ నాయకులు, కొవ్వూరు టౌన్ గారిపాటి కృష్ణ, తోట రామకృష్ణ ముద్రగడను కలిసి సంఘీభావం తెలిపారు. పోలవరం, నిడదవోలు, కొవ్వూరు వివిధ నియోజకవర్గాల నుంచి కాపులు జి.సురేంద్ర, ఏడుకొండలు, మంగరాజు, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రామకృష్ణ అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం నుంచి కూరగాయల వెంకటరమణ ఆధ్వర్యంలో కాపులు అధిక సంఖ్యలో తరలివచ్చి రోడ్డుపై చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు

అన్నవరం: సత్యగిరిపై సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పరిపాలనా పరమైన అనుమతులు లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. సుమారు రూ.4.50కోట్ల వ్యయంతో దానిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పాలక మండలి ఆమోదం అనంతరం పరిపాలన పరమైన అనుమతులకోసం లేఖ రాయగా కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతులు లభించాయి. 1మెగావాట్ సామర్థ్యం కలిగిన ఈ పవర్‌ప్లాంట్‌కు సాంకేతిక అనుమతులకు లేఖ రాయాల్సి ఉంది. అక్కడినుంచి టెండర్ పిలిచి ఆమోదముద్ర అనంతరం పనులు మొదలు కానున్నాయి. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరో మూడు నెలల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రత్నగిరి అవసరాల కోసం నెలకు సుమారు 8లక్షల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని, రద్దీగా, సీజన్ లోను సుమారు రూ.12లక్షలు అలాగే ఏడాదికి సుమారు రూ.1.25కోట్లు వెచ్చిస్తున్నామని అధికారులు తెలిపారు. మూడేళ్లలో పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. అనంతరం యూనిట్ మిగులుతుందని అధికారులు వివరించారు.

అనుమానంతో కోడలిపై మామ హత్యాయత్నం



దుర్గ



వెంకన్న



దుర్గ పరిస్థితిని తెలుసుకుంటున్న రూరల్ సీఐ పవన్‌కిషోర్

కాకినాడ క్రైం: అన్యోన్యంగా సాగుతోంది వారి కాపురం. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. భర్తపై భార్యకు గానీ, భార్యపై భర్తకు గానీ ఎటువంటి అనుమానాలు, మనస్పర్థలు లేవు. అయితే ఆమె మామగారు కోడలిపై అనుమానం పెంచుకుని చివరికి ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన శనివారం కరప మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలి భర్త పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరప మండలం నడకుదురు సాయిబాబా గుడి వీధికి చెందిన 35ఏళ్ళ మునికోడి దుర్గకు బాబాజీతో వివాహమైంది. వారికి ఎనిమిదేళ్ల కుమార్తె ఏళ్ళ సంజన, ఏడేళ్ల కుమారుడు లోకేష్ ఉన్నారు. దుర్గ మామగారు మునికోడి వెంకన్నకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే అతడి మూడో కుమారుడైన బాబాజీ కుటుంబంతోనే ఉంటాడు. కాగా బాబాజీ నడకుదురులోనే ప్రిన్స్ హౌస్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో పని చేస్తుండగా అతడి తండ్రి వెంకన్న కాకినాడ, రామారావు పేటలోని ఓ హోటల్ వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎటువంటి ఒడిదుడుకులు, మనస్పర్థలు లేకుండా ఆ సంసారం సజావుగా సాగిపోతోంది. అయితే వెంకన్న తన కోడలు దుర్గపై ఆరు నెలలుగా అనుమానం పెంచుకుని ఆమె ఏ పరాయి పురుషుడితో మాట్లాడినా తప్పుపట్టేవాడు. నానాటికి దుర్గపై మరింత అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆ ఇంట్లో కరెంటు పోవడంతో వెంకన్న తన కోడలిని పిలిచాడు. ఆమె ఇంటి వద్ద లేదని ఎక్కడికో వెళ్ళిపోయిందని తనలో తాను అపోహపడి రాత్రంతా కోపంతో ఊగిపోయాడు. అనంతరం శనివారం తన కొడుకు హోటల్‌కు వెళ్ళేంత వరకు వేచి చూశాడు. బాబాజీ బయటకు వెళ్లగానే మధ్యాహ్నం 12గంటల సమయంలో దుర్గ టీవీ చూస్తున్న సమయంలో అతడు లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టి కొబ్బరి బొండాల కత్తితో విచక్షణ రహితంగా నరికాడు. దాంతో ఆమె మోచేతి వరకు చేయి తెగిపడింది. అప్పటికీ కోపం తీరక ఆమె రెండు కాళ్ళను నరికాడు. దాంతో ఆమె హాహాకారాలు చేస్తుండగా అప్పటికే బయటకు వచ్చిన వెంకన్న అదే కత్తితో అతడి పీక కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దుర్గ కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఇద్దరినీ చేరో 108 వాహనంపై సిబ్బంది కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారిద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం సమాచారం అందు కున్న రూరల్ సీఐ వల్లభనేని పవన్‌కిషోర్, కరప ఎస్ఐ ఎం.జానకిరామ్ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అత్యవసర విభాగ వైద్యులు తెలిపారు. కరప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్నికల చిత్రాలు

కాకినాడ 'స్మార్ట్' పోల్-2017


చిట్టి కార్యకర్త


అమ్మా..మరిచిపోకు..


ప్రచారానికి ఎక్కే మెట్లు..దిగే మెట్లు...

అవ్వా ఓటేయ్యవూ..




పనిలో పనిగా..


మేము సైతం..

వైసీపీ చాప చుట్టేయడమే

- కాకినాడ కార్పొరేషన్ లో టీడీపీ గెలుపు ఖాయం
- రూ.1200 కోట్లతో అభివృద్ధి
- ఎన్నికల ఇన్ చార్జి, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు


ప్రచారానికి వచ్చిన ముఖ్య నేతలు

కాకినాడ సిటీ: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ కౌంటింగ్ రోజున చాప చుట్టేస్తుందని టీడీపీ ఎన్నికల ఇన్ చార్జి, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ నగరాన్ని రూ. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తోందని మంత్రి చెప్పారు. స్మార్ట్ సిటీగా, పోర్టుసిటీగా పేరొందిన కాకినాడను కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అభివృద్ధిలో కాకినాడను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం అన్ని ప్రణాళికలు రచించిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడ కాకినాడ నగరాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ నిధుల వరద పారిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలకు రుణాలు మంజూరు చేస్తూ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే చర్యలు చేపడుతున్నామన్నారు. ఉల్లి ధరలు ఇటీవల పెరిగిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకురాగా కేజీ రూ.35 నుంచి రూ.22లకు తగ్గించి అమ్మే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారన్నారు. తరతరాలకు గుర్తుండిపోయేలా పోలవరం ప్రాజెక్ట్‌ను జీవనాడిగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే చంద్రబాబుకు పేరొస్తుందన్న ఈర్ష్యతో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కాకినాడ నగరానికి సుదీర్ఘమైన భవిష్యత్తు ఉందని నగరాభివృద్ధిని కాంక్షించే ప్రజలు ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి గెలిపించాలని కోరారు.

రెబల్స్ తప్పుకోవాలి..

లేకుంటే సస్పెండ్ చేస్తాం: చినరాజప్ప


ఓటు అభ్యర్థిస్తున్న రాజప్ప, వనమాడి

ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుకు పోటీగా బరిలో ఉన్న రెబల్స్ తప్పుకోవాలని డిప్యూటీ సీఎం చినరాజప్ప స్పష్టం చేశారు. లేకుంటే వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున 39 మంది పోటీ చేస్తున్నారని, భాగస్వామ్య పక్షం బీజేపీ నుంచి 9 మంది బరిలో ఉన్నారని చెప్పారు. అటు టీడీపీ, ఇటు బీజేపీ అభ్యర్థుల విజయానికి పార్టీ కృషి చేస్తుందన్నారు. బీజేపీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టారని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని రాజప్ప మాట్లాడారు. 8 స్థానాల్లో రెబల్స్ ఉన్నట్లు గుర్తించామని ఇప్పటికే సగం మంది తప్పుకున్నారని, మిగిలిన వారిని కూడా తప్పిస్తామన్నారు. లేకుంటే అల్టిమేటం జారీ చేసి సస్పెండ్ చేస్తామన్నారు. కాకినాడ నగరాభివృద్ధిపై చంద్రబాబుకు ప్రత్యేక విజన్ ఉందన్నారు. ఇప్పటికే రూ.వందలాది కోట్లతో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

చాలా డివిజన్లలో నేటికీ కన్నీరే


ట్యాంకర్ వద్ద నీటి కోసం

- పలు ప్రాంతాల్లో తీవ్రమైన నీటి సమస్య
- బిందెడు నీళ్ల కోసం పడిగాపులు తప్పనిసరి


నీటి కోసం కుస్తీ

నాగమల్లితోటజంక్షన్: కాకినాడ నగరం చాలా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. అందుకే స్మార్ట్ సిటీగా కూడా ప్రకటించారు. ఇవన్నీ పేపర్ల వరకే పరిమితం. ఎందుకంటే ఇప్పటికీ చాలా డివిజన్లలో గుక్కెడు నీళ్ల కోసం కుస్తీ పట్టాల్సిందే. నగర ప్రజలకు కార్పొరేషన్ నీరు అందని ద్రాక్షాలానే ఉంది. ఎన్నికల్లో ప్రతీ నాయకుడు నీటి సమస్యను తీరుస్తామని హామీలు ఇచ్చేశారు. కానీ ఇన్నేళ్లు గడుస్తున్నా నీరును అందించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ తాగునీటి సమస్యలు ఉన్న డివిజన్లలో అవే హామీలు గుప్పుమంటున్నాయి. అయితే ప్రజలు మాత్రం ఈ సారి కచ్చితంగా నాయకులకు చెప్పేస్తామని అంటున్నారు. నీరు సమస్య తీర్చినవారికే ఓటు అని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో వేసవి కాలంలో మాత్రమే తాగునీటికి కటకటలాడుతారు. కానీ కాకినాడ నగరంలో ఇంకా చాలా డివిజన్లలో ప్రజలు కాలంతో పనిలేకుండా నిత్యం తాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడుతూనే ఉంటారు. రాత్రి, పగలు తేడా లేకుండా వాటర్ ట్యాంకులు ఎప్పుడు వస్తాయి. ఓ బిందెడు నీళ్ల పట్టుకుని అన్నం ఎప్పుడు వండుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఇలాంటి దుస్థితి ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఏటిమొగ శివారు ప్రాంతాలు మూడు డివిజన్‌లు, సాంబమూర్తినగర్, రాజీవ్‌గృహకల్ప ప్రాంతం, దుమ్ములపేట, పర్లోవపేట, సంధ్యానగర్, రెవెన్యూ కాలనీ ప్రాంతాలు ఆ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సుమారు 3 మున్సిపాలిటీ డివిజన్‌లు ఉన్నాయి. కాకినాడ జగన్నాథపురం శివారు ప్రాంతాలైన ముత్తానగర్, రణదీప్ సుడానగర్, లక్ష్మీనగర్, కచేరిపేట ప్రాంతం పరిధిలో సుమారు మూడు డివిజన్లలో నీటి సమస్యలే.. అలాగే నగరం నడిబొడ్డున ఉన్న ప్రతాప్‌నగర్ పరిధిలోని టీచర్స్ కాలనీకి కూడా కార్పొరేషన్ నుంచి తాగునీరు సమృద్ధిగా అందడం లేదు. పట్టణం నగరంగా అవతరించి 12 ఏళ్లు అవుతున్నా ఈ ప్రాంతాల్లో ఇప్పటికి తాగునీరు సరఫరా చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శ్రద్ధ కనబరచడం లేదు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరంలో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్, కుళాయి కనెక్షన్ అంటూ మేళాలతో హడావిడిగా చేస్తున్నారే తప్ప ఆచరణలో ఎక్కడా అది కనిపించడం లేదు. ఈ సారి అయినా నాయకులు నీటి సమస్యపై తీవ్రంగా దృష్టి సారించి పరిష్కరిస్తారని చాలా మంది అనుకుంటున్నారు. నాయకులు ఆ దిశగా ఆలోచిస్తారో లేక ఎప్పుడు మాదిరిగా హామీలు మాత్రమే ఇస్తారా అనే వేచి చూడాలి.


30వ డివిజన్ లో ఇస్త్రీ చేస్తున్న ఎంపీ తోట నరసింహం

విజయ తిలకం దిద్దుతూ..




35వ డివిజన్ లో కొబ్బరి కాయలతో స్వతంత్ర అభ్యర్థి తరపున ప్రచారం


వెయ్..దరువెయ్..

అయినవిల్లి సిద్ధివినాయక అన్నదాన ట్రస్టుకు

రూ.లక్ష విరాళం

అయినవిల్లి: అయినవిల్లి సిద్ధివినాయక ఆలయంలో అన్నప్రసాద ట్రస్టుకు ఓ భక్తుడు విరాళం అందజేశారు. శనివారం గుంటూరుకు చెందిన బేతనభట్ల శ్యామ్‌సుందర్ సతీసమేతంగా సిద్ధివినాయక స్వామిని దర్శించుకుని అన్నప్రసాద ట్రస్టుకు రూ.1,00,232లు విరాళం అందజేశారు. వీరికి ఆలయ ప్రధానార్చకులు సురేష్ వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ దాతను అభినందించారు.



సిద్ధివినాయక ఆలయంలో దాతకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న దృశ్యం





సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ విశాల్‌గున్ని, హాజరైన డీఎస్పీలు, సీఐలు

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు


శాంతియుతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి

● ఎస్పీ విశాల్‌గున్ని

కాకినాడ క్రైం: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు శాంతియుతంగా, సజావుగా జరిగేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ విశాల్‌గున్ని సూచించారు. సర్పవరంలోని పోలీస్ అతిథిగృహంలో శనివారం ఆయన పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్ కలిగి వున్న వారి ఆయుధాలను ఇప్పటికే ఆయా పోలీస్‌స్టేషన్లలో డిపాజిట్ చేయించామన్నారు. జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లను బైండోవర్ చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అదనపు బలగాల కోసం డీజీపీ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపామన్నారు. పోలీస్‌స్టేషన్లలోని రిసెప్షన్ కౌంటర్లలో శిక్షణ పొందిన కానిస్టేబుళ్లను నియమిస్తున్నామన్నారు. వారు ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని లేకుంటే బాధ్యులపై కఠినచర్యలు తప్పవన్నారు. అలాగే కేసుల దర్యాప్తులో తాత్సారం జరిగితే చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా జిల్లాలోని జాతీయ రహదారులపై బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి సంబంధిత డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఆ ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్, రంపచోడవరం ఏఎస్పీ అద్నన్ నయీం అస్మీ, ఎస్‌బీ డీఎస్పీలు రామిరెడ్డి విజయభాస్కరరెడ్డి, ఎస్.అప్పలనాయుడు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

నిలకడగా గోదావరి

● 90వేల క్యూసెక్కుల ప్రవాహం సముద్రంలోకి



బ్యారేజ్‌నుంచి విడుదలవుతున్న మిగులు ప్రవాహం

ధవళేశ్వరం: ధవళేశ్వరంవద్ద గోదావరి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కాటన్ బ్యారేజ్ నుంచి శనివారం సాయంత్రానికి 90వేల 991క్యూసెక్కుల మిగులు ప్రవాహాన్ని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గోదావరి నీటిమట్టం 10.80 అడుగులుగా నమోదైంది. పరివాహకంలో స్థానికంగా కురుస్తున్న వర్షాలవల్ల వాగులు, వంకలు నుంచి స్వల్పంగా ప్రవాహం గోదావరిలో చేరడంతో ఎగువని కూనవరం, కుంటవద్ద నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. విస్తార వర్షాలవల్ల డెల్టా కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. తూర్పుడెల్టా కాలువకు 4.500క్యూసెక్కులు, మధ్య డెల్టాకాలువకు 2.400క్యూసెక్కులు, పశ్చిమడెల్టా కాలువకు 2000క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నారు.

మందపల్లికి పోటెత్తిన భక్తులు

రూ.17.71లక్షల ఆదాయం

శనీశ్వరస్వామిని దర్శించుకున్న మనో



శనిత్రయోదశిని పురస్కరించుకుని ప్రత్యేకపూజలు చేస్తున్న భక్తులు



సినీ గాయకుడు మనోను సత్కరించి ఆలయచరిత్ర కరపత్రాన్ని అందిస్తున్న చైర్మన్ సూర్యనారాయణమూర్తి



మహారాష్ట్రకు చెందిన పీడీపాటిల్, భాగ్యశ్రీ దంపతులను సత్కరించిన చైర్మన్

కొత్త పేట: ప్రసిద్ధిచెందిన మందపల్లి మందేశ్వర శనీశ్వర ఆలయం శనివారం శని త్రయోదశి కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పాలక మండలి, సహాయకమిషనర్, కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో భక్తులకు అన్నివసతులు కల్పించారు. ముఖ్యంగా స్నానఘట్టాలవద్ద, పూజా ప్రదేశాలవద్ద ప్రత్యేక వసతులు కల్పించారు. శుక్రవారం అర్థ రాత్రి దాటిన తర్వాత ఆలయ ప్రవేశానికి అనుమతినివ్వడంతో స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకాలు చేసుకునేందుకు భక్తులు క్యూకట్టారు. దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని త్రయోదశి రోజున దర్శించుకున్న ప్రముఖుల్లో సినీగాయకుడు నాగూర్‌బాబు(మనో) కుటుంబ సభ్యులతో విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు తైలాభిషేకాలు నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన పీడీ పాటిల్, భాగ్యశ్రీ దంపతులు స్వామివారి ముఖద్వారంవద్ద శివ పార్వతులవిగ్రహం ప్రతిష్ఠించడానికి రూ.లక్షా 16వేలు విరాళంగా ఇచ్చారు. కొత్తపేటకు చెందిన కోట కాశీశరభ్‌చక్ర తరపున తండ్రి వీరబాబు స్వామివారి ఆలయం లో రూ.40వేలు విలువచేసే ఏసీని బహూకరించారు. ఆలయానికి సంబంధించి వివిధ రూపాల్లో శనివారం ఒక్కరోజు రూ.17,71,202లు ఆదాయం లభించినట్టు కార్యనిర్వహణాధికారి మూర్తి తెలిపారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు శీలం శ్రీనివాసరావు, పినిశెట్టి దేవి, బండారు సత్తిబాబు, చోడపనీడి బాబు, గంధం వీరవెంకట చంద్రమౌళీశ్వరరావు, నల్లా శ్రీరామప్రసాద్, మూర్కొండ వీరబాబు తదితరులు పాల్గొని భక్తులకు సహాయ సహకారాలు అందించారు.

జేఎన్టీయూకేలో క్యాంపస్ డ్రైవ్

● వర్శిటీ పీఆర్వో ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు

జేఎన్టీయూకే: కాకినాడ జేఎన్టీయూ ఐఐఐపీటీ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని డీబీఎస్ లీడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ ఆసియా కంపెనీ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు వర్శిటీ పీఆర్వో ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. యూసీఈకే, యూసీఈవీ, జేఎన్టీయూకే పరిధిలోని 8 జిల్లాల్లో అనుబంధ కళాశాలల బీఈ, బీటెక్, ఎంటెక్ అన్ని విభాగాలకు చెంది విద్యనభ్యసిస్తూ 2018 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేయనున్న విద్యార్థులు అర్హులన్నారు. ప్రోగ్రామింగ్ కోడింగ్‌పై పట్టు ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఎంపికైనవారికి సంవత్సరానికి రూ.7లక్షల నుంచి రూ.9లక్షల వరకు వేతనం ఉంటుందన్నారు. క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొనే ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబరు 5వతేదీలోపు జేఎన్టీయూకే వెబ్‌సైట్ http://www.jntuk.edu.in/placements/ లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. రెండు దశల్లో నిర్వహించే ఈ క్యాంపస్‌డ్రైవ్‌లో మొదటి దశ పరీక్షను ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 5 వరకు ఆన్‌లైన్ విధానంలోను, మొదటి దశలో ఎంపికైన వారికి రెండో దశ పరీక్షను హైదరాబాద్‌లోని డీబీఎస్ కంపెనీలో నిర్వహిస్తారని సాయిబాబు చెప్పారు.

శాస్త్రీయ నృత్యంపై మక్కువవల్లే

జాతీయ స్థాయిలో గుర్తింపు

బహుముఖ శాస్త్రీయ నర్తకుడు సౌరబ్ చౌహాన్



గోదావరిసిటీ: భారతీయ శాస్త్రీయ నృత్యాల్లో ప్రముఖ నృత్యాలైన దక్షిణభారత నృత్యం కూచిపూడి, ఉత్తర భారత నృత్యం, కథక్‌లపై ఈరోజు రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో సాయంత్రం 6గంటలకు జరుగబోయే జగల్‌బందీ శాస్త్రీయ నృత్య మహోత్సవంలో పాల్గొనటానికి విచ్చేసిన స్వామీ వివేకానంద జాతీయ అవార్డు గ్రహీత, జాతీయ బంగారు పతక విజేత బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ కథక్ నృత్య నర్తకుడు సౌరబ్ చౌహాన్ తన శాస్త్రీయ నృత్య అనుభవాన్ని ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. చిన్న వయసులో నుంచి శాస్త్రీయ నృత్యంపై ఉన్న మక్కువే తన కుటుంబంలో నాలుగు తరాలుగా ఎవ్వరూ నృత్య సంగీతాల్లో ప్రావీణ్యం లేనప్పటికీ జాతీయస్థాయిలో సౌరబ్ చౌహాన్‌కి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌లో సిమ్లాకి చెందిన తల్లి సిమ్మా చౌహాన్, తండ్రి ప్రేమ్‌సింగ్ చౌహాన్‌ల ముద్దుబిడ్డ సౌరబ్, పంజాబ్ మాతృభాష అయిన సౌరబ్ 11 సంవత్సరాల చిన్న వయస్సులోనే స్టేజ్‌పై ప్రదర్శనలిచ్చి అందరి అభినందనలు అందుకున్నారు. 1300కిపైగా ప్రదర్శనలిచ్చి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సౌరబ్ జైపూర్‌కి చెందిన సురేఖ శిక్షణలో మొదటగా తర్ఫీదు పొంది, వివిధ రకాల జానపద నృత్యాలలో వివిధ డిగ్రీలు పొందారు. ఎంఏ కథక్, కథక్ భాస్కర, భరతనాట్యంలో డిప్లమో, జానపద నృత్యంలో డిప్లమోలు సాధించి 2010లో స్వామి వివేకానంద జాతీయ అవార్డు సొంతం చేసుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలలో ప్రదర్శనలిచ్చిన సౌరబ్ చౌహాన్ ప్రస్తుతం సిమ్లాలో సెయింట్ ఎడ్వర్డ్‌లో భారతీయ శాస్త్రీయ జానపద నృత్యాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు తర్ఫీదు నిస్తున్నారు.

కథక్ నర్తకుడు సౌరబ్ చౌహాన్

రెండు విభిన్న సంప్రదాయాలకు సంబంధించిన రెండు శాస్త్రీయ నృత్యాలను ఒకే వేదికపై ప్రదర్శించేది జువ్వలబంది కార్యక్రమం దీనిలో కూచిపూడికి సంబంధించి లక్ష్మీదీపిక పాల్గొంటుంది. నృత్య రీతులు వేరుగా ఉన్న, వాయిద్యాలు వేరుగా ఉన్నప్పటికీ వారి నృత్యాన్ని అదే వేదికపై ప్రదర్శిస్తాం. ఉత్తర భారతదేశంలో కథక్‌కి తబలా ముఖ్యపాత్ర వహిస్తే దక్షిణ భారత దేశంలో కూచిపూడికి మృదంగం ముఖ్య పాత్ర వహిస్తుంది. ఉత్తర భారతదేశంలో మొగలాయిల పాలనలో ముస్లీమ్ సంస్కృతి ఎక్కువగా ఉండేది. హజరత్ సుప్రీమ్‌గా ఉండేవారు. నృత్యం గొప్పతనం ఎవ్వరికీ తెలియదు. నృత్యం అంటే అది వేశ్యలకే పరిమితం అన్నట్టుగా మద్యానికి, నృత్యానికి జతచేసేవా రు. కానీ దక్షిణ భారతదేశంలో ఆ సంస్కృతి తక్కువ గా ఉండటం వలన శాస్త్రీయ నృత్యాలు పేరు ప్రఖ్యాతలు సంపాదించాయి. గతంలో జరిగిన నృత్య పోటీలలో లక్ష్మీదీపిక, నేను, కథక్, కూచిపూడిలతో జాతీయ సమైఖ్యత గురించి ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ చేశాం.

డబ్ల్యూహెచ్ఓ రాయబారి మిల్కాసింగ్

కరెంట్ అఫైర్స్



రామచంద్రారెడ్డి ఉప్పుల

అంతర్జాతీయం

పోలియో రహిత దేశంగా సోమాలియా

ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమాలియాను పోలియో రహిత దేశంగా ఆగస్టు 13న ప్రకటించింది. మూడేళ్లగా సోమాలియాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్ఘనిస్థాన్, నైజీరియా, పాకిస్థాన్‌లలో మాత్రమే పోలియో కేసులు నమోదవుతున్నాయి. సోమాలియాలో చివరిగా 2014లో పోలియో కేసు నమోదైంది. సోమాలియాను పోలియో రహిత దేశంగా ప్రకటించినా వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నందువల్ల టీకాలను నిరంతరం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

బార్సిలోనాలో ఉగ్రదాడి



స్పెయిన్‌ లోని బార్సిలోనాలో ఆగస్టు 17న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 13 మంది మరణించారు. బార్సిలోనాలోని లస్ రంబ్లస్ రహదారిలో ఉగ్రవాదులు వ్యానుతో పాదచారుల పైకి దూసుకెళ్లడంతో పలువురు గాయపడ్డారు. దాడి తమ పనేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పోలీసులు ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. పర్యాటకులు, జనసంచారంతో ఉండే ఈ దారిని దాడికి ఉగ్రవాదులు ఎన్నుకొన్నారు. 2004లో స్పెయిన్‌ లోని మాడ్రిడ్‌లో అల్‌ఖైదా ప్రేరేపిత ఉగ్రవాదులు రైళ్లలో పేలుళ్లకు పాల్పడటంతో 191 మంది మరణించారు.

అమెరికా ఉగ్ర జాబితాలో 'హిజ్బుల్ ముజాహిదీన్'


కశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్‌ ను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. హిజ్బుల్ అధిపతి సయ్యద్ సలావుద్దీన్‌ ను రెండు నెలల క్రితం అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. 1989లో ఏర్పాటైన హిజ్బుల్ కశ్మీర్‌లో పెద్ద ఉగ్రవాద సంస్థల్లో ఒకటి. తాజా ప్రకటనతో ఆ సంస్థకు నిధుల సమీకరణ కష్టతరం కానుంది. ఆంక్షల కారణంగా హిజ్బుల్‌పై చట్టపరమైన సంస్థలు చర్యలు చేపట్టడానికి వీలుంటుంది.

జాతీయం

రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడి

దేశంలో ఆహార ధాన్యాల దిగుబడి 2016-17 సంవత్సరంలో రికార్డు స్థాయిలో నమోదైంది. 2016-17 మొత్తం 27.56 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయినట్లు కేంద్రం ఆగస్టు 16న ప్రకటించింది. 2015-16లో 25.17 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. వరి దిగుబడి 10.41 కోట్ల టన్నుల నుంచి 11.01 కోట్ల టన్నులకు పెరిగింది. గోధుమలు 9.29 కోట్ల టన్నుల నుంచి 9.83 కోట్ల టన్నులకు, పప్పు ధాన్యాలు 1.63 కోట్ల టన్నుల నుంచి 2.29 కోట్ల టన్నులకు పెరిగింది. చెరకు ఉత్పత్తి 11.98 శాతం మేర పడిపోయింది. పత్తి ఉత్పత్తి 3.01 కోట్ల బేళ్ల నుంచి 3.30 కోట్ల బేళ్లకు పెరిగింది.

ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా రాజీనామా



ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా తన పదవికి ఆగస్టు 18న రాజీనామా చేశారు. సీఈవోగా తప్పుకొన్న సిక్కాను కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌ గా నియమించారు. తాత్కాలిక సీఈవో & ఎండీగా యూబీ ప్రవీణ్ రావును నియమించారు. 2014 జూన్‌ 12న సిక్కా ఇన్ఫోసిస్ సీఈవో & ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 1986లో ఇన్ఫోసిస్‌లో చేరిన ఆయన ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీఐఐ నేషనల్ కౌన్సిల్, నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ప్రవీణ్ సభ్యుడిగా ఉన్నారు. ఇన్ఫోసిస్ బీపీవోకు కూడా ప్రవీణ్ చైర్మన్‌ .

డబ్ల్యూహెచ్ఓ రాయబారి మిల్కాసింగ్

పరుగుల వీరుడు మిల్కాసింగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌహార్ద రాయబారిగా నియమితులయ్యారు. దక్షిణాసియా ప్రాంతంలో శారీరక శ్రమ పెంపుదల ఆవశ్యకతపై ప్రచారం చేయడానికి మిల్కాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేసింది. ఈ ప్రాంతంలో 2025 నాటికి శారీరక శ్రమ 90 శాతం ఉండేలా, అంటువ్యాధులు కాని రోగాల విస్తృతిని 25 శాతానికి పరిమితం చేసేలా డబ్ల్యూహెచ్‌ఓ కార్యాచరణ రూపొందించింది. దీనికి ప్రచారకర్తగా మిల్కాను నియమించింది.

పురస్కారం

శంకర్‌రావుకు రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం

ఛత్తీస్‌గఢ్ పోలీస్ జవానుకు ఈ ఏడాది అత్యున్నత పోలీస్ పురస్కారం లభించింది. కమాండర్ శంకర్‌రావుకు మరణానంతరం 'రాష్ట్రపతి పోలీస్ శౌర్య' పతకాన్ని ప్రకటించారు. 2015లో నక్సల్స్‌తో జరిగిన పోరులో ఛత్తీస్‌గఢ్ పోలీస్ ప్లటూన్‌ కమాండర్ శంకర్‌రావు ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ విభాగంలో అత్యున్నత పురస్కారంగా భావించే రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకాన్ని పొందారు.

ఐదుగురికి 'కీర్తిచక్ర'

శాంతి సమయంలో సైనికులకు ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారం 'కీర్తిచక్ర'కి ఈ సారి ఐదుగురిని ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురికి మరణానంతరం ప్రకటించారు. వారిలో గూర్ఖా రైఫిల్స్‌కి చెందిన హవాల్దార్ గిరిష్ గురుంగ్, నాగా రెజిమెంట్‌కు చెందిన మేజర్ డేవిడ్ మన్లున్, సీఆర్పీఎఫ్ 49వ బెటాలియన్‌ కమాండెంట్ ప్రమోద్ కుమార్ ఉన్నారు. గార్వాల్ రైఫిల్స్‌కు చెందిన మేజర్ ప్రీతం సింగ్, సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి చేతన్‌ కుమార్ చీతా కీర్తిచక్ర పొందిన మిగిలిన ఇద్దరు.

క్రీడలు

బల్గేరియా ఓపెన్‌ విజేత లక్ష్యసేన్‌



బల్గేరియా ఓపెన్ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా భారత యువ క్రీడాకారుడు లక్ష్యసేన్‌ నిలిచాడు. బల్గేరియా రాజధాని సోఫియాలో జరిగిన టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్‌ 18-21, 21-12, 21-17తో క్రొయేషియాకు చెందిన రెండో సీడ్ డరెన్‌ జాక్‌పై గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు. లక్ష్యకు ఇది రెండో అంతర్జాతీయ టైటిల్. గతేడాది ఇండియా ఇంటర్నేషనల్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకొన్నాడు. ప్రస్తుతం జూనియర్ ప్రపంచ నెంబర్ వన్‌ గా ఉన్న లక్ష్యసేన్‌ కు సీనియర్ విభాగంలో ఇది రెండో అంతర్జాతీయ టైటిల్.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ క్లీన్‌ స్వీప్



శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌ స్వీప్ చేసింది. విదేశీ గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్ చేసిన తొలి భారత జట్టుగా కోహ్లీ సేన ఘనత సాధించింది. 'మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్' శిఖర్ ధావన్‌ కు, 'మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు హర్దిక్ పాండ్యకు లభించింది. చివరి టెస్టులో భారత ఇన్నింగ్స్ 171 పరుగులతో విజయం సాధించింది. తాజా విజయంతో టెస్టు ర్యాంకింగ్‌లో భారత్‌ 125 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

రోజర్స్ కప్ విజేత అలెగ్జాండర్

వింబుల్డన్‌ గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న రోజర్ ఫెదరర్‌ను రోజర్స్ కప్ ఫైనల్లో జర్మనీ యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ఓడించాడు. మాంట్రియాల్‌లో జరిగిన ఫైనల్లో జ్వెరెన్‌ 6-3, 6-4 తేడాతో ఫెదరర్‌ను ఓడించి కప్ గెలుచుకొన్నాడు. ఈ విజయంతో అలెగ్జాండర్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి చేరుకొన్నాడు.

స్వయం ఉపాధి



మైనంపాటి శ్రీనివాసరావు
బిజినెస్ కన్సల్టెంట్
సెల్: 9866119816

మిక్స్‌డ్ నట్స్ స్నాక్స్

కారప్పూస, బూందీ, మురుకులు, మిక్చర్ వంటి సంప్రదాయ చిరు ఆహార పదార్థాలు; ఆలు చిప్స్, ఫ్రెంచి ఫ్రైస్, కుర్‌కురే, ఫ్రెయామ్స్ వంటి ఆధునిక టైంపాస్ స్నాక్స్ గురించి మనందరికీ తెలుసు. వీటిలో కొన్ని వంటనూనెలో ఫ్రై చేసినవి కాగా మరికొన్ని ఎక్స్‌ట్రూడెడ్ ఆహార పదార్థాలు. మధ్యాహ్న సమయంలో టీ తోపాటు స్నాక్స్‌గా/ టైంపాస్ స్నాక్స్‌గా వీటిని ఎక్కువగా తింటుంటారు. ఈ ఆహార పదార్థాలు రుచిగా ఉన్నప్పటికీ కొన్ని రకాల అనారోగ్యాలకు కారణమౌతున్నాయి. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా సహజమైన గింజలను లేదా నట్స్‌ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. జీడిపప్పు, వేరుశనగ గింజలు, బఠాణీలు వంటివి మంచి బలవర్ధకమైన



పోషకవిలువలు ఉన్న నట్స్/ గింజలుగా పరిగణించవచ్చు. వీటిలో తక్కువ కార్బోహైడ్రేట్స్, అధిక పీచు పదార్థం, అధిక కేలరీల శక్తితోపాటు అధికంగా అన్‌ శాచురేటెడ్ కొవ్వు ఉంటాయి. అందుకే ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా పుష్టిగా ఉంచేందుకు తోడ్పడతాయి. వేరు శనగ గింజల్లో ఉండే మోనోశాచురేటెడ్ ఫాటీ యాసిడ్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి తోడ్పడుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడయింది. అంతేకాకుండా వీటిలో పుష్కలంగా ఖనిజాలు, విటమిన్లు ఉండటం వల్ల ప్రతిరోజూ పిడికెడు వేరుశనగ గింజలను తినడం ఆరోగ్యానికి మంచిదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. జీడిపప్పులో అధిక అన్‌ శాచురేటెడ్ కొవ్వు, విటమిన్‌ ఇ, మెగ్నీషియం, జింక్ ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీడిపప్పును తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులు రాకుండా నివారించవచ్చని, మధుమేహాన్ని కూడా రానివ్వదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. బఠాణీల్లో ఎముకల వృద్ధికి తోడ్పడే విటమిన్‌ కె, మాంగనీస్ ఖనిజాలు అధికంగా ఉంటాయి.

రెడీ టు ఈట్ స్నాక్స్ మార్కెట్: ఇటీవల మనదేశంలో ప్యాక్డ్ ఫుడ్ వినియోగం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రెడీ - టు - ఈట్ స్నాక్స్ నమ్‌కీన్స్ మార్కెట్ రూ.50,000 కోట్లకు పైగా ఉంది. 2014 - 19 కాలంలో సగటున ఏడాదికి 22 శాతం వృద్ధి ఉండవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో మారుతున్న జీవన సరళి; నూతన ఉత్పత్తుల ఆవిష్కరణపై పెరుగుతున్న ఆసక్తి; పెరుగుతున్న రిటైలింగ్ ; ప్రభుత్వ ప్రోత్సాహకాల కల్పన వంటి కారణాల వల్ల రెడీ టు ఈట్ స్నాక్స్ మార్కెట్ రోజురోజుకీ వృద్ధి చెందుతోంది.

మిక్స్‌డ్ నట్స్ స్నాక్స్: పలు ఆరోగ్య అనుకూల లక్షణాలు ఉన్న అన్ని రకాల గింజలను కలిపి తినడం ద్వారా శరీరానికి మెరుగైన పలు పోషకాలు లభించడానికి అవకాశం ఉంటుంది. బఠాణీలు, జీడిపప్పు, వేరుశనగ వంటివాటిని నేరుగా తినడానికి వీలుగా ఉండేలా తయారుజేసి నిర్ణీత నిష్పత్తిలో వాటిని కలిపి ప్రత్యేకమైన ఒక ప్యాకెట్ ద్వారా అందివ్వడమే మిక్స్‌డ్ నట్స్ స్నాక్స్ యూనిట్ పని.

అవసరమైన యంత్ర పరికరాలు: ● డ్రై డ్రయ్యర్ ● రోస్టర్ ● ఫ్రయ్యింగ్ పాన్‌ ● కోటింగ్ పాన్‌ ● ప్యాకింగ్ మిషన్‌ ● తూనిక యంత్రాలు తదితరాలు

ముడి పదార్థాలు: ● జీడిపప్పు ● వేరుశనగ గింజలు ● డ్రై బఠాణీలు ● వంట నూనె ● ఉప్పు ● మసాలా దినుసులు ● ప్లాస్టిక్ ప్యాకింగ్ ఫిల్మ్ ● అట్టపెట్టెలు

తయారీ విధానం: బఠాణీలను ముందుగా 8 గంటలపాటు నీటిలో నానబెట్టి తరవాత నీరు తీసివేసి రోస్టింగ్ చేయాలి. బఠాణీల పై పొర తీసివేయాలి. వేరు శనగ గింజలను కూడా రోస్టింగ్ చేసి పైపొట్టు తీసివేయాలి. నాణ్యమైన జీడిపప్పును కూడా రోస్టింగ్ చేయాలి. ఈ మూడింటిని నిర్ణీత నిష్పత్తిలో కలిపి ఉప్పు చేర్చి రెడీ టు ఈట్ స్నాక్స్‌గా ప్యాక్ చేయాలి. వీటికి కొంత పరిమాణంలో మసాలా దినుసుల పొడి కలిపి మసాలా నట్స్‌గా కూడా తయారుచేయవచ్చు. మార్కెటింగ్ అవసరాల మేరకు 35గ్రా, 100గ్రా, 250గ్రా, 500గ్రా, 1 కిలో పరిమాణాల్లో ప్యాకెట్లను రూపొందించుకోవచ్చు. ఎక్కువగా 35గ్రా, 50గ్రా ప్యాకెట్స్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటాయి.

మార్కెటింగ్: వినియోగదారుల సౌలభ్యం మేరకు అన్ని రకాల రిటైల్ దుకాణాల్లో, సూపర్ మార్కెట్లలో రెడి టు ఈట్ స్నాక్ ప్యాకెట్స్ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో, బార్ & రెస్టారెంట్లలో వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది.

పరిశ్రమ వివరాలు:

ఉత్పత్తి సామర్థ్యం: 250 కేజీలు(ఒక రోజు - ఒక షిఫ్టు)

పరిశ్రమ వ్యయం: రూ.25 లక్షలు

What are the total marks scored...

QUANTITATIVE APTITUDE

Direction (1-5) : What value should come in place of the question mark (?) in the following questions?

1. $\frac{\sqrt{4356}\times\sqrt{?}}{\sqrt{6084}}=11$
   (1) 196 (2) 125 (3) 169 (4) 225 (5) 81

2. $4\frac{1}{2}+\left(1\div2\frac{8}{9}\right)-3\frac{1}{13}=?$
   (1) $\frac{23}{13}$ (2) $\frac{13}{23}$ (3) $\frac{25}{13}$ (4) $\frac{25}{26}$
   (5) None of these

3. $\left\{(441)^{\frac{1}{2}}\times207\times(343)^{\frac{1}{3}}\right\}\div\left\{(14)^2\times(529)^{\frac{1}{2}}\right\}=?$
   (1) 5.75 (2) 6.75 (3) 7.75 (4) 6.25 (5) 6.50

4. $-676.76+1237+897.34-?=1294.25$
   (1) 168.2 (2) 164.2 (3) 154.2 (4) 164.8
   (5) None of these

5. $\frac{(22\times5+8^2+4^2)^2}{12\times25\times6\div36\times2}+\frac{85\times240\times750}{51\times8\times100}+\frac{800\times289}{17\times25}$
   $=?$
   (1) 1360 (2) 1177 (3) 1470 (4) 1280 (5) 1170

Direction (6-10): Study the following table carefully and answer the given questions. Table shows the percentage of marks scored by five different students in six different subjects.

Student→ Marks ↓	Math (150)	English (120)	Reasoning (50)	Computer (50)	Marketing (100)	GS (200)
Lucky	64%	65%	52%	60%	77%	49.5%
Priti	70%	50%	56%	58%	57%	54.5%
Kumkum	65%	75%	70%	54%	63%	57%
Alka	48%	55%	64%	56%	71%	61%
Poonam	56%	40%	48%	46%	53%	52.5%

6. What are the total marks scored by Priti in all the six subjects together?
   (1) 378 (2) 386 (3) 388 (4) 398 (5) None of these
7. What is the average marks scored in Reasoning by all the students?
   (1) 26 (2) 27 (3) 28 (4) 29 (5) None of these
8. Marks scored by Kumkum in Computer is **approximately** what percentage of marks scored by Alka in English?
   (1) 42% (2) 41% (3) 40% (4) 39%
   (5) None of these
9. What is the difference between the total marks scored by Lucky in Reasoning and Kumkum in GS and total marks scored by Priti in Reasoning and Alka in Math?
   (1) 80 (2) 100 (3) 90 (4) 120 (5) None of these
10. What is the aggregate **approx** percentage of Poonam considering all the six subjects?
    (1) 47% (2) 54% (3) 57% (4) 50%
    (5) None of these

Direction (11-15) : What will come in place of question mark (?) in the following number series.

11. 3 11 ? 115 567 3411
    (1) 25 (2) 27 (3) 42 (4) 37 (5) 33
12. 326.34375 219.0625 90.125 29.25 11 ?
    (1) 9 (2) 8 (3) 5.5 (4) 7.5 (5) 6.5
13. 5 4 23 7 3 24 9 2 ? 11 1 14
    (1) 29 (2) 31 (3) 20 (4) 21 (5) 25
14. 19 35 89 217 ? 899
    (1) 429 (2) 431 (3) 420 (4) 421 (5) 467
15. 19 29 47 77 125 ?
    (1) 235 (2) 283 (3) 200 (4) 220 (5) 225
16. A tank is fitted with 8 pipes, some of them that fill the tank and other pipes are meant to empty the tank. Each pipe that fills the tank can fill it in 8 hours, while each of those that empty the tank can empty it in 6 hours. All the pipes are kept open. When the tank is full, it will take exactly 6 hours for the tank to empty. How many pipes are filling the tank?
    (1) 4 (2) 3 (3) 6 (4) 2 (5) None of these
17. Wheels of diameters 7 cm and 14 cm start rolling simultaneously form X and Y, 1980 cm apart, towards each other in opposite directions. Both of them make same number of revolutions per second. If both of them meet after 10 second, then find the speed of the smaller wheel.
    (1) 32 cm/s (2) 42 cm/s (3) 56 cm/s
    (4) 66 cm/s (5) 44 cm/s
18. There is a ring road connecting points P, Q, R and S. The road is in a complete circular form but having several approach roads leading to the centre. Exactly in the centre of the ring road there is a tree which is 20 Km from Point P on the circular road. You have taken a round of circular road starting from point P and finish at the point after touching points Q, R and S. You then drive 20 km interior towards the tree from point P



B. Krishna Kishore
Senior Faculty
Dimensions Coaching
Centre, Guntur.

RRB, PO's & Clerks Special

and from there, reach somewhere in between Q and R on the ring road. How much distance do you have to travel from the tree to reach the point between Q and R on the ring road?
(1) 35 km (2) 42 km (3) 20 km (4) 25 km
(5) None of these

Answers With Explanation

(1-5) :

1. (3) $\frac{\sqrt{4356}\times\sqrt{?}}{\sqrt{6084}}=11$
   $\Rightarrow \frac{66\times\sqrt{?}}{78}=11$
   $\Rightarrow \sqrt{?}=\frac{78\times11}{66}=13$
   $\therefore\ ?=169$

2. (1) $4\frac{1}{2}+\left(1\div2\frac{8}{9}\right)-3\frac{1}{13}=?$
   $=\frac{9}{2}+\left(1\times\frac{9}{26}\right)-\frac{40}{13}$
   $=\frac{9}{2}+\frac{9}{26}-\frac{40}{13}$
   $=\frac{117+9-80}{26}$
   $=\frac{46}{26}=\frac{23}{13}$

3. (2) $\left[(441)^{\frac{1}{2}}\times207\times(343)^{\frac{1}{3}}\right]\div\left[(14)^2\times(529)^{\frac{1}{2}}\right]$
   $=(21\times207\times7)\div(196\times23)$
   $=\frac{21\times207\times7}{196\times23}=6.75$

4. (5) $-676.76+1237+897.34-?=1294.25$
   $\Rightarrow 1457.58-?=1294.25$
   $\Rightarrow ?=1457.58-1294.25$
   $=163.33$

5. (4) $\frac{(22\times5+8^2+4^2)^2}{12\times25\times6\div36\times2}+\frac{85\times240\times750}{51\times8\times100}$
   $+\frac{800\times289}{17\times25}$
   $=\frac{(110+64+16)^2}{100}+375+544$
   $=\frac{36100}{100}+919$
   $=919+361=1280$

(6-10) :

6. (3) Required total
   $=150\times\frac{70}{100}+120\times\frac{50}{100}+50\times\frac{56}{100}$
   $+50\times\frac{58}{100}+100\times\frac{57}{100}+200\times$
   $\frac{54.5}{100}$
   $=105+60+28+29+57+109$
   $=388$

7. (4) Required average
   $=\frac{50}{5\times100}\times(52+56+70+64+48)$
   $=\frac{1}{10}\times290$
   $=29$

8. (2) Required percentage (%)
   $=\left[\frac{50\times\frac{54}{100}}{120\times\frac{55}{100}}\times100\right]\%$
   $=\left(\frac{27}{66}\times100\right)\%$
   $=40.90\%\approx41\%$

9. (5) Required difference
   $=\left(50\times\frac{52}{100}+200\times\frac{57}{100}\right)-$
   $\left(50\times\frac{56}{100}+150\times\frac{48}{100}\right)$
   $=(26+114)-(28+72)$
   $=140-100=40$

10. (4) Total marks obtained by Poonam
    $=150\times\frac{56}{100}+120\times\frac{40}{100}+50\times$
    $\frac{48}{100}+50\times\frac{46}{100}+100\times\frac{53}{100}+$
    $200\times\frac{52.5}{100}$
    $=84+48+24+23+53+105$
    $=337$
    $\therefore$ Required % $=\left(\frac{337}{670}\times100\right)\%$
    $=50.29\%$
    $\approx50\%$

(11-15) :


11. (2) The number series is as follows:
    $3\times2+5=11$
    $11\times3-6=\mathbf{27}$
    $27\times4+7=115$
    $115\times5-8=567$
    $567\times6+9=3411$

12. (4) The number series is as follows:
    $326.34375\div1.5+1.5=219.0625$
    $219.0625\div2.5+2.5=90.125$
    $90.125\div3.5-3.5=29.25$
    $29.25\div4.5+4.5=11$
    $11\div5.5+5.5=\mathbf{7.5}$

13. (4) The number series is as follows:
    $5\times4+3=23$
    $7\times3+3=24$
    $9\times2+3=\mathbf{21}$
    $11\times1+3=14$

14. (5) The number series is as follows :
    $19+2\times2^3=35$
    $35+2\times3^3=89$
    $89+2\times4^3=217$
    $217+2\times5^3=\mathbf{467}$
    $467+2\times6^3=899$


15. (3) The number series is as follows:



16. (1) Let the no. of filler pipe $=x$
    $\therefore$ No. of empty pipe $=8-x$
    ATQ, $\frac{8-x}{6}-\frac{x}{8}=\frac{1}{6}$
    $\Rightarrow \frac{4(8-x)-3x}{24}=\frac{1}{6}$
    $\Rightarrow 32-4x-3x=4$
    $\Rightarrow 7x=28$
    $\Rightarrow x=4$

17. (4) Let the speed of smaller wheel $=x$ c.m/s
    In 10 sec, it will cover $10x$ cm.
    $\therefore$ Distance covered by the smaller wheel in one revolution
    $=2\times\frac{22}{7}\times3.5=22$ cm
    $\therefore$ No. of revolutions made by smaller wheel in 10 sec
    $=\frac{10x}{22}=\frac{5x}{11}$ .... (i)
    Distance covered by bigger wheel in 10 sec $=(1980-10x)$ cm
    $\therefore$ No. of revolutions made by bigger wheel in 10 sec $=\frac{1980-10x}{44}$ ....(ii)
    ATQ,
    $\frac{5x}{11}=\frac{1980-10x}{44}$
    $\Rightarrow 20x+10x=1980$
    $\Rightarrow 30x=1980$
    $\Rightarrow x=\frac{1980}{30}=66$ cm/sec

18. (3)



Clearly, radius of the circle is 20 km.
Hence, One has to cover a distance of 20 km to reach a point between Q and R.

ఉద్యోగాలు

ఓఎన్ జీసీ

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్ జీసీ) - నెట్ 2017 ద్వారా **ఇ 1 లెవెల్ ఎగ్జిక్యూటివ్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం ఖాళీలు: 27
హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 20
అర్హత: 60 శాతం మార్కులతో ఎంబీఏ(పర్సనల్ మేనేజ్‌మెంట్/ హెచ్ ఆర్‌డీ/ హెచ్ ఆర్‌ఎం)/ పీజీ (పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఐఆర్/ లేబర్ వెల్ఫేర్)/ రెండేళ్ల పీజీ డిప్లొమా(పీఎం/ ఐఆర్/ లేబర్ వెల్ఫేర్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జనవరి 1 నాటికి 30 ఏళ్లు మించరాదు
యుజీసీ నెట్ సబ్జెక్ట్: లేబర్ వెల్ఫేర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (సబ్జెక్ట్ కోడ్ 55)/ మేనేజ్‌మెంట్(సబ్జెక్ట్ కోడ్ 17)
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఖాళీలు: 5
అర్హత: 60 శాతం మార్కులతో ఎంబీఏ(ఫైనాన్స్) పూర్తిచేసి ఉండాలి
వయసు: జనవరి 1 నాటికి 30 ఏళ్లు మించరాదు
యుజీసీ నెట్ సబ్జెక్ట్: మేనేజ్‌మెంట్(సబ్జెక్ట్ కోడ్ 17)
అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫీసర్ ఖాళీలు: 2
అర్హత: 60 శాతం మార్కులతో పీజీ(హిందీ) పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ట్రాన్స్‌లేషన్ వర్క్‌లో అనుభవం ఉండాలి.
వయసు: జనవరి 1 నాటికి 40 ఏళ్లు మించరాదు
యుజీసీ నెట్ సబ్జెక్ట్: హిందీ(సబ్జెక్ట్ కోడ్ 20)
ఎంపిక: యుజీసీ నెట్(నవంబర్ 2017) స్కోరు, అకడమిక్ మెరిట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
అభ్యర్థులు ముందుగా యుజీసీ నెట్ 2017కు దరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్ / రోల్ నెం వచ్చిన తరవాతనే ఓఎన్ జీసికి అప్లయ్ చేసుకోవాలి
యుజీసీ నెట్ 2017 ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 11
యుజీసీ నెట్ 2017 : నవంబరు 5
యుజీసీ నెట్ వెబ్‌సైట్ : http://cbsenet.nic.in
ఓఎన్‌జీసీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 21 నుంచి
ఓఎన్‌జీసీ ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 19
ఓఎన్‌జీసీ ఇంటర్వ్యూలు: 2018 జనవరిలో
వెబ్‌సైట్: www.ongcindia.com

ఎన్ ఎఫ్ఎల్

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ ఎఫ్ఎల్)- **మేనేజ్‌మెంట్ ట్రైనీస్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. **మొత్తం ఖాళీలు: 36**
విభాగాలవారీ ఖాళీలు: హెచ్ ఆర్ 12, మార్కెటింగ్ 24
వయసు: ఆగస్టు 31 నాటికి 29 ఏళ్లు మించరాదు
అర్హత: 60 శాతం మార్కులతో (ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ డిప్లొమా) (పర్సనల్ మేనేజ్‌మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ హెచ్ ఆర్)/ ఎమ్మెస్సీ(అగ్రికల్చర్)/ (ఎంబీఏ/ పీజీడీబీఎం) (మార్కెటింగ్/ అగ్రి బిజినెస్ మార్కెటింగ్ / ఇంటర్నేషనల్ మార్కెటింగ్ / రూరల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: ఆన్ లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ టెస్ట్: సెప్టెంబరు 23న
పరీక్ష కేంద్రం: హైదరాబాద్ తదితర ప్రధాన నగరాలు
దరఖాస్తు ఫీజు: రూ.735(ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ / దివ్యాంగులు/ డిపార్టుమెంటల్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 6
వెబ్‌సైట్: www.nationalfertilizers.com

అడ్మిషన్స్

ఎన్ ఎల్ఎస్ఐయు

నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ ఎల్ఎస్ఐయు)- కింది **డిస్టెన్స్ ఎడ్యుకేషన్** కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: రెండేళ్ల మాస్టర్ ఆఫ్ బిజినెస్ లాస్ (ఎంబీఎల్) ప్రోగ్రామ్, ఏడాది పీజీ డిప్లొమా (హ్యూమన్ రైట్స్ లా/ మెడికల్ లా & ఎథిక్స్/ ఎన్విరాన్‌మెంటల్ లా/ ఇంట లెక్చ్యువల్ ప్రాపర్టీ రైట్స్ లా/ చైల్డ్ రైట్స్ లా/ కన్స్యూమర్ లా & ప్రాక్టీస్/ సైబర్ లా& సైబర్ ఫోరెన్సిక్) **అర్హత:** డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 31
వెబ్‌సైట్: http://ded.nls.ac.in

ఆంధ్రజ్యోతి
12
ప్రత్తిపాడు
ఆదివారం 20/ 8/ 2017
ప్రత్తిపాడు । ఏలేశ్వరం । శంఖవరం । రౌతులపూడి

ప్రత్తిపాడులో భారీ వర్షం

ప్రత్తిపాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శనివారం ప్రత్తిపాడులో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు అడపా దడపా వర్షం పడుతూనే ఉంది. దీంతో అల్లూరి సీతారామరాజు, మార్కెట్, తహసీల్దార్ కార్యాలయ సెంటర్లలో రోడ్డుపై వర్షపునీరు నిలిచిపోయింది. మండలంలోని పలు గ్రామాల్లో రోజంతా వర్షం పడడం వల్ల రహదారులు చిత్తడిగా మారాయి.





ప్రభుత్వాస్పత్రిలో సమస్యలు తెలుసుకుంటున్న జూనియర్ సివిల్ జడ్జి

ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ సివిల్ జడ్జి తనిఖీలు

ఏలేశ్వరం: రోగులకు చిరునవ్వుతో వైద్య మందించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని ప్రత్తిపాడు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శ్రవణ్‌కుమార్ ఆదేశించారు. శనివారం ఆయన ఏలేశ్వరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలు పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలందిస్తున్న తీరును తెలుసుకున్నారు. వర్షం వస్తే నీరంతా ఆవరణలోకి వచ్చి అపరిశుభ్రంగా మారుతున్న తీరును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఏసుబాబుతో ఫోన్‌లో మాట్లాడి ప్రతీ వారం ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాలు, తుప్పలు తొలగింపు వంటి కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు సీనియర్ న్యాయవాది చిక్కంశెట్టి పుల్లయ్య, ఏఎస్ఐ రమణ, మండల ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఎవి రమణ, డాక్టర్ వినయ్‌మెహతా, పి.లక్ష్మి, అప్పారావు, ఎన్‌వి రమణ, వీరన్న, భాస్కరరావు తదితర వైద్యాధికారులు, ప్రత్తిపాడు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.



కిర్లంపూడి వెళుతున్న కాపు నేతలు

ముద్రగడ దీక్షకు మద్దతుగా తరలిన కాపు నేతలు

రౌతులపూడి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు పలువురు కాపు నేతలు కిర్లంపూడికి తరలివెళ్లారు. జేఏసీ మండల అధ్యక్షుడు కూరగాయల వెంకటరమణ ఆధ్వర్యంలో బలరామపురం, ఎస్. పైడిపాల, ఎ.మల్లవరం తదితర గ్రామాల నుంచి ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో పడిలం వరహాలబాబు, మానివెల్లి రమణ, దాసరి కృష్ణ, గాది తాతారావు, కుర్రా రమణ, కాకి సత్యనారాయణ తదితరులున్నారు.



యాదవులు ఐకమత్యంగా ఉండాలి

ప్రత్తిపాడు: యాదవులంతా ఐకమత్యంగా ఉండాలని యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు కుండల సాయికుమార్ యాదవ్ కోరారు. రాచపల్లి గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించిన అన్నసమారాధనకు ఆయన విచ్చేశారు. రాచపల్లిలోని కృష్ణుని ఆలయంలో సర్పంచ్ భర్త బుద్దరాజు చంటిరాజుతో కలిసి సాయికుమార్ యాదవ్ పూజలు జరిపారు. కార్యక్రమంలో రాచపల్లి యాదవ సంఘ నాయకులు సారిపల్లి సూరిబాబు, నాగు, పెద్ద, గంగరాజు, యాదమరాజు, రామన్నరాజు, అనిల్, మచ్చర్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

● సినిమా గైడ్

ఏలేశ్వరం:

వెంకటసూర్య	లై
జయశ్రీ	నేనే రాజు నేనే మంత్రి

కత్తిపూడి:

సత్యనారాయణ	లై

రౌతులపూడి:

శ్రీమహాలక్ష్మి	గురు

విద్యార్థులు బాధ్యతగా మెలగాలి మేజిస్ట్రేట్ శ్రవణ్‌కుమార్

ఏలేశ్వరం: విద్యార్థులు బాధ్యతగా మెలగాలని ప్రత్తిపాడు జూనియర్ సివిల్ జడ్జి శ్రవణ్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం వీఎస్ఆర్ డిగ్రీ, వైష్ణవి జూనియర్ కళాశాలలో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ సివిల్‌జడ్జి శ్రవణ్‌కుమార్ బాలల హక్కుల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు కోర్టు న్యాయవాది చిక్కంశెట్టి పుల్లయ్య, ఏఎస్ఐ రమణ, సూర్యనారాయణ, సత్యనారాయణ, గణేష్, పి.లక్ష్మి తదితర కళాశాల అధికారులు, ప్రత్తిపాడు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.



శంఖవరంలో ఏకాహం చేస్తున్న భజన బృందం

వైభవంగా ఏకాహం

శంఖవరం: కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీగోపాలకృష్ణ యువజన సంఘం ఆధ్వర్యంలో కృష్ణాలయంలో శనివారం ఏకాహం నిర్వహించారు. పరిసర గ్రామాల భజన సమాజాలు ఏకాహంలో భక్తిగీతాలు ఆలపించారు. 24 గంటలపాటు సాగే ఈ ఏకాహంలో పది భజన సంఘాలు పాల్గొన్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కొల్లుబోయిన మాణిక్యం, నక్కా కొండలరావు, మురుకుర్తి అప్పారావు, లొల్ల వెంకట్రావు, ఇసరపు సింహాద్రిరావు యువత తదితరులు పాల్గొన్నారు.



కాపుల రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానించాలి

ప్రత్తిపాడు: కాపుల రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానించాలని మండలానికి చెందిన కాపు జేఏసీ నాయకులు చక్కపల్లి సత్తిబాబు, సానా నూకరాజునాయుడు డిమాండ్ చేశారు. శనివారం ధర్మవరం, పెదశంకర్లపూడి, ఒమ్మంగి గ్రామాలకు చెందిన సూర్నీడి సురేష్, రామిశెట్టి వెంకట్రాజు తదితరులు కిర్లంపూడి వెళ్లి ముద్రగడకు మద్దతు తెలిపారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న సీఎం చంద్రబాబు తక్షణం చర్యలు చేపట్టి అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి నివేదించాలని వారు డిమాండ్ చేశారు.

నేడు విద్యుత్ కు సరఫరాకు అంతరాయం

రౌతులపూడి: రౌతులపూడి, కేతు చిన్నయ్యపాలెం సబ్‌స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్ కు అంతరాయం కలుగుతుందని డీఈ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల నిమిత్తం జగ్గంపేట ఏఈ పీఈ ఎస్.రమణమూర్తి ఆదేశాల మేరకు నిలుపు వేస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగదారులు ప్రజలు గమనించి సహకరించవలసినదిగా కోరారు.

పాడి పరిశ్రమాభివృద్ధికి రిలయన్స్ ఫౌండేషన్ కృషి

ఏలేశ్వరం: పాడిపరిశ్రమ అభివృద్ధి ద్వారా రైతులకు అధిక ఆదాయాన్ని కల్పించడమే లక్ష్యంగా రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నామని రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ బర్రే నాగేశ్వరరావు తెలిపారు. సిరిపురం గ్రామంలో శనివారం రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అజొల్లా దాణా తయారీ, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రిలయన్స్ మేనేజర్ నాగేశ్వరరావు గ్రామంలోని పది మంది రైతుల పొలాల్లో రిలయన్స్ ఆర్థిక సహకారంతో పది అజొల్లా దాణా తయారీ యూనిట్ల ఏర్పాటును అందజేశారు. కార్యక్రమంలో రిలయన్స్ సీఆర్పీ సంతోషికుమారి, గంటా గంగబాబు, రాసంశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.



సిరిపురంలో అజొల్లా దానా యూనిట్లు తయారీ ప్రారంభిస్తున్న రిలయన్స్ అధికారులు

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ప్రత్తిపాడు: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్తిపాడు, కిర్లంపూడి మండల ఫోటోగ్రాఫర్లు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రెండు మండలాల వీడియో, ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడులోని సిరి మానసిక వికలాంగుల పాఠశాలకు చెందిన విద్యార్థులకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. పాదాలమ్మ గుడి వద్ద శారదా వయో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేశారు. తొలుత రెండు మండలాల ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఈశ్వర్ ఫొటో స్టూడియో వద్ద నుంచి ప్రధాన ఆసుపత్రి వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమాల్లో యూనియన్ అధ్యక్షుడు సలాది కృష్ణ, ఉపాధ్యక్షుడు దొడ్డా బాబ్జి, సీనియర్ ఫొటోగ్రాఫర్లు నామన భాస్కర్, చవల శ్రీను, వీర్రాఘవులు, ముమ్మన సతీష్, శ్రీనివాసరావు, వెంకన్నబాబు, గిడుతూరి నాని, బాబు, బాబ్జి, శ్రీను, రాజ్‌కుమార్, సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు.

ఏలేశ్వరం: స్నేహ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ఏలేశ్వరంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ట్రస్టు ఛైర్మన్ దాడిశెట్టి వీరబాబు నేతృత్వంలో మార్ఫ్ కంప్యూటర్స్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా ఫొటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సీనియర్ ఫొటోగ్రాఫర్, మండల ఫొటోగ్రాఫర్ల యూనియన్ కోశాధికారి పిల్లా రాంబాబును ట్రస్టు ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి కోరాడ రాజు, కోశాధికారి అడపా దుర్గారావు, సభ్యులు పాలూరి గణేష్, పి.అలీఖాన్, పి.మహేష్, కె.స్వామిశివ, కె.సువర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

'మిమ్మల్ని మోసం చేసిన వారిపై కేసులు పెట్టుకోండి'



డ్వాక్రా సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్న వెలుగు అధికారులు

రౌతులపూడి: డ్వాక్రా సంఘాల సభ్యులు తీసుకున్న స్త్రీ నిధి సొమ్ములు కట్టండి లేకుంటే మిమ్మల్ని మోసం చేసి సొమ్ములు తీసుకున్న వారిపై కేసులు పెట్టుకోండి అని ఏపీఎం కుమార్, ఏసీ హేమంత అన్నారు. వెలుగు కార్యాలయంలో స్త్రీనిధి బకాయిలపై వారితో సమావేశం నిర్వహించారు. బలరామపురం, బంగారయ్యపేట, గుమ్మరేగుల తదితర గ్రామాల సంఘాల సభ్యులు హాజరుకాగా, వారినుద్దేశించి ఏపీఎం కుమార్, ఏసీ హేమంత మాట్లాడారు. 2012లో 19 గ్రామ సంఘాలకు73 లక్షలు 15 వేలు స్త్రీనిధి రుణం తీసుకున్నట్టు తెలిపారు. ఇంకా 57 లక్షలు 10 వేలు కట్టాల్సి ఉందన్నారు. మీకు తెలియకుండా సొమ్ములు తీసుకున్న సీఏలపై కేసులు పెట్టుకోవాలని సూచించారు.

ఓడిఎఫ్ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి

రౌతులపూడి: ఓడీఎఫ్ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి టీవీ సుబ్బారావు కోరారు. ఎంఆర్‌సీ భవనంలో పంచాయతీ కార్యదర్శులతో మరుగుదొడ్ల నిర్మాణాలపై రివ్యూ నిర్వహించారు. బంగారయ్యపేట, దిగిశివాడ, బలరామపురం, గిడజాం గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు నెలాఖరు అయ్యేలా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కిషోర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.



పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ప్రత్యేకాధికారి

తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె

జగ్గంపేట: ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ పిలుపుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా జగ్గంపేట సబ్‌పోస్టాఫీసులో నాలుగో రోజు శనివారం నిరవధిక సమ్మె జరిగింది. కమలేష్ చంద్ర ఇచ్చిన సిఫార్సులను వెంటనే అమలుచేయాలన్నారు. జీడీఎస్ ఉద్యోగులను రెగ్యులైజేషన్ చేసి డిపార్టుమెంట్ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సౌకర్యాలు ఇవ్వాలన్నారు. జీడీఎస్ ఉద్యోగులకు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సామర్లకోట బ్రాంచ్ అధ్యక్షుడు పేపకాయల వీర్రాజు ఆధ్వర్యంలో జరిగిన సమ్మెలో జగ్గంపేట, ఏలేశ్వరం ఎస్‌వోలు, జీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

పథకాల అమలులో భాగస్వాములను చేయడం లేదు

● హౌసింగ్ అధికారుల తీరుపై ఎంపీటీసీ సభ్యుల ఆగ్రహం ● గోకవరం మండల సర్వసభ్య సమావేశం

గోకవరం: సంక్షేమ పథకాల అమలులో తమను భాగస్వాములు చేయకుండా హౌసింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండలంలోని పలు గ్రామాల ఎంపీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఈది రత్న జ్యోతి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. పలు శాఖల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీటీసీ మండిపడ్డారు. హౌసింగ్ లబ్ధిదారుల ఎంపిక కోసం ఇటీవల జరిగిన గ్రామ సభలకు తమకు ఎటువంటి ఆహ్వానం అందలేదని సభ్యులు దొడ్డి నాగేశ్వరరావు, శ్రీరామదాసురాజు, మొగలి వెంకటరమణ అధికారులను నిలదీసారు. తాము సూచించిన లబ్ధిదారుల పేర్లను తొలగించడమేకాకుండా, జన్మభూమి కమిటీ తీర్మానం లేకుండానే లబ్ధిదారులను అధికారులు ఎలా ఎంపిక చేసారని సభ్యుడు నాగేశ్వరరావు హౌసింగ్ ఏఈ తాతారావుపై మండిపడ్డారు. అధికార పార్టీకి సుమారు 20ఏళ్ళ నుంచి సేవలందిస్తున్నా తమ మాట ఎక్కడా చెల్లుబాటు కావడంలేదని, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన సమావేసంలో విమర్శించారు. దీంతో జడ్పీటీసీ పాలూరి బోస్ జోక్యం చేసుకొని అధికార పార్టీలో ఉండి ఇటువంటి విమర్శలు చేయడం సమంజసంగా లేదని వారించారు. అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ సక్రమంగా లేదని, మొక్కుబడిగా సెంటర్లు తెరిచి మధ్యాహ్నానికి మూసేస్తున్నారని సభ్యులు శ్రీరామదాసురాజు, మొగలి వెంకటరమణ సమావేశం దృష్టికి తీసికొచ్చారు. గుడ్ల విషయంలో కూడా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. సిబ్బంది చేసే తప్పిదాలను నిలదీస్తుంటే ఇలాగైతే ఆత్మహత్య చేసుకుంటామని అదే సిబ్బందినుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని మల్లవరం పంచాయితీ కార్యదర్శి గోవిందు అధికారులకు వివరించారు. సమావేశాకి వైద్య, ఎక్సైజ్, అటవీశాఖ అధికారులు గైర్హాజరయ్యారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.



హైసింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎంపీటీసీ

ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలి

ఏపీ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు

జగ్గంపేట రూరల్: ఈ నెల 21న శ్రీకాకుళం జిల్లాలోని రైతాంగ, మత్స్యకార, కిడ్నీ బాధితుల సమస్యలపై నిర్వహిస్తున్న రైతు కూలీ సంఘం సదస్సును విజయవంతం చేయాలని ఏపీ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు అన్నారు. శుక్రవారం మండలంలోని రామవరం శివారు రంగవల్లినగర్‌లో శ్రీకాకుళం సదస్సుకు సంబంధించిన కరపత్రాలను వీరాంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కర్నాకుల రామలింగేశ్వరరావు, కొండేపూడి మంగయ్యమ్మ, వీరబాబు పాల్గొన్నారు.



కరపత్రాలను విడుదల చేస్తున్న వీరాంజనేయులు

ఇంటర్వ్యూల తేదీల మార్పు

గోకవరం: బ్యాంకు రుణాలు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్వహించే ఇంటర్వ్యూ తేదీలను అనివార్య కారణాల వల్ల కొన్ని మార్పు చేసినట్లు ఎంపీడీవో కె.రత్నకుమారి శనివారం తెలిపారు. ఈ నెల 21న గోకవరం డీసీసీబి బ్యాంకు పరిధిలోని అభ్యర్థులకు, మధ్యాహ్నం నుంచి, మల్లవరం కార్పొరేషన్ బ్యాంకు పరిధిలోని అభ్యర్థులకు, 23వ తేదీ మధ్యాహ్నం ఇండియన్ బ్యాంకు పరిధిలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు. రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఈ విషయాన్ని గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

భూతగాదాల్లో ఒకరికి గాయాలు

జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలో భూతగాదాల కారణంగా ఒక వ్యక్తి గాయపడ్డాడు. కాండ్రేగుల గ్రామానికి చెందిన బొదిరెడ్డి వెంకటేశ్వరరావు అదే గ్రామానికి చెందిన అప్పారావు, రాజు భూతగాదాల్లో కారణంగా కొట్టడంతో వెంకటేశ్వరరావు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

విస్తారంగా వర్షాలు

జగ్గంపేట/గండేపల్లి/కిర్లంపూడి: తుఫాన్ కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. గ్రావెల్ రోడ్లన్నీ బురదతో చిత్తడిగా మారాయి. డ్రైన్లలో మురికినీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలో తడుస్తూ పనులు చక్కబెటుకుంటున్నారు. వర్షాలు కారణంగా పంటలకు నీరు సమృద్ధిగా అందుతోంది. అయితే మారిన వాతావరణం, వీడని ముసురుతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ జ్వర పీడితులతో నిండి పోతున్నాయి.

రైతులకు వేపపిండి పంపిణీ

జగ్గంపేట: స్థానిక చంద్రన్న రైతు క్షేత్రంలో రైతులకు శనివారం ఏవో ఎల్.రాంబాబు వేపపిండి పంపిణీ చేశారు. చంద్రన్న రైతు క్షేత్రాన్ని వ్యవసాయ విస్తరణాధికారి జి.వీరశంకర్ నిర్వహిస్తారన్నారు. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన, అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. 50శాతం రాయితీపై వేపపిండి, వంద శాతం రాయితీపై సుడోమోనస్‌ను రైతులకు అందించారు. అదేవిధంగా 33శాతం రాయితీపై మినుములు వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని ఏవో రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో పి.చంద్రమౌళి, బ్రహ్మానందరావు, పాల్గొన్నారు.

● సినిమా గైడ్

జగ్గంపేట

స్క్రీన్ -1	ఆనందోబ్రహ్మ
స్క్రీన్ -2	జయ జానకి నాయక
రాజవేణి	ఫిదా
కృష్ణవేణి	నక్షత్రం
వెంకటరత్నం	పెద్దలకు మాత్రమే
శ్రీ నాగేశ్వరా	నేనే రాజు నేనే మంత్రి

తూతూ మంత్రంగా శిక్షణ..సర్టిఫికెట్ల అందజేత

పాతూరులోని మహిళలకు కుట్టుమిషన్ శిక్షణపై పలు అనుమానాలు

గండేపల్లి: మల్లేపల్లి పరిధి పాతూరులో రెండు నెలల నుంచి ద్యులెట్ సొసైటీ ద్వారా 130 మంది మహిళలకు కుట్టుమిషన్ పై శిక్షణిస్తున్నారు. శనివారం నాటికి శిక్షణ పూర్తైన కొందరికి సంస్థ ద్వారా సర్టిఫికేట్లను సంస్థ సభ్యుడు రంజిత్ కుమార్ అందించారు. ఈ సొసైటీ ద్వారా ప్రారంభంలో ఉచితంగా కుట్టుశిక్షణ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.వెయ్యి వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మల్లేపల్లిలో ఇలాంటివి రెండు శిక్షణాకేంద్రాలున్నాయి. 130మందికి శిక్షణిచ్చేందుకు ఇద్దరు మాత్రమే శిక్షకులుండడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూతూమంత్రంగా శిక్షణ ఇచ్చి పేరుకు మాత్రం సర్టిఫికేట్లు అందించి కథ నడిపిస్తున్నారని, వారికి కూడా సరిగ్గా కుట్టడం వచ్చో రాదో తెలియడంలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ద్యులెట్ సభ్యుడు రంజిత్ కుమార్‌ను వివరణ కోరగా ఎటువంటి వివరాలు కావాలన్నా తమ కార్యాలయానికి రావాలని దురుసుగా సమాధానమిచ్చారు.



మల్లేపల్లిలో మహిళలకు సర్టిఫికేట్లు ఇస్తున్న దృశ్యం

ప్రభుత్వానికి, ప్రజలకు వారధి 'స్మార్ట్ ఏపీ'

బూరుగుపూడి సందర్శించిన ఏపీ సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి

కిర్లంపూడి: మండలంలోని బూరుగుపూడి గ్రామాన్ని శనివారం స్మార్ట్ ఏపీ సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి గంగయ్య సందర్శించారు. సర్పంచ్ పాటంశెట్టి సూర్య చంద్ర చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి పరిచే దిశగా కృషి చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా బూరుగుపూడి గ్రామాన్ని ఆదర్శగ్రామంగా ఎంపిక చేశారన్నారు. సర్పంచ్ సూర్యచంద్ర సూచనలతో స్మార్ట్ ఏపీ సంస్థ కలిసి పనిచేస్తోందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఈ సంస్థ పనిచేస్తోందని గంగయ్య అన్నారు. కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర ప్రోగ్రామ్ అధికారి కృష్ణయ్య తదితరులున్నారు.



బూరుగుపూడిలో సంపద తయారీ కేంద్రం పరిశీలిస్తున్న స్మార్ట్ ఏపీ సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

గోకవరం: గోకవరంలో ప్రపంచ ఫొటోగ్రఫీ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎస్ఐ తిరుమలరావు కెమేరా సృష్టికర్త డాగురె చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు ఫొటోగ్రాఫర్లు మాట్లాడుతూ తమను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల మండలాధ్యక్షుడు తోలేటి ప్రసాద్, గౌరవాధ్యక్షుడు బాలు, ఉపాధ్యక్షుడు కొండలరావు, సెక్రటరీ పవన్, జాయింట్ సెక్రటరీ శాంతిబాబు, ట్రెజరర్ సూరిబాబు, సతీష్, సీహెచ్.రాజు, ఎం.సతీష్, రామకృష్ణ, రాంబాబు, ప్రసాద్ పాల్గొన్నారు.

పెట్రోల్‌బంక్‌లో తనిఖీలు

గండేపల్లి: మండలంలోని బొర్రప్పాలెం వద్ద జాతీయరహదారి ప్రక్కన ఉన్న భారత్ పెట్రోల్ బంక్‌లో శనివారం తూనిక, కొలతల శాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ సాయిరాం తనిఖీలు చేశారు. వాహనదారులకు పెట్రోల్ సక్రమంగా వేస్తున్నారో లేదో దగ్గరుండి పరిశీలించారు. అదేవిధంగా బాటిల్‌లో పెట్రోల్ పోయించి మరీ తనిఖీలు చేశారు. ఐదు లీటర్లు అయితే సరిగ్గా వస్తుండగా లీటరు అయితే ఒకమాదిరిగా పెట్రోల్ పోస్తున్నారన్న విషయం గుర్తించారు. పెట్రోల్ మిషన్‌ను ఆపి టెక్నిషియన్ చేత మిషన్ మరమ్మతులు చేసిన తరువాత వినియోగించాలని బంక్ యాజమాన్యానికి తెలిపారు.

ఏపీవోకు ఘనంగా సత్కారం

గోకవరం: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఇటీవల ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న ఉపాధి ఏపీవో కృష్ణంరాజును శనివారం మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఘనంగా సత్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఏపీవో చేసిన కృషిని పలువురు కొనియాడారు.

అన్నదానానికి విరాళం

గోకవరం: మండలంలోని తంటికొండ వెంకన్న కొండపై జరిగే అన్నదానానికి పలువురు దాతలు చేయూతనందిస్తున్నారు. శనివారం అడ్డతీగలకు చెందిన పాతర వీరవెంకటసత్యనారాయణ అన్నదాన నిమిత్తం రూ.10,116వేలు అందజేసారు. విరాళాన్ని ఆలయ చైర్మన్ బదిరెడ్డి అచ్చన్నదొర, ఆలయ ఈవో బి.రామారావుకు శనివారం అందజేసారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పూలపల్లి కృష్ణ మూర్తి, అర్చకులు లక్ష్మీనారాయణాచార్యులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు

జగ్గంపేట: ఎస్సీ,బీసీ,కాపు కార్పొరేషన్‌లకు సంబంధించి శనివారం దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. గోదావరిగ్రామీణ బ్యాంకు, కాట్రావులపల్లి ఆంధ్రాబ్యాంక్, రాజపూడి చైతన్యబ్యాంకు, జెడ్.రాగంపేట ఆంధ్రాబ్యాంకులో దరఖాస్తుదారులకు బ్యాంకు మేనేజర్ల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. వర్షం వస్తున్నప్పటికీ దరఖాస్తుదారులు బ్యాంకులకు వెళ్లి ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు.



సూక్తి

మనిషి ఔన్నత్యానికి కొలబద్ద మేధస్సు కాదు హృదయం

- మదర్ థెరిసా

జంతర్‌మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. వియంన ▸ ....
2. రకొత ▸ ....
3. రంశిబి ▸ ....
4. కివాలి ▸ ....

టంగ్ ట్విస్టర్స్



1. If you're keen on stunning kites and cunning stunts,buy a cunning stunning stunt kite.
2. Two tiny tigers take two taxis to town.

ఔనా!

ఆస్ట్రేలియాలో 10 వేల బీచ్‌లు ఉన్నాయి. రోజుకో బీచ్‌ను సందర్శించినా 27 ఏళ్లు పడుతుంది.





ఎవరైనా పిల్లలు బాగా హుషారుగా ఉంటే అబ్బో ఈ అబ్బాయికి తెలివి అంతా ఇంతా కాదు అని అంటుంటారు. మరి నిజంగా తెలివిని పరీక్షలించాలంటే? ఓ వ్యక్తిని మేధావిగా గుర్తించాలంటే? అవి తెలుసుకోవడానికే ఓ పరీక్ష ఉంది.. అదే - 'ఐక్యూ(Intelligence Quotient) టెస్ట్. మహామహులే ఆ పరీక్షలో నెగ్గాలంటే తలలు పట్టుకుంటారు. అలాంటిది తెలివితేటల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల స్థాయిని దాటేశాడు ఓ తెలుగు కుర్రాడు. అతడే బండి యశ్వంత్ .

ఐక్యూ 162.. భాషలు 5



తెలివితేటలకు తూకం వేయాలంటే.. 'ఐక్యూ'(ఇంటెలిజెన్స్ కోషంట్) పరీక్షలో సత్తా చాటాల్సిందే. అందులో నెగ్గితే.. ప్రపంచ మేధావుల జాబితాలో ఒకరిగా పేరు పొందొచ్చు. బ్రిటన్‌లో ఈమధ్యే జరిగిన ఐక్యూ టెస్ట్‌లో మన తెలుగు అబ్బాయి మెరిశాడు. పన్నెండేళ్ల 'బండి యశ్వంత్' 162 మార్కులు గానూ, 162 సాధించి(ఐక్యూ పరీక్షలో అత్యధిక మార్కులు) ఔరా అనిపించాడు. వృత్తిరీత్యా యశ్వంత్ కుటుంబం లండన్‌లోని 'రీడింగ్'లో నివాసముంటుంది. యశ్వంత్ తండ్రి కృష్ణమోహన్, తల్లి మాధవి లత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా చేస్తున్నారు. కృష్ణమోహన్ స్వస్థలం తెనాలి(గుంటూర్)లోని కొలకలూరు కావడం విశేషం.

బ్రిటన్‌లో ఉన్న 'మెన్సా' క్లబ్ ఐక్యూను పరీక్షించడంలో ఎంతో ప్రఖ్యాతి చెందింది. ప్రపంచంలోనే అతి పురాతనమైన ఐక్యూ క్లబ్ ఇదే కావడం విశేషం. 1964లో రోలాండ్ బెరిల్, డాక్టర్ లాన్స్‌వేర్ కలిసి దీన్ని ప్రారంభించారు.

Mensa
The High IQ Society

'నేను ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. నాకు పజిళ్లు పూర్తి చేయడమంటే భలే సరదా. రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసేదాకా పట్టు వదలను. త్వరలోనే ముంబైలో జరిగే 'ప్రపంచ రూబిక్ క్యూబ్ టోర్నమెంట్'లో పాల్గొనబోతున్నాను. నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో మంచి వ్యాపారవేత్తను కావాలని అనుకుంటున్నాను. కాల్పనిక కథలు చదువుతుంటాను. కొత్త టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాను. క్రికెట్ నా ఫేవరేట్ గేమ్. జర్మనీ, ఫ్రెంచి, స్పానిష్ భాషల్లో కూడా మాట్లాడగలను. ప్రస్తుతం లాటిన్, రష్యన్ భాషలను నేర్చుకుంటున్నాను. 'ఆస్ట్రానమీ క్లబ్'లో నేను ఓ మెంబర్‌ని కూడా. నాకు ఇష్టమైన పనిని, మనసు పెట్టి చేస్తాను'.

- యశ్వంత్

ఐక్యూ టెస్ట్ పరీక్ష ఎలా ఉంటుందంటే..

- ❖ ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి 'కెటెల్ 3బీ పేపర్'. రెండోది 'కల్చర్ ఫెయిర్ స్కేల్'. ఈ రెండూ కలిపి రెండున్నర గంటల పరీక్ష ఇది. మొదటి పేపర్లో 42 ప్రశ్నలుంటే, రెండో దాంట్లో 250 ప్రశ్నలు ఉంటాయి.
- ❖ ఇందులో కష్టమైన ఇంగ్లీష్ పదాలకు అర్థాలు, వ్యతిరేక పదాలతో పాటు, బంధుత్వ ప్రశ్నలు, చిక్కులెక్కలు, మెదడు స్థాయిని పరీక్షించే తార్కిక ప్రశ్నలుంటాయి.

నవ్వుల్ నవ్వుల్



ఇద్దరు మేధావుల మాటలు..

మిస్టర్ మేధావి లింగం : ఒరేయ్! నువ్వు గేదె మీద వెళ్తున్నావు కదా. నిన్ను పోలీసులు పట్టుకుంటారు.

మిస్టర్ మేధావి గంగ : ఎందుకురా?

మిస్టర్ మేధావి లింగం : నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు కదా!

మిస్టర్ మేధావి గంగ : ఒరేయ్ ఇది ఫోర్ వీలర్. అందుకే బెల్టు పెట్టుకున్నా చూడు.

మిస్టర్ మేధావి లింగం : !!!!!!!!

చెప్పగలరా?

ఊరిలో ఉన్నా
కానీ గురిలో లేను

మేడలో ఉన్నా
కానీ మేనులో లేను

రాతలో ఉన్నా
కానీ రాయిలో లేను

అయితే ఇంతకీ
నేనెవర్నో
చెప్పగలరా?




రంగులు వేయండి



జవాబులు

చెప్పగలరా? : ఉడత
జంతర్‌మంతర్ : 1. వినయం 2. కొరత
3. శిబిరం 4. వాకిలి
జంబ్లింగ్ వర్డ్స్ : 1.COLD 2.SOFT
3.RIDE 4.LIKE

దారి కనుక్కోండి




జంబ్లింగ్ వర్డ్స్

ఈ కింది పదాలను సరిచేయండి

1. LCOD ▸ ....
2. STOF ▸ ....
3. DERI ▸ ....
4. KELI ▸ ....

బొమ్మ గీయండి





క్రాపలో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణంలో భాగంగా కనుమరుగైన పంటబోదె



క్రాపలో ముంపునీరు దిగే మార్గంలేక నిలిచిపోయిన నీరు

రహదారి విస్తరణ.. రైతులకు శాపం

పంట, మురుగుబోదెలు పూడ్చివేసి రోడ్డు నిర్మాణం

క్రాపలో 152 ఎకరాల ఆయకట్టు దారులకు అష్టకష్టాలు

(ఆంధ్రజ్యోతి-అమలాపురం)

రోడ్లు భవనాల శాఖకు చెందిన రహదారి విస్తరణ ఆధునికీకరణ పనులు కొందరి రైతుల పాలిట శాపంగా మారింది. అధికారుల అవగాహన లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరితో వందల ఎకరాల భూములకు సాగునీరు వెళ్లే, ముంపునీరు దిగే పరిస్థితులు కనుమరుగయ్యాయి. ఆ బోదెలను పూడ్చివేసి రోడ్లు వేయడంతో గత ఏడాదిన్నర కాలం నుంచి రైతులు అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యమే. అయినవిల్లి మండలం తొత్తరమూడి నుంచి వయా క్రాప మీదుగా ముమ్మిడివరం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారిని రూ.7కోట్ల వ్యయంతో గతఏడాదిలో విస్తరణతో పాటు ఆధునికీకరించారు. ఈపనుల కారణంగా అయినవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన పంటభూములకు ముంపునీరు దిగే, సాగునీరు అందించే బోదెలను రోడ్డు విస్తరించే క్రమంలో పూర్తిగా మూసివేసి రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీని ఫలితంగా క్రాప గ్రామానికి చెందిన 152 ఎకరాల ఆయకట్టు దారులకు ఏడాదిన్నర కాలం నుంచి అష్టకష్టాలు పడుతున్నారు. గత ఏడాదిలో ఖరీఫ్, రబీ పంటలను కోల్పోయారు. మళ్లీ ఈ ఏడాది ఖరీఫ్ పంటను కోల్పోయే పరిస్థితులపై ఆయకట్టుదారులు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌శాఖ అధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఫలితంలేదు. వేరే మార్గం ద్వారా సాగుకు అవసరమయ్యే నీటిని మళ్లించుకుంటున్నప్పటికీ ముంపునీరు దిగే పరిస్థితులు లేకపోవడంతో ఈ 152 ఎకరాల ఆయకట్టు అధ్వాన్నస్థితికి చేరుకుంది. బోదెను రోడ్డుకోసం మూసివేయడంతో నిత్యం నీరు నిల్వ ఉండటం వల్ల పంట పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక పర్యాయాలు అధికారుల చుట్టూ తిరిగినా రెవెన్యూ ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా తాము పంటనష్టాన్ని చవిచూడాల్సివస్తోందని ఆవేదన చెందారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ ముంపుబోదె నిర్మాణంకోసం రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారని, అయితే ప్రభుత్వ భూమి ఇద్దరి రైతుల ఆధీనంలో ఉన్నట్టు సర్వేలో గుర్తించారు. అయితే వాటిని స్వాధీనం చేసుకుని బోదె తవ్వేందుకు ప్రభుత్వశాఖల అధికారులు సాహసించకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. క్రాప గ్రామానికి చెందిన రైతులను ఆందోళన గురిచేస్తుంది. ఈసమస్యపై మరోసారి ఆ గ్రామానికి చెందిన రైతులు రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులను కలిసి వినతిపత్రం అందించారు.

అమ్మమ్మ చెంతకు మహంతి



అమ్మమ్మతో మహంతి

నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ): తల్లి మందలించిందని ఇంటి నుంచి పారిపోయిన నక్కా మహంతి(14) అనుమానాస్పదంగా కాకినాడలో తిరగడం గమనించిన వన్‌టౌన్ పోలీసులు ఆరా తీశారు. తనది తాడేపల్లిగూడెం అని, 7వ తరగతి చదువుతున్నానని, కొత్త దుస్తులు కొనమంటే తల్లి మందలించడంతో ఇంటి నుంచి పారిపోయి కాకినాడ వచ్చానని తెలిపారు. దీంతో బాలుడిని పరివర్తన వీధిబాలల పునరావాస కేంద్రంలో అప్పగించారు. తాడేపల్లిగూడెంలో బాలుని తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. బాలుడికి పరివర్తనలో కౌన్సెలింగ్ ఇచ్చి బాలుడిని అమ్మమ్మకి అప్పగించినట్టు పరివర్తన కార్యదర్శి వక్కలంక రామకృష్ణ తెలిపారు.

రెబల్స్ వైదొలగాలి

టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు

కాకినాడ సిటీ: ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న వారు వైదొలగాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు స్పష్టం చేశారు. వైదొలగకుంటే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. బీజేపీ పోటీ చేస్తున్న డివిజన్లలో టీడీపీ నాయకులు పోటీ చేస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బరి నుంచి తప్పుకోకపోతే క్రమశిక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో ఉన్న కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని కోరారు.

సిత్రం

(ఒకటవ పేజీ తరువాయి)

జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే అదనంగానే నమోదైంది. జిల్లా సగటు కూడా ప్లస్‌గానే ఉంది. కాని వర్షాలన్నీ తూర్పు, పశ్చిమ డెల్టాలోనే కురిసాయి. మెట్టలో సరిగా కురవకపోవడంతో మెట్టలో ఖరీఫ్ నాట్లు ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలో సాధారణ పంట ప్రాంతం 6 లక్షల 87 వేల 138 ఎకరాలు (1 లక్షా 98 వేల 970 హెక్టార్లు). అయితే మొత్తం 72శాతం మాత్రమే నాట్లుపడ్డాయి. సెంట్రల్ డెల్టాలో 1 లక్షా 170 ఎకరాలు, తూర్పు డెల్టాలో 2 లక్షల 24 వేల 240 ఎకరాలలో సాగు మొదలైంది. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలలో 1 లక్షా 46 వేల 435 ఎకరాల్లో పంటలు సాగు చేయవలసింది. ఇంకా అవి పూర్తి కాలేదు. ఈ నెలాఖరుకి వర్షాలు బాగా ఉంటే ఈ పంటలు పూర్తి కావచ్చునే అంచనా ఉంది.

పడింది ఎక్కువే..

జూన్ 1 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు జిల్లాలో పడిన వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే ఎక్కువే. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం యాక్చ్యువల్, నార్మల్ వర్షపాతంగా లెక్కిస్తారు. యాక్చ్యువల్ అంటే ప్రస్తుతం కురిసిన వాన, నార్మల్ అంటే మనకు అవసరమైన వర్షపాతం. జిల్లాలో మనకు అవసరమైన సాధారణ వర్షపాతం 497 మిల్లీమీటర్లు, కానీ ఇప్పటివరకు పడింది 511.7 అంటే 14.7 మిల్లీమీటర్లు వర్షపాతం అధికంగా పడినట్టే. ఇది 3 శాతం అదనం. ఆగస్టు నెలలో తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల అది మెట్ట పంటలపై ప్రభావం చూపింది.

మెట్టకు ఆగస్టు గండం

మెట్టకు ఆగస్టు గండంగా మారింది. ఎందుకంటే వర్షాలు సరిగ్గా లేకపోవడమే. కేవలం శనివారం మాత్రమే అన్ని చోట్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 25.7 గా నమోదైంది. అత్యధికంగా వీఆర్‌పురంలో 72.8, అత్యల్పంగా కాజులూరులో 8.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెలలో ఆగస్టు 1 నుంచి 19వ తేదీ వరకు వర్షపాతం పరిశీలిస్తే మైనస్ 37.7గా నమోదైంది. అంటే వర్షాలు తక్కువన్నమాట. జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 64 మండలాలకు 30 మండలాల్లో వర్షపాతం తక్కువ నమోదైంది. మారేడుమిల్లిలో మైనస్ 26.2 శాతం, వై రామవరంలో 10.2 శాతం, అడ్డతీగలలో మైనస్ 36.3 శాతం, రాజవొమ్మంగిలో మైనస్ 71.5 శాతం, తొండంగిలో మైనస్ 40.7 శాతం, గొల్లప్రోలులో మైనస్ 37.1 శాతం, శంఖవరంలో మైనస్ 37.3 శాతం, ప్రత్తిపాడులో మైనస్ 39.6, ఏలేశ్వరంలో 60.1గా నమోదైంది. వాస్తవానికి కూనవరంలో 112 శాతం, ఎటపాకలో 2.4 శాతం, గండేపల్లిలో 14.8 శాతం, గోకవరంలో 19.4 శాతం, రంపచోడవరంలో 4.4 శాతం, కోటనందూరులో 30.2, తునిలో 16.2 వర్షపాతం అదనంగా నమోదైంది. మిగతా అన్నిచోట్ల మైనస్సే. ముఖ్యంగా ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా నమోదవడం వల్ల ఇక్కడ సాగు ముందుకు సాగలేదు. దీంతో ఖరీఫ్ వెనుకబడింది. నవంబర్‌లో తుపాను వచ్చే ప్రమాదం ఉన్నట్టు వాతావరణ పరిశోధనా కేంద్రాలు హెచ్చరిస్తున్నాయి. జిల్లాలో పంట చూస్తే ఆలస్యమైంది. తూర్పు, పశ్చిమ డెల్టాలో నవంబర్ 15 నాటికి వరికోతలు పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో కాస్త ఆలస్యమైనా ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. కాని మాసూళ్ళు సమయంలో తుపాన్లు వస్తే ధాన్యం రంగు మారడంతోపాటు, మొలకెత్తడం, మాసూళ్ళ కు అదనపు ఖర్చు కావడం వంటి కారణాల వల్ల దెబ్బతిన్న అనుభవాలు రైతుకు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు బాగా నమోదైతే మెట్ట ఏజెన్సీలో కూడా త్వరగా నాట్లు పూర్తి అవుతాయి.

దినఫలాలు

అదృష్టసంఖ్యలు : 1, 8

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. షాపింగ్‌కు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. పొదుపు పథకాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. తల్లి, మాతృవర్గీయులకు సంబంధించిన వ్యవహారాలు ఆవేదన కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి.

మిథునరాశి: (మే21-జూన్21): చర్చలు, ప్రయాణాల్లో నిదానం అవసరం. సోదరీసోదరుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సన్నిహితుల నుంచి ముఖ్యమైన మెయిల్స్, ఫోన్ సందేశాలు అందుకుంటారు. ఇంటర్వ్యూలలో నిరాశ తప్పకపోవచ్చు.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కొంత వరకు ఫలిస్తాయి. షాపింగ్‌లో ఖర్చులు అధికం. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో నాణ్యత గమనించాలి.

సింహరాశి: (జూలై24-ఆగస్ట్23): కొత్త పనుల ప్రారంభానికి అనుకూల సమయం కాదు. వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి వుంటుంది.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): వినోదం, ఫొటోగ్రఫీ, రచనా రంగాల వారికి అనుకూలం. సినీ, రాజకీయ, న్యాయ, బోధన రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): సహకార సంఘాలు, యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. బృందకార్యక్రమాల్లో అసౌకర్యం కలిగే అవకాశం వుంది. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. పెద్దలు, ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ, మన్ననలు అందుకుంటారు.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. డ్రైవింగ్, చర్చల్లో నిదానం పాటించండి.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): ఆర్థిక విషయాల్లో కొంత నిరుత్సాహకరంగా వుంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. సంస్మరణల్లో పాల్గొంటారు. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. వాయిదా పద్ధతులపై వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): పందాలు, పోటీల్లో నిదానం పాటించండి. శ్రీవారు, శ్రీమతి వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. బృందకార్యాక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.

మీనరాశి:(ఫిబ్రవరి19మార్చి20): ఆస్పత్రులు, హోటల్, కేటరింగ్ రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా వుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అష్టకష్టాలు పడ్డాను



సింగర్‌గా అవకాశాలు సంతృప్తిగానే ఉన్నాయి

'పైసా వసూల్'లో రెండు పాటలు పాడాను

సినీ గాయకుడు మనో

కొత్తపేట: ఏ పరిశ్రమలో అయినా నిలదొక్కుకోవాలంటే కష్టపడాల్సిందే. అయితే నేను సినీపరిశ్రమలో నిలదొక్కుకోవడానికి మాత్రం చెప్పుకోలేనన్ని కష్టాలు పడ్డానని ప్రముఖ సినీగాయకుడు మనో పేర్కొన్నారు. శనిత్రయోదశిని పురస్కరించుకుని మందపల్లి శనీశ్వర ఆలయానికి శనివారం విచ్చేసిన ఆయన ఆన్‌లైన్‌తో మాట్లాడుతూ ఎన్నోసార్లు స్వామిదర్శనానికి వద్దామని అనుకున్నానని తనకు ఇప్పుడు వయసు 51 సంవత్సరాలని, ఇప్పటికి స్వామి అనుగ్రహం పొందడం, ఆయన దివ్యదర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈసందర్భంగా 'ఆంధ్రజ్యోతి'తో కొద్దిసేపు ముచ్చటించారు. ఆయన మాటల్లోనే.. 'మాది గుంటూరుజిల్లా సత్తెనపల్లి. ప్రస్తుతం చెన్నైలో స్థిరపడ్డాను. సినీగాయకుడిగా ఐదు భాషల్లో ఆలపిస్తూ బిజీగా ఉన్నాను. సినీ గీతాలతోపాటు ఎన్నో రియాలిటీ షోలలో పాల్గొంటున్నాను. బాలయ్యబాబుకు సింహాలో పాడాను. ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న పైసా వసూల్ చిత్రంలో రెండు పాటలు పాడాను. మరొక్కసారి కలుసుకున్నపుడు పూర్తిస్థాయిలో నా గతం, వర్తమానం గురించి మాట్లాడతాను' అని అన్నారు.

హెచ్‌ఐవీ బాధిత పిల్లల పాలిట ఆశాజ్యోతి 'చిరుదీపం'

హెచ్‌ఐవీ విద్యార్థి దత్తతకు జేసీ సంసిద్ధం



కార్యక్రమంలో మాట్లాడుతున్న జేసీ మల్లికార్జున

కలెక్టరేట్: హెచ్‌ఐవీ ప్రభావిత పిల్లలకు అందరు విద్యార్థుల మాదిరి విద్యనందించాలని, వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచి ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున సూచించారు. రిలయన్స్ ఆధ్వర్యంలో శనివారం చిరుదీపం కార్యక్రమం కింద కాకినాడ, వేట్లపాలెం క్లస్టర్ ప్రాంతాలలో హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు పౌష్టికాహారాన్ని, దుస్తులు, పుస్తకాలను కాకినాడలోని రోటరీ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ బాధిత పిల్లలు క్రమం తప్పకుండా వైద్యం తీసుకొంటూ సాధారణ పిల్లల వలే జీవితాన్ని గడపవచ్చని, ఏవిధమైన భయం లేకుండా మానసిక స్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వపరంగా అందిస్తామని ఈసందర్భంగా జేసీ హామీ ఇచ్చారు. సమాచారశాఖ ఉపసంచాలకుడు ఎం.ఫ్రాన్సిస్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సేవలు అభినందనీయమన్నారు. రిలయన్స్ సీఎస్ఆర్ మేనేజర్ పి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రిలయన్స్ ఆధ్వర్యంలో సామర్లకోట మండలం వేట్లపాలెం, కాకినాడల్లో ప్రత్యేక సెంటర్లు నిర్వహిస్తూ ప్రతీనెలా వీరికి పౌష్టికాహారం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో రిలయన్స్ ఉద్యోగులతోపాటు స్వచ్ఛందంగా కొంతమంది సహాయం అందిస్తున్నారన్నారు. ఈసందర్భంగా జేసీ హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు పౌష్టికాహారాన్ని, దుస్తులు, పుస్తకాలు పంపిణీచేశారు. కార్యక్రమంలో ఉమామనోవికాస కేంద్రం డైరెక్టర్ ఎస్పీ రెడ్డి, పరివర్తన వ్యవస్థాపకుడు వి.రామకృష్ణ, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎంవీఎస్ మూర్తి పాల్గొన్నారు.

స్పోర్ట్సు కోటా 6 శాతానికి పెంపు

రాష్ట్రంలో త్వరలో కొత్త క్రీడాపాలసీ

న్యాయ, క్రీడలశాఖా మంత్రి కొల్లు రవీంద్ర

ముగిసిన ఏపీ సబ్‌జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు

రాజమహేంద్రవరం అర్బన్: రాష్ట్రంలో త్వరలో కొత్తక్రీడాపాలసీ తీసుకువస్తున్నామని రాష్ట్ర న్యాయ, క్రీడలశాఖల మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ ఫిజికల్ లిటరసీ ఉండాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయంలో భాగం గా ఈకొత్త క్రీడా పాలసీ రూపుదిద్దుకుంటుందన్నారు. రాజమహేంద్రవరంలో నాలు గు రోజులపాటు నిర్వహించిన ఏపీ సబ్‌జూనియర్ బాలురు, బాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు శనివారంతో ముగిశాయి. ఈసందర్భంగా స్థానిక ఆఫీసర్స్‌క్లబ్‌లో రాత్రి జరిగిన బహుమతి ప్రధాన కార్యక్రమంలో మంత్రి రవీంద్ర ముఖ్యఅతిథిగా పాలొని మాట్లాడుతూ కొత్త క్రీడా పాలసీలో అనేక కీలక విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం స్పోర్ట్సు కోటా 2శాతం ఉందని, దీన్ని 6శాతానికి పెంచడం జరుగుతుందన్నారు. దీంతో క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ టోర్నమెంట్ ప్రధాన స్పాన్సర్ అయిన ఓఎన్జీసీ అధికారులను ఈ ముగింపు కార్యక్రమానికి పిలవకపోవడం బాధాకరమని, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో క్రీడామైదానాల అభివృద్ధి కోసం నగరపాలక సంస్థ ద్వారా ఒక ప్రతిపాదన పంపించామని, వీటిపై మంత్రి రవీంద్ర సమీక్షించాలని కోరారు. మున్సిపల్ స్టేడియం అభివృద్ధి కోసం మంజూరుచేసిన రూ.2కోట్లు ఏమాత్రం సరిపోవని, నిధులు పెంచాలని అన్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్ పంతం రజనీశేషసాయి, సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొడాలి తనూజ, కార్పొరేటర్ పితాని లక్ష్మీ కుమారి పాల్గొన్నారు. విజేతలకు ముఖ్యఅతిథులు బహుమతులు అందజేశారు.

విజేతలు వీరే.. అండర్-13 బాలుర విభాగంలో... కర్నూలుకు చెందిన ఎ.నిధీష్ భట్, విశాఖపట్నానికి చెందిన ఎం.నందివర్ధన్‌పై గెలుపొందాడు. బాలికల విభాగంలో... కృష్ణాకు చెందిన ఎన్.శ్రీనిత్య చిత్తూరుకు చెందిన కె.నవ్యపై విజయం సాధించింది. బాలుర డబుల్స్‌లో కర్నూలుకు చెందిన మీర్ అలీఖాన్ మహీర్-శివారెడ్డి జంట కర్నూలుకే చెందిన ఎ.నిధీష్‌భట్-కౌశిక్ జోడీపై గెలుపొందారు. బాలికల డబుల్స్‌లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జీవీ సింధు-విశాఖజిల్లాకు చెందిన కార్తికేయని జంట చిత్తూరుకు చెందిన కె.నవ్య, పి.లహరి జంటపై తేడాతో విజయం సాధించారు. ఇక అండర్-15 బాలుర విభాగం సింగిల్స్‌లో... పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆర్.సంజీవరావు కర్నూలుకు చెందిన ఎస్కే అర్షద్‌పై విజయం సాధించాడు. బాలికల సింగిల్స్‌లో విశాఖపట్నానికి చెందిన ఆయేషా సింగ్ చిత్తూరుకు చెందిన టి.హాత్రిశ్రీపై గెలుపొందింది. బాలుర డబుల్స్‌లో పశ్చిమకు చెందిన ఆర్.సంజీవరావు-కడపకు చెందిన ఖాజామొయిద్దీన్ జోడీ పశ్చిమకు చెందిన ఎ.వంశీకృష్ణ-గుంటూరుకు చెందిన ధర్మజ్ఞ జంటపై గెలుపొందారు. బాలికల డబుల్స్‌లో పశ్చిమగోదావరికి చెందిన ఎన్.చిరుహాసిని-విజయనగరానికి చెందిన ఎన్.జాహ్నవి జంట కర్నూలుకు చెందిన ఆకాంక్ష-డి రష్మిక జంటపై విజయం సాధించారు.



బాలుర సింగిల్స్ విజేత నిధీష్ భట్



బహుమతులు అందుకుంటున్న బాలుర డబుల్స్ విజేతలు



బాలికల డబుల్స్ విజేతలకు షీల్డులు అందజేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కమిటీలు అవసరం

జేసీ-2 రాధాకృష్ణమూర్తి

కాకినాడ (ఆంధ్రజ్యోతి): ఒత్తిడి, వేధింపులు, క్షణికావేశాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడకుండా రక్షణ, కౌన్సెలింగ్ ఇచ్చేందుకు అన్ని కళాశాలల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని జేసీ-2 జె.రాధాకృష్ణమూర్తి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లను కోరారు. శనివారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో కళాశాల విద్యార్థుల్లో ఆత్మహత్యల నివారణపై జిల్లాస్థాయి ఎథికల్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా జేసీ-2 మాట్లాడుతూ ఇటీవల కళాశాల విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇందుకు దారితీస్తున్న అంశాలపై అధ్యయనంచేసి నివారణ చర్యలు సూచించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సభ్యుల కమిటీ ఏర్పాటుచేసిందన్నారు. ఈ కమిటీ సూచనలు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో అమలు చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో తాను, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ, రీజనల్ ఇన్స్‌పెక్టింగ్ ఆఫీసర్, జిల్లా ఒకేషనల్ విద్యాధికారి, మహిళా సంక్షేమ శాఖ అధికారి, విద్య, సైకాలజీ రంగాల నుంచి పౌర సమాజ సభ్యులతో ఏర్పాటైన ఎథిక్స్ కమిటీ కళాశాలల్లో ఈసూచనల అమలును పర్యవేక్షిస్తుందన్నారు. అన్ని కళాశాలల్లో యాంటీ రాగింగ్ స్క్వాడ్‌లు, డిసిప్లినరీ కమిటీలు ఏర్పాటుచేసి ర్యాగింగ్ వంటి వికృత చేష్టలను అరికట్టాలని కోరారు. విద్యార్థులు క్షణికావేశంలో విపరీత చర్యలకు పాల్పడకుండా మానసిక పరిణితి, స్థైర్యం కల్పించేందుకు ప్రతి కళాశాలలో సీనియర్ అధ్యాపకులు, బెస్ట్ స్టూడెంట్ల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ టీములు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్జేడీ వైవీ సుబ్బారావు, ఆర్ఐవో వెంకటేశ్, డీవీవో హెప్సీ రాణి, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.



విద్యార్థులు, విద్యాసంస్థల సహాయ కార్యదర్శి విజయ్‌ప్రకాష్‌తో గోపికా పూర్ణిమ

ఉత్సాహంగా.. ఉల్లాసంగా..

ఘనంగా శ్రీప్రకాష్ వ్యవస్థాపక దినోత్సవం

సాధన చేస్తే మంచి గాయకులవుతారు

సినీనేపథ్య గాయిని గోపికాపూర్ణిమ

తుని: స్థానిక శ్రీప్రకాష్ విద్యాసంస్థల 41వ వ్యవస్థాపన దినోత్సవం శనివారం ముగిసింది. ఈసందర్భంగా గాతారహేమేర దిల్ కార్యక్రమంలో విద్యార్థులు ఆలపించిన పాటలు అందరినీ అలరించాయి. సీనియర్, జూనియర్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా, ముఖ్యఅతిథిగా సినీ నేపథ్యగాయిని గోపికాపూర్ణిమ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ప్రదర్శన అద్భుతమన్నారు. పాటల్లో విద్యార్థులు మరింత సాధనచేస్తే మంచి గాయకులుగా అవకాశాలు చేజిక్కించుకోవచ్చున్నారు. శ్రీప్రకాష్ విద్యాసంస్థలు చదువుతో పాటు వివిధ రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న తీరును కొనియాడారు. ఈపోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్నిరంగాల్లో ఆసక్తి కనబర్చుతున్నారని, తల్లిదండ్రులు కూడా పిల్లల ఆసక్తి మేరకు వారికి తర్ఫీదు ఇప్పించాలన్నారు. శ్రీప్రకాష్ విద్యాసంస్థల సహాయ కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడం కోసం కృషి చేస్తున్నామన్నారు. అందువల్లే తమ విద్యార్థులు చదువు, క్రీడలు, విజ్ఞాన రంగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చుతున్నారన్నారు. అనంతరం విద్యార్థులు పలు పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం సినీగాయిని గోపికాపూర్ణిమను సత్కరించి జ్ఞాపికను అందించారు. అలాగే గోపికా పూర్ణిమా పాడిన పలు సినీగీతాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, కె.వీర్రాజు, భానుమూర్తి, బంగార్రాజు, పరేష్‌కుమార్‌దాస్, వి.రవికుమార్, బి.సీతారాణి, శ్రీలక్ష్మి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

400 మొక్కలు నాటాలి


మొక్కలు నాటుతున్న సర్పంచ్

ఉప్పలగుప్తం: చల్లపల్లి గ్రామంలో రహదారులకు ఇరువైపులా 400 మొక్కలు నాటాలని సర్పంచ్ కొల్లు అమ్ములు అబ్బాయి అన్నారు. శనివారం ఆర్అండ్‌బీ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుంపట్ల నరసింహారావు, దంగేటి రవీంద్రనాథ్ కొల్లు శ్యామ్, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

● మినీ ఇంటర్వ్యూ



అర్హులైన పేదలకు త్వరలో ఇళ్ల స్థల పట్టాలు

రాజులపూడి వెంకటేశ్వరరావు, సర్పంచ్, కామనగరువు

● **ఇళ్ల స్థల పట్టా భూములను మెరక చేయించారా?**

కాల్వల ఆధునికీకరణ పనుల్లో భాగంగా బయటపడ్డ మట్టితో గ్రామంలోని ఇళ్లస్థల పట్టాభూములను సుమారు 50శాతం మేర మెరక చేయించాం. ఎమ్మెల్యే సహకారంతో గ్రావెల్ రోడ్లు, విద్యుత్ స్తంభాలు వేయించే విధంగా చర్యలు చేపట్టాం.

● **పట్టాలు ఎప్పుడు పంపిణీ చేస్తారు?**

దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్లస్థల పట్టాభూమి సమస్యను త్వరలోనే పరిష్కరించి సుమారు 300 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లస్థల పట్టాలు ఇవ్వడంతోపాటు గృహనిర్మాణాలు చేపట్టేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం.

● **పంచాయతీ భవనం నిర్మాణం చేపట్టారా?**

జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం నిధులు రూ.15 లక్షలతో పాటు పంచాయతీ నిధులతో అత్యాధునిక భవనాన్ని నిర్మించనున్నాం.

● అమలాపురం రూరల్

అగ్నిప్రమాద బాధితులకు సాయం

అల్లవరం: దేవగుప్తం నల్లగుంట వద్ద ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన చింతా రాజబాబు, చింతా శ్రీనివాసరావుల కుటుంబాలకు దాతలు శనివారం సాయం పంపిణీ చేశారు. సర్పంచ్ బూల వెంకటరమణి, బూల లోకనాథ్‌లు వంటసామగ్రి, దుప్పట్లు అందజేశారు. ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మోసుగంటి వెంకటేశ్వర్లు, ఎంఈవో కె.కిరణ్‌బాబు, బత్తుల నకుల రాజు, గెడ్డం ప్రదీప్, ముత్తాబత్తుల శ్రీనులు బియ్యం, వంటసామగ్రి, దుస్తులు అందించారు. గుంటూరి బాలరాజు రూ.2వేల నగదు, చిట్టూరి నాగగంగాభవాని బియ్యం అందించారు. నల్లగుంట పాఠశాల విద్యార్థులు బాధిత కుటుంబాలకు వంట సామగ్రి వితరణగా ఇచ్చారు. చిట్టూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

● సినిమా గైడ్

అమలాపురం

శ్రీవెంకటపద్మావతి

స్క్రీన్-1	లై
స్క్రీన్-2	ఆనబెల్
గణపతి	నిన్నుకోరి
రమా	నేనే రాజు నేనే మంత్రి
శేఖర్ స్క్రీన్-1	ఆనందోబ్రహ్మ
స్క్రీన్-2	దర్శకుడు
శ్రీలలిత	ప్రతిక్షణం
వెంకటరామ	జయ జానకి నాయక
వెంకటరమణ	ఫిదా

'చలో విజయవాడ'ను విజయవంతం చేయాలి

ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సత్తిబాబు


పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

అమలాపురంటౌన్: పురపాలక సంఘంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 22న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కె.సత్తిబాబు పిలుపునిచ్చారు. శనివారం అమలాపురం పురపాలక సంఘం కార్యాలయం వద్ద చలో విజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు. జీవో నెం.279ని రద్దుచేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్లతో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల శ్రీనివాసరావుతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

జీడీఎస్ ఉద్యోగులను పట్టించుకోకపోవడం అన్యాయం

నాలుగో రోజుకు చేరిన సమ్మె


సమ్మె శిబిరంలో నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

అమలాపురంటౌన్: తపాలాశాఖలో డిపార్ట్‌మెంటు ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న జీడీఎస్ ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం, తపాలా శాఖలు పట్టించుకోకపోవడం శోచనీయమని అమలాపురం డివిజనల్ గ్రూపు-సి నాయకుడు కె.మధుసూదనరావు, పోస్టుమ్యాన్ అండ్ గ్రూపు-డి రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్ కోటయ్యలు అన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి నాలుగో రోజుకు చేరింది. అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని శనివారం సంఘం నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. గ్రామీణ తపాలా ఉద్యోగులకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ప్రధాన తపాలా పోస్టుమాస్టర్ దేవరపల్లి రామకృష్ణ కూడా సంఘీభావం తెలిపారు. బండారులంక, అంబాజీపేట, పుల్లేటికుర్రు, ముక్తేశ్వరం, ముక్కామల, అల్లవరం, ముమ్మిడివరం, కేశనకుర్రుపాలెం, కాట్రేనికోన, విలస, సమనస, పి.గన్నవరం సబ్ పోస్టాఫీసులకు చెందిన బ్రాంచి పోస్టుమాస్టర్లు, బ్రాంచి పోస్టుమన్లు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలుచేయాలని, సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని, పెన్షన్లు మంజూరు చేయాలని నినాదాలతో హోరెత్తించారు. సమ్మె శిబిరంలో సంఘం రాష్ట్ర కోశాధికారి వీవీ రామకృష్ణ, కార్యదర్శి జీవీవీ సత్యనారాయణ, అధ్యక్షుడు గిడ్ల మల్లేశ్వరరావు, ఎ.రత్నకుమారి, జీవిన్ రాయల్, ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం


దాగూరే చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న ఫొటోగ్రాఫర్లు

ఉప్పలగుప్తం: గొల్లవిల్లి భీమేశ్వర ఆడిటోరియంలో శనివారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ సలాది సుబ్బారావు, సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు అరిగెల నానాజీ, ఎంపీటీసీ సభ్యురాలు మారిశెట్టి భాగ్యలక్ష్మి, ఫొటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ సలాది కృష్ణారావు లూయిస్ డాగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఫొటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం మండల కన్వీనర్ దేవరపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ ఛాయాచిత్ర గ్రాహకులు కేవలం వృత్తిపరంగా కాక సమాజపరంగా సేవలందించాలని సూచించారు. ఫొటోగ్రాఫర్లను కళాకారులుగా గుర్తించి ఆర్థిక సహకారం అందించాలని సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు నానాజీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి చోడిశెట్టి ఆదినారాయణ, ఉపాధ్యక్షుడు బొక్కా పుల్లంశెట్టి, సహాయ కార్యదర్శి జంగా రవి, తిక్కిరెడ్డి నాగేశ్వరరావు, అంబటి వెంకటేశ్వరరావు, సూదా వెంకటరత్నం, దేవదాసు రాజేష్‌కుమార్, కర్రి రాజు, మోసుగంటి ప్రసాద్ పాల్గొన్నారు.

'రూ.50 నోట్లపై అంబేద్కర్ ముఖచిత్రాన్ని ముద్రించాలి'


సమావేశంలో మాట్లాడుతున్న డీబీ లోక్

అమలాపురంటౌన్: త్వరలో ప్రభుత్వం విడుదల చేయనున్న రూ.50 కరెన్సీ నోట్లతో పాటు ఇతర నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముఖచిత్రాన్ని ముద్రించాలని భారత రిపబ్లికన్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీబీ లోక్ డిమాండ్ చేశారు. ఇకపై స్వచ్ఛ భారత్‌పై విడుదల చేసే ప్రకటనలను అంబేద్కర్ పేరు మీద విడుదల చేసి ఘన నివాళులర్పించాలని సూచించారు. త్రిరత్న బుద్ధ విహార్‌లో లోక్ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడారు. దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన మంత్రి ఆదినారాయణరెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదుచేసి అరెస్ట్‌చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఉండ్రు బుల్లియ్య, ఉండ్రు బాబ్జి, చింతా రామకృష్ణ, పోతుమూడి రవికుమార్, బొక్కా రామచంద్రరావు, ఉల్లింగి సత్తిబాబు, గుత్తుల వెంకటేష్, పులపర్తి వెంకటేష్, పెనుమాల చిట్టిబాబు, కుంచే సతనారాయణ, రేవు గణపతి, వజ్రం శ్రీను పాల్గొన్నారు.

వ్యవసాయ పెట్టుబడులు తగ్గించాలి


'పొలం బడి' నిర్వహిస్తున్న దృశ్యం

అమలాపురం రూరల్: పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పెట్టుబడులను తగ్గించుకోవల్సిన బాధ్యత రైతులపై ఉందని ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ ఏడీ (పెద్దాపురం) భీమరాజు, మండల వ్యవసాయాధికారి ఎన్‌వీవీ సత్యనారాయణ సూచించారు. నల్లమిల్లిలో అప్పారి వెంకటరమణకు చెందిన పొలం వద్ద శనివారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి పొలంబడి ఎంతో ఉపయోగపడుతుందని ఏవోలు వివరించారు. శత్రు పురుగులు, మిత్రపురుగులు సమస్యాయిలో ఉన్నప్పుడు ఇబ్బంది లేదని, శత్రుపురుగులు పెరిగిపోయినప్పుడు మాత్రమే పురుగు మందులు స్ప్రే చేయాల్సి ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు రైతులు పొలాన్ని పరిశీలించుకుంటూ మిత్రపురుగులను కాపాడుకోవాలన్నారు. పురుగుమందుల వినియోగం తగ్గించుకోవాలన్నారు. అప్పారి వెంకటరమణ, వాకపల్లి శ్రీనివాసరావు, కర్రి పట్టాభిరామయ్య, చప్పిడి దుర్గారావు, వాసంశెట్టి వెంకటరమణ, కారెం సత్యనారాయణ, తొత్తరమూరి సత్యనారాయణ, అప్పారి బాలశివాజీ తోపాటు ఎంపీఈవోలు వీవీ శివరామకృష్ణ, కె.ఆదిత్య, వై.భీమారావు, ఎన్‌వీ లక్ష్మి పాల్గొన్నారు.

కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు


ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న దృశ్యం

అల్లవరం: దేవగుప్తం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఎస్సీ, బీసీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్ల దరఖాస్తుదారులకు శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. 480 మంది తమ బ్యాంకు ద్వారా కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారని, 316 మంది హాజరైనట్టు సీజీజీ బ్యాంకు బీఎం శ్రీనివాసరావు తెలిపారు. యెంట్రుకోన, దేవగుప్తం, ఎస్.పల్లిపాలెం, గుండెపూడి, సామంతకుర్రు, డి.రావులపాలెం గ్రామాలకు చెందిన దరఖాస్తుదారులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఎంపీడీవో వి.శాంతామణి, సర్పంచ్‌లు బూల వెంకటరమణి, తోలేటి నానాజీ, మోకా బాలయోగి, ఎంపీటీసీ సాపే సత్యనారాయణ, కమిటీ సభ్యుడు సాధనాల వెంకట్రావు, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరుల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ప్రధానోపాధ్యాయునికి సత్కారం

ఉప్పలగుప్తం: సీతారామపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి బదిలీ అయిన పరసా సూర్యకుమారిని గ్రామస్తులు శనివారం ఘనంగా సత్కరించారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేసి కార్పొరేట్ పాఠశాలగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారంటూ గ్రామస్థులు ప్రశంసించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి పాఠశాలకు ఫ్యాన్లు, విద్యార్థులకు కంచాలు బహూకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ జల్లి ముత్యాలమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు ఊటాల సుగుణమణి, ఎస్ఎంసీ ఛైర్మన్ బీర ప్రసాద్, ఎంఈవో ఆకుల మంగపతిరావు, బిల్లా పురుషోత్తం, పి.సత్యనారాయణ, పి.నిర్మలకుమారి, బద్రి శ్రీనివాసరావు, ఏఎస్ఆర్ శంకరరావు, ఏవీ సత్యప్రియ, సీఆర్పీ కె.సత్తిబాబు పాల్గొన్నారు.

కొనసాగుతున్న కాపు నేతల నిరసనలు

అమలాపురంటౌన్: బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరవధిక సత్యాగ్రహ పాద యాత్రను పోలీసులను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం అడ్డుకోవడం శోచనీయమని రాష్ట్ర కాపు ఉద్యమ నాయకులు కల్వకొలను తాతాజీ, నల్లా పవన్‌కుమార్ అన్నారు. కాపుల స్థితిగతులను ప్రభుత్వానికి వివరించేందుకే ముద్రగడ పాద యాత్ర చేపట్టారన్నారు. కాపు అనుబంధ కులాలు కూలీలుగా జీవనం సాగి స్తున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు లేకపోవడం శోచనీయమని ఆవేద న వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో శనివారం మెయిన్‌రోడ్డుపై సైకిళ్లకు మర మ్మతులు చేస్తూ కాపులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు సూదా గణపతి, సలాది నాగేశ్వరరావు, నల్లా అజయ్, మామిడిపల్లి రాము, అయ్యల బాషా, వాండ్రప్రు లక్ష్మణరావు పాల్గొన్నారు.

తాతాజీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో

ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాపు ఉద్యమ నేత కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో ఎర్రవంతెన వద్ద జాతీయ



సైకిల్ రిపేర్ పనులు చేస్తున్న కాపు నాయకులు

రహదారిపై శనివారం రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోను అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. రాస్తారోకోతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంత రాయం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రాస్తారోకోలో మద్దింశెట్టి ప్రసాద్, సుంకర పెదకాపు, గండు రాజు, యేడిద శ్రీను, కొమ్మూరి త్రిమూర్తులు, వర్రే శేషు, జక్కంపూడి బాలాజీ, వాకపల్లి శ్రీను, తోట రాము, పినిశెట్టి భాను, మన్నే కృష్ణ, కల్వకొలను బాబి, సలాది శ్రీరామ్, న ల్లా ప్రవీణ్, చింతపల్లి చిన్న, అడపా శ్రీను, అరళ్లపల్లి ముత్యం, కల్వకొలను మూర్తి పాల్గొన్నారు.



రాస్తారోకో నిర్వహిస్తున్న కాపు నేతలు

బదిలీ ఉపాధ్యాయులకు సత్కారం

అమలాపురం రూరల్: బండారులంక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదేళ్లపాటు పనిచేసి బదిలీపై వివిధ పాఠశాలలకు వెళ్లిన 13 మంది ఉపాధ్యాయులతో పాటు రికార్డు అసిస్టెంట్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధానోపాధ్యాయుడు నిట్టల వీఎస్ఎస్ దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్య క్రమంలో సర్పంచ్ బడుగు సత్యనారాయణ, ఉపసర్పంచ్ పిచ్చిక శ్యామ్, జడ్పీ టీసీ మాజీ సభ్యుడు చింతా శంకరమూర్తి, ఆప్కో మాజీ చైర్మన్ బళ్ల చంద్రనాగే శ్వరరావులు పాల్గొని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ఎస్ఎంసీ చైర్మన్ బళ్ల శ్రీనివాసచక్రవర్తి, వైస్‌చైర్మన్ డి.దేవీలక్ష్మి, కుమారస్వామి, ఉప్పు పళ్లమాం బలు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను సత్కరించారు. స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేసిన కె.నాగేశ్వరరావు, ఎన్.రాజబాబు, కె.నాగేశ్వరరావు, జి.లక్ష్మి, డి.అంజి బాబు, పి.పాపారావు, ఏవీఎస్ఎస్ సుబ్బారావు, బి.వరప్రసాద్, కేవీకే వర్మ, బి.రా మకృష్ణ, కేవీఎల్ పద్మకుమారి, ఎల్.స్వాతి, కేవీఎల్ఎన్ స్వామిను సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్ఎంసీ మాజీ చైర్మన్ ఆశపు లక్ష్మీకుమారి, స్టాఫ్ సెక్ర టరీ కె.భాస్కరరామారావు, సీనియర్ ఉపాధ్యాయులు కె.సత్యనారాయణ, డి.గౌరీ శంకర్ పాల్గొన్నారు.



సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం

చదరంగం పోటీల్లో దూసుకెళ్తున్న చైతన్యసాయిరామ్

అమలాపురంటౌన్: జాతీయస్థాయి చాలెంజర్స్ చెస్ పోటీల్లో అమలాపురం పట్ట ణానికి చెందిన మొగలి చైతన్యసాయిరామ్ దూసుకెళుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చినట్టు అమలాపురం విక్టరీ అకాడమీ ప్రిన్సిపాల్ టీవీ సురేష్‌కుమార్ తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న పోటీల్లో భాగంగా శనివారం తొమ్మిదో రౌండ్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ పెట్టిరాహుల్‌పై విజయం సాధిం చాడు. పదో రౌండ్‌లో తెలంగాణకు చెందిన దీప్తమ్సరెడ్డితో తలపడనున్నట్టు సురేష్‌కుమార్ తెలిపారు. భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో చదువు తున్న సాయిరామ్ అమలాపురం విక్టరీ అకాడమీలో చదరంగంలో శిక్షణ పొందుతున్నాడు.



స్కేటింగ్‌లో 'శ్రీనంద్' విద్యార్థి ప్రతిభ

అమలాపురంటౌన్: జాతీయ స్థాయిలో గోవాలో నిర్వహించిన రోలర్ రిలే స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో అమలాపురం శ్రీనంద్ స్కూల్ విద్యార్థి నల్లా రామ్‌చరణ్ తేజ రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకాన్ని దక్కిం చుకున్నాడు. శనివారం పాఠశాల ఆవ రణలో జరిగిన కార్యక్రమంలో కరస్పాం డెంట్ యెనుముల దుర్గావిశ్వం, డైరెక్టర్ యెనుముల విశ్వంలు రామ్‌చరణ్‌తే జను ప్రత్యేకంగా అభినందించారు. ప్రిని స్పాల్ గొలకోటి శ్రీనివాసరాజా, ఇతర ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు అభినందించిన వారిలో ఉన్నారు.



ప్రతిభ కనబరిచిన రామ్‌చరణ్‌తేజ

శాశ్వత అన్నదాన నిధికి విరాళం

అమలాపురం రూరల్: బండారులంక శివారు చినచం ద్రపురం శ్రీలక్ష్మీగణపతి స్వామి వారి శాశ్వత అన్నదాన నిధికి శనివారం పలువురు దాతలు విరాళాలు అందించినట్టు సంఘ అభివృద్ధి ప్రధాన కర్త కటకం గణపతిరావు తెలిపారు. సేవా సంఘం అధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావుకు దాతలు రూ.63,308 విరాళంగా అందించినట్టు చెప్పారు. కార్య క్రమంలో శ్రీ లక్ష్మీగణపతి సేవాసంఘం ప్రతినిధులు ఆశపు ఆదినారాయణ, కాలెపు భీమేశ్వరరా వు సిద్ధాంతి, బళ్ల మల్లేశ్వరరావు, చింతా పోతురాజు, పడవల ఉమామహేశ్వరరావు, భట్టు టాక్సీ రామ్, పడవల మురహరి, మావూరి అప్పారావు పాల్గొన్నారు.



విరాళం అందిస్తున్న దాతలు

కొబ్బరి మార్కెట్

కొబ్బరి రకం	ధర (రూ.ల్లో)
కొత్తకొబ్బరి(క్వింటాల్)	8000-8500
కొత్తకొబ్బరి (రెండవరకం)	6500
కురిడీ కొబ్బరి(పాతవి)	
గండేరా (వెయ్యి)	10000
గటగట (వెయ్యి)	6500
కురిడీ కొబ్బరి (కొత్తవి)	
గండేరా (వెయ్యి)	9000
గటగట (వెయ్యి)	6,000
నీటికాయ	
పాత(ముక్కుడు)(వెయ్యి)	7000-7500
కొత్త(పచ్చి) (వెయ్యి)	8000-8500
కొబ్బరి నూనె (15 కిలోలు)	2,500
ఒక కిలో	170

- అంబాజీపేట

జాంబవానిపేటలో తాటాకిల్లు దగ్ధం

అల్లవరం: ఎస్.పల్లిపాలెం జాంబవానిపే టలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్నిప్రమా దంలో ఓ తాటాకిల్లు దగ్ధమై సుమారు రూ.లక్ష ఆస్తినష్టం సంభవించింది. దీపంబుడ్డి వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో సిరా కొండ య్య ఇల్లు పూర్తిగా కాలిపోయి వంటసామగ్రి, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు స్పందించి సకాలంలో మంటలను అదుపుచేశారు. సర్వం కోల్పోవడంతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.

ఆ వృద్ధుడు కన్నుమూశాడు..

అల్లవరం: బోడసకుర్రు వైనతేయ వంతె న కింద పంటకాల్వ పక్కన 70 ఏళ్ల వృద్ధుడిని పడుకోబెట్టి వెళ్లిపోగా, ఆ వృద్ధుడి ఊపిరి కొన్ని గంటల తర్వాత ఆగిపోయింది. ఏ ఊరో ఎవరో తెలియదుకానీ తెల్లని గెడ్డంతో ఉన్న వృద్ధుడిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారని స్థానికులు తెలిపారు.

శుక్రవారం రాత్రి ఆ వృద్ధుడు మరణిం చగా, స్థానికులు అల్లవరం పోలీసులకు సమా చారం అందించారు. పోలీసుల సమక్షంలో వై నతేయ నదీతీరాన మృతదేహాన్ని ఖననం చేశారు.

మరుగుదొడ్ల ఆవశ్యకతను గుర్తించాలి

ఉప్పలగుప్తం: గ్రామీణ ప్రాం తాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్య కతను గుర్తించాలని సర్పంచ్ లంకె రామకృష్ణవర్మ మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఎన్.కొత్తపల్లి పంచాయతీ కార్యాలయంలో వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణంపై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామానికి 172 మరుగుదొడ్లు మంజూరుకాగా, 70 మంది మాత్రమే నిర్మాణాలు ప్రారంభించా రన్నారు. త్వరితగతిన మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఓలేటి తాతాజీ, గుత్తుల సుజాతాశ్రీనివాస్, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పా ల్గొన్నారు.



అవగాహన కల్పిస్తున్న సర్పంచ్

సమాచారం...

అరటి మార్కెట్

(గెల రేటు)

రకం	కనిష్ఠ రూ.	గరిష్ఠ రూ.
కర్పూర	100	200
చక్రకేళి (తెలుపు)	150	350
ఎర్రచక్కర కేళి	200	400
అమృతపాణి	100	300
బుషావళి	100	200
అరటి (బొంత)	100	200

- రావులపాలెం

ఉపాధ్యాయులకు టెలీ కాన్ఫరెన్స్

బిక్కవోలు: నేషనల్ అఛీవ్‌మెంట్ సర్వే ద్వారా విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు పరీక్షించడానికి ముందుగా ఉపాధ్యాయులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఈనెల 21, 22, 23 తేదీలలో అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తునట్టు ఎంఈవో తెలిపారు. 21న ప్రాథమిక పాఠశాలలలోని సగం మంది ఉపాధ్యాయులు, 22న మిగిలినవారు తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానంపై అవగాహన కోసం హాజరుకావాలని తెలిపారు. 23న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలోని తెలుగు, గణితం, సైన్స్, సోషల్ బోధించే ఉపాధ్యాయులు హాజరు కావాలని సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌ను బిక్కవోలు ఉన్నత పాఠశాల, బలభద్రపురం ఉన్నత పాఠశాల, కొంకుదురు మెయిన్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

వర్షంతో రైతుల హర్షం

రంగంపేట: అల్పపీడనం కారణంగా శుక్రవారం రాత్రి నుంచి వర్షపు జల్లులు కురుస్తున్నాయి. ప్రస్తుతం రైతులు వరి నాట్లు, మినుము, నువ్వుల పంటలను వేస్తున్నారు. ఈ వర్షం దుంప తోటలకు, ఇతర వ్యవసాయానికి మంచిదని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

బీసీ,ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందేనా?

రంగంపేట:మండల పరిధిలోని గ్రామాల్లో బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మిగిలిపోనున్నాయి. కొందరు బ్యాంకు మేనేజర్లు ఈ రుణాలు ఇవ్వటానికి సానుకూలంగా లేకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. 2017 సంవత్సరానికి ప్రస్తుతం అన్ని బ్యాంకులలో రుణాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 2015, 2016 సంవత్సరాలకు సంబంధించిన బీసీ కార్పొరేషన్ ఎంపిక చేసిన లబ్ధిదారులకు రంగంపేట ఆంధ్రా బ్యాంకు నుంచి రుణాలు మంజూరు కాలేదు. ఇతర బ్యాంకులూ రుణాల మంజూరుకు శ్రద్ధ చూపటం లేదని పలు వురు విమర్శిస్తున్నారు. ఇక కాపు కార్పొరేషన్ రుణాల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. బీసీ కార్పొరేషన్ నుంచి లబ్ధిదారులకు సబ్సిడీ ఖాతాలకు జమ చేసినట్టు వారి సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు వచ్చి ఆరు నెలలు గడిచినా రుణాలు అందలేదు. రంగంపేట ఆంధ్రా బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి బదిలీ అయిన వ్యక్తి ఎస్సీ, బీసీలకు రుణాలు ఇవ్వకుండా కాలం గడి పినట్టు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ప్రముఖులకు మాత్రమే రుణాలు అందించినట్టు నిరసన వ్యక్తం చేశారు. బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చిన సబ్సిడీ అంతా బ్యాంకులో డిపాజిట్ చేస్తానంటే రుణాల విషయమై పరిశీలిస్తానంటూ ప్రస్తుత మేనేజర్ చెప్పటంతో బీసీ లబ్ధిదారులు హడలి పోతున్నారు. కాగా బదిలీ అయిన మేనేజర్‌కు సన్మానం చేయటానికి పలు లబ్ధిదారుల నుంచి కొంతమంది వ్యక్తులు చందాలు పోగేశారని, తమకు రుణాలు ఇవ్వకపోతే ఎలా అంటూ సిబ్బందిపై విరుచుకు పడుతున్నారు.

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

కపిలేశ్వరపురం: మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు శనివారం హిందూ ధర్మవాహిని సేవా సమితి ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. నిర్వాహకులు పర్యవేక్షణలో జూనియర్, సీనియర్, సూపర్ సీనియర్ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. ఇంటర్ విద్యార్థులకు దేశాభివృద్ధిలో యువత పాత్ర, 6,7,8 తరగతుల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ - విద్యార్థుల బాధ్యత, 9, 10 విద్యార్థులకు పేదరిక నిర్మూలనపై సూచనలు, అంశాలపై ఈ పోటీలు జరిపారు. ఈ నెల 28వ తేదీన బహుమతులు అందజేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

● సినిమా గైడ్

అనపర్తి:

సూర్యశ్రీ — **లై**

సత్యగౌరి — **నేనేరాజు నేనే మంత్రి**

విద్యుత్ బిల్లులు చెల్లించక వీధి దీపాలు కట్

అంధకారం వీడని అనపర్తి గ్రామం

అనపర్తి : పంచాయతీ వీధి దీపాలకు విద్యుత్ బిల్లులు చెల్లించక పోవడంతో అనపర్తిలో సుమారు 15 రోజుల క్రితం విద్యుత్ శాఖ అదికారులు విద్యుత్‌ను నిలుపుదల చేశారు.అనపర్తి పంచాయతీ రూ. 1.30కోట్ల విద్యుత్ బిల్లులు బకాయి పడింది. బకాయిలు చెల్లించక పోవడంతో మార్చి ఏడవ తేదీన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపి చేశారు.ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చొరవతో కొంత బకాయి చెల్లించడంతో విద్యుత్‌ను పునరుద్ధరించారు. అయితే రెండు నెలలుగా నెల వారీ బిల్లుకు కూడా చెల్లించక పోవడంతో అధికారులు విద్యుత్‌ను నిలిపి వేయడంతో గ్రామం అంధకారంలో పడింది. రాత్రి సమయాలలో వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని పలువురు వాపోతున్నారు. దొంగతనాలు కూడా పెరిగాయని, వెంటనే వీధి దీపాలను పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ అన్నవరంను వివరణ కోరగా నెల వారి బకాయి పడిన బిల్లులు చెల్లిస్తే విద్యుత్ పునరుద్ధరిస్తామని అన్నారు. అనపర్తి పం చాయతీ కార్యదర్శి జగజ్జీవన్‌రావును




అంధకారంలో అనపర్తి మెయిన్ రోడ్డు

వివరణ కోరగా విద్యుత్ బిల్లు నిమిత్తం పది రోజుల క్రితమే రూ.6.40లక్షల చెక్కును బ్యాంక్‌కు పంపినట్టు తెలిపారు. ట్రెజరీ నుంచి బ్యాంక్‌కు నగదు రిలీజ్ కావడంతో జరిగిన జాప్యం వల్లే ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఒకటి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి విద్యుత్ దీపాలను పునరుద్ధరిస్తామన్నారు.

వ్యక్తి అదృశ్యం

బిక్కవోలు: బలభద్రపురం గ్రామానికి చెందిన అందే కోటేశ్వర రావు (30) ఈ నెల 9వ తేదీ నుంచి కనిపించడం అతని భార్య విమల శనివారం బిక్కవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.



కోటేశ్వరరావు

ఏఎస్ఐ ఎంఎస్ఎన్ రెడ్డి వివరాల ప్రకారం కోటేశ్వర రావు బిక్కవోలు వంతెన వద్ద నాలుగు నెలలుగా కిరాణా షాపు నడుపుతున్నాడని తెలిపారు. ఈనెల 9న బలభద్రపురం నుంచి తన కారులో బిక్కవోలు వచ్చి తిరిగి ఇంటికి రాలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొందన్నారు. బంధువులు, స్నేహితుల ఇంట వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో తమకు ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



ఫిట్‌నెస్ సెంటర్‌లో సైక్లింగ్ విభాగాన్ని ప్రారంభిస్తున్న సీఐ రాంబాబు

వ్యాయామానికి సమయం కేటాయించాలి

సీఐ రాంబాబు

అనపర్తి : ప్రతి వ్యక్తి శారీరక వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని సీఐ ఎస్.రాంబాబు అన్నారు. అనపర్తి ఫిట్‌నెస్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన త్రెడ్ విల్స్, సైక్లింగ్ విభాగాలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ రెండు విభాగాలు కేవలం యువకులకే కాకుండా వృద్ధులకు కూడా ఉపకరిస్తాయని తెలిపారు. వయస్సు మీరిందన్న చింత లేకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యవంతమైన జీవనం లభిస్తుందన్నారు. నేటి యువత వ్యాయామాలపై ఆసక్తి చూపడం హర్షణీయమన్నారు. గ్రామంలో ఫిట్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసి సేవలందిస్తున్న రౌతు భీమేష్‌ను సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి అడిషనల్ ఎస్ఐ రామకృష్ణ, హెచ్‌సీ కొవ్వూరి లక్ష్మినారాయణరెడ్డి, ఫిట్‌నెస్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.



బిక్కవోలులో ర్యాలీ నిర్వహిస్తున్న ఫొటోగ్రాఫర్లు

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

బిక్కవోలు: బిక్కవోలు, పెదపూడి మండల ఫోటోగ్రాఫర్ల సంఘ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 80 మంది ఫొటోగ్రాఫర్లు పెదపూడి నుంచి బిక్కవోలు మీదుగా పందలపాక వరకూ బైక్ ర్యాలీ జరిపారు. అనంతరం పందలపాకలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 80 మంది వృద్ధులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పందలపాక సర్పంచ్ వసంత అరుణకుమారి, పెదపూడి మండల తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో చక్రధరరావు, ఫొటోగ్రాఫర్ల సంఘ గౌరవ అధ్యక్షుడు చత్రపతి శివాజీ, అధ్యక్షుడు సత్య, కార్యదర్శి రఘు, ట్రెజరర్ శేషగిరి సతీష్, బాపిరాజు, సత్తిబాబు, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



గొల్లల మామిడాడలో సామూహిక అష్టలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్న మహిళలు

వైభవంగా అష్టలక్ష్మి పూజలు

అనపర్తి(పెదపూడి) : పెదపూడి మండలం గొల్లల మామిడాడ శివారు లక్ష్మీ నరసాపురంలోని భీమేశ్వర ఆల యంలో శనివారం శ్రావణ మాసం సందర్భంగా అష్టలక్ష్మి సామూహిక వ్రతాలు వైభవంగా జరిగాయి. 108 మంది వ్రతాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దొంతకుర్తి సుబ్రహ్మణ్యశర్మ, కాండ్రకోటకు చెందిన యలమంచిలి దత్తు శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాతున్న న్యాయమూర్తి నిర్మల

పేదలకు న్యాయ సహాయం అందించాలి

న్యాయమూర్తి నిర్మల

అనపర్తి : పేదలకు న్యాయ సహాయం అందించేందుకు పారా లీగల్ వలంటీర్ల కృషి చేయాలని న్యాయమూర్తి బి.నిర్మల అన్నారు. అనపర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో శనివారం పారా వలంటీర్ల శిక్షణా తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పేదలకు న్యాయ సహాయం అందించేందుకు ఎంపిక చేసిన 14 మంది వలంటీర్లకు రెండు రోజుల శిక్షణ అందించనున్నట్టు తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా పారా లీగల్ వలంటీర్లుగా సేవలందించడానికి వచ్చిన యువతను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్‌వీజీ పట్నాయక్, న్యాయవాదులు సబ్బెళ్ల సూరారెడ్డి, వెలగల లక్ష్మీనారాయణ రెడ్డి, కర్రి మన్‌మోహన శ్రీనివాసరెడ్డి, రవి షణ్ముఖరెడ్డి, పినిపే వెంకటరామకృష్ణ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి
6
గోదావరి సిటీ
ఆదివారం 20/8/2017
ఆంధ్రజ్యోతి సిటీ ప్లస్



ఖర్చు లేని ఆహ్లాదం..

పచ్చని పార్కులతో ఆరోగ్యం

పిల్లల ఆటపాటలు కేరింతలు
స్వచ్ఛమైన గాలి-మనసు దోచే ప్రకృతి
నగరానికి వరం గోదావరి గట్టు


గాంధీపురం పార్కు

దేవీచౌక్(రాజమహేంద్రవరం): ఈ రోజుల్లో ఇంట్లో ఇద్దరూ కష్టపడితే గానీ గడవదు. అమ్మ నాన్నా ఆఫీసుకు, పిల్లలు బడికి. ఉదయం పరుగుపరుగున వెళ్లిన వారు సాయంత్రానికి ఉసూరుమని గూటికి చేరతారు. నగర జీవనంలో ఇది నిత్యకృత్యం. అయినా ఒక్కో నెలలో ఇంటి బాడుగకు కూడా ఇబ్బందే. ప్రతి నెలా బడ్జెట్ బాధలే. ఈ పరిస్థితుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ అటకెక్కి కూర్చొంటుంది. వారానికి ఒకసారైనా అలా వెళ్దామంటే కచ్చితంగా కనీసం వెయ్యి రూపాయలు జేబులో ఉండాల్సిందే. చిరు వ్యాపారులు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి అవే చాలా ఎక్కువ. అవి దేనికైనా వేరే ఖర్చుకు వస్తాయని పెద్దలు ఆలోచిస్తే బయటకు సరదాగా వెళ్లాలని పిల్లలు మారం చేయడం సాధారణంగా చాలా ఇళ్లల్లో చూస్తూ ఉంటాం. కాస్త పర్లేదు అనుకునే వారికి సినిమాలు, ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, ఎగ్జిబిషన్లు వంటివి ఉంటాయి. అలాంటి చోట పార్కింగ్‌తో మొదలై బయటకు వచ్చే వరకూ చెల్లింపులు తప్పవు. పది రూపాయల పాప్‌కార్న్ కూడా ఇరవై రూపాయలకు కొనక తప్పదు. ఎందుకంటే వినోదపు పన్ను, లాభాలు, ఇతర పన్నులు ఉంటాయి కదా మరి.. ఇక అభూతకల్పనలు, అదనపు ధరలు ఉండనే ఉంటాయి. మరి సామాన్యుల మాటేమిటి..?

● ఖర్చు లేని ఆహ్లాదం..

మనిషి ఆరోగ్యంగా ఉండడంతో మానసిక ఉల్లాసం కూడా కీలక పాత్ర పోషిస్తుందని మానసిక నిపుణులు గట్టిగా చెబుతూ ఉంటారు. అందుకే కొన్ని వ్యాధుల నివారణలో ప్రకృతి కీలకమని రుజువైంది. పచ్చని ప్రకృతి చూసినా, చల్లటి గాలి వీచినా ఏదో తెలియని అనుభూతికి లోనవుతాం. కొద్దిసేపు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతాం. ఖర్చు భరించలేని వారు ఇవి ఉచితంగా పొందే మార్గం ఒకటుంది. అవే పార్కులు. ఇక్కడ పచ్చని వాతావరణం, స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే స్థానిక సంస్థల విధుల్లో సైతం పార్కుల నిర్వహణ చేర్చారు. పార్కులకు వెళ్తే ఎంట్రీ, పార్కింగ్ వంటి ఫీజులు, అదనపు రుసుములు ఉండవు. తిను బండారాలు కూడా తాజావి, మనం చూస్తుండగానే తయారుచేసేవి అందుబాటు ధరల్లో లభ్యమవుతాయి.

● పిల్లల ఆటపాటలు, కేరింతలు

నగరంలో దాదాపు 30 పార్కులు ఉన్నాయి. వీటిలో 10కి పైగా పార్కులను నగరపాలక సంస్థ బాగానే నిర్వహిస్తోంది. దానవాయిపేట, ప్రకాష్ నగర్, వెంకటేశ్వరానగర్, శ్యామలానగర్ తదితర ప్రధాన పార్కుల్లో తగిన సౌకర్యాలు కల్పించారు. కొన్ని పార్కుల్లో వాకింగ్ ట్రాక్‌లు అందుబాటులో ఉన్నాయి. పిల్లల ఆటపాటలకు అవసరమైన ఆట వస్తువులు కూడా పలు పార్కుల్లో ఉన్నాయి. సెంట్రల్ జైల్ సమీపాన రోడ్డుకు ఇరువైపులా వాకింగ్ ట్రాక్‌తో మంచి పూల మొక్కలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నారు.


పార్కులోని పిల్లల ఆట వస్తువులు




గౌతమీ నందనవనం లోపలి దృశ్యం


ప్రకాష్‌నగర్ రౌండ్ పార్కు

● నగరానికి వరం గోదావరి గట్టు

గోదావరి గట్టు నగరానికి ప్రకృతి ప్రసాదించిన వరం. గట్టు వెంబడి పార్కులను అభివృద్ధి చేశారు. స్వచ్ఛమైన గాలితోపాటు మనసు దోచే ప్రకృతి ఈ గట్టు సొంతం. అలా వెళ్తూ ఉంటే ఏదో తెలియని సాంత్వన. గత పుష్కరాలకు దేశంలోనే పెద్దదిగా కోటిలింగాల ఘాట్‌ను అందంగా తీర్చిదిద్దారు. పుష్కరాల, వీఐపీ, గౌతమ, సరస్వతి తదితర ఘాట్‌లకు అదనపు హంగులు అద్దారు. పుష్కరాలరేవులో ఏర్పాటు చేసిన ఐ లవ్ రాజమహేంద్రవరం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సెల్ఫీలతో యువత హల్‌చల్ చేస్తున్నారు. గట్టు పొడుగునా ఉన్న గౌతమీ నందనవనం, పీవీ నరసింహారావు, జీఎంసీ బాలయోగి పార్కుల్లో పిల్లల ఆటలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇక కొంచెం ముందుకు వెళ్తే ఆధ్యాత్మికతతోపాటు మరింత ఆహ్లాదం సొంతం చేసుకోవచ్చు. సరస్వతీ, అయ్యప్ప, ఇస్కాన్, గాయత్రీ పీఠం వంటి దేవాలయాలు చూడవచ్చు.

● వంతెనల వయ్యారాలు..

గోదావరి గట్టుపై నుంచి అలా చూస్తే మూడు వంతెనలు.. రోడ్ కం రైల్, ఆర్చ్, హేవలాక్ వంతెనల వయ్యారాలు, లంకల్లో మత్స్యకారుల నివాసాలు, సూర్యోదయ సుందర దృశ్యాలు ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. కెమెరాల్లో బంధించి కనువిందుగా చూసుకోవచ్చు.


సెంట్రల్ జైల్ రోడ్‌లోని సిద్ధమవుతున్న పార్కు

● ఉపయోగించుకుంటేనే ఫలితం

ఇటీవల పార్కుల అభివృద్ధి, నిర్వహణకు నగర పాలక సంస్థ ప్రాధాన్యమిచ్చి లక్షల రూపాయలతో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రభుత్వం కూడా పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఉండడం తెలిసిందే. ఇవన్నీ నగర వాసుల ఆహ్లాదానికి ఉద్దేశించినవే. అందువల్ల వీటిని ప్రజలు వినియోగించుకుంటేనే వ్యయానికి తగిన ఫలితంతోపాటు మన డబ్బులూ ఆదా అవుతాయనేది పెద్దల ఉవాచ. ఇక విజ్ఞానాన్ని సముపార్జన చేయడానికి దామెర్ల ఆర్ట్ గ్యాలరీ, గోదావరి గట్టుపై ఆర్ఎస్ఆర్ పురావస్తు ప్రదర్శనశాల వంటి వాటిని సందర్శించవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తారు.. ఆదివారం సరదాగా ఇవన్నీ పిల్లలతో చుట్టి వచ్చేద్దాం రండి.. ఆహ్లాదంతోపాటు ఆరోగ్యం.. మన బడ్జెట్‌లోనే...

నేడు ఆనం కళాకేంద్రంలో జుగల్‌బందీ

గోదావరి సిటీ: భారతీయ శాస్త్రీయ నృత్యాల్లో దక్షిణ భారతదేశంలో కూచిపూడి, కథాకళి, మోహినీ అట్టం శాస్త్రీయ నృత్యాలు ప్రాచుర్యం పొందాయని జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ కథక్ నర్తకుడు సౌరబ్ చౌహాన్ అన్నారు. రాజమహేంద్రవరం స్థానిక జ్ఞాన సరస్వతీ పీఠంలో శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం ఆనం కళాకేంద్రంలో జరగబోయే జుగల్‌బంది శాస్త్రీయ నృత్య మహోత్సవంలో పాల్గొననున్నామన్నారు. ఐదువేల ఏళ్ల కిందటే నాట్యశాస్త్రం ఉద్భవించిందని, దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న 9శాస్త్రీయ నృత్యాలు కథక్, భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, ఒడిస్సీ, మణిపురి, మోహినీ అట్టం, చౌవ్ సత్రీయ భరత్‌ముని రచించిన నియమావళిని అనుసరించే రూపొందాయన్నారు. నృత్య రీతుల్లో పద్ధతులు వేరుగా ఉన్నప్పటికీ ముద్ర, శరణం, చారీస్ అనుసరించేది ఒక్కటేనన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ కళాక్షేత్ర వ్యవస్థాపకులు జీవీ నారాయణ మాట్లాడుతూ ప్రముఖ కూచిపూడి నర్తకి లక్ష్మీదీపిక, ప్రముఖ కథక్ నర్తకుడు సౌరబ్ చౌహాన్‌ల ఉత్తర, దక్షిణ భారతదేశ సాంస్కృతిక మహోత్సవం జుగల్‌బందీ కార్యక్రమం ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆనం కళాకేంద్రంలో జరగనుందన్నారు. మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు ముఖ్య అతిథిగా, రాష్ట్ర ఆస్థాన శిల్పి రాజ్‌కుమార్ ఒడయార్ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారని తెలిపారు.



సమావేశంలో మాట్లాడుతున్న జీవీ నారాయణ



పర్యావరణ పరిరక్షణకు విస్తృతంగా మొక్కలు నాటాలి

కాకినాడ (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు విస్తృతంగా మొక్కలు నాటాలని, ఇందులో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సీబీసీఎస్‌సీ చైర్మన్ డాక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్ కోరారు. శనివారం స్కూలు ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సుమారు 200 మొక్కలు నాటించారు. హెచ్ఎం శాంతిగ్రేస్, సీబీఎం కళాశాల ప్రిన్సిపాల్ మేరి సలోమి, ఎడ్యుకేషన్ బోర్డు సెక్రటరీ మాసా అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు.


యనమలకు పుష్పగుచ్ఛం ఇస్తున్న సత్యనారాయణరాజు

వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కృషి చేయాలి

భానుగుడి: రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కృషి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడును సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు బుద్ధరాజు సత్యనారాయణరాజు కోరారు. శనివారం ఆయన ఆయన తిమ్మాపురంలోని క్యాంపు ఆఫీస్‌లో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసోసియేషన్ భవనాల నిర్మాణాకి స్థలం కేటాయించాలన్నారు. జిల్లాస్థాయిలో వృద్ధమిత్ర కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. వీటికి మంత్రి సానుకూలంగా స్పందించి సహకరిస్తానని హామీ ఇచ్చినట్టు బుద్ధరాజు తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్ వీర వెంకటరావు, డీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


లూయిస్ డాగురే చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఫొటోగ్రాఫర్లు

ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం

యానాం: యానాం ప్రొఫెషనల్ ఫొటో, వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెమిని షార్ట్‌ఫిల్మ్ స్టూడియోలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత అసోసియేషన్ సభ్యులు ఫొటోగ్రఫీ పితామహుడు డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్లు పంచారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జెమిని అహ్మద్, ఉపాధ్యక్షుడు కె.భద్రం, కార్యదర్శి కరీమ్, సంయుక్త కార్యదర్శి రాము, కోశాధికారి ఎం.ఉపేంద్ర, గౌరవాధ్యక్షుడు నల్లా వెంకన్న, రత్నప్రసాద్, గోవిందరాజులు పాల్గొన్నారు.


భక్తులకు శ్రీవారి పాదాలు పంపిణీ చేస్తున్న ఆయుర్వేదిక్ ఫార్మసీ ప్రతినిధులు

వెంకన్న ఆలయంలో శ్రీవారి పాదాల పంపిణీ

యానాం: స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్ నేతృత్వంలో వేంకటేశ్వరస్వామి పాదాల పంపిణీ జరిగింది. కాకినాడకు చెందిన ఎస్ఎస్ఎస్ ఆయుర్వేదిక్ ఫార్మసీ ప్రతినిధులు తిరుమలలోని హిందూ ధర్మ ప్రచార సమితి నుంచి తీసుకువచ్చిన వేంకటేశ్వర స్వామి వారి పాదాలను సుమారు వెయ్యి మంది భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. భక్తులు తమకు తోచిన విరాళాలను హుండీలో సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, శివ భక్తుడు తుపాకుల ప్రసాదరావు పాల్గొన్నారు.

టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కటకంశెట్టి

కాకినాడ సిటీ: కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు ప్రచారంలోకి యువ నాయకులందరూ దిగనున్నామని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కటకంశెట్టి వెంకట సత్యప్రభాకర్ (బాబీ) అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల సూచనలతో డిప్యూటీ సీఎం ఆదేశాలతో అభ్యర్థుల విజయం కోరుతూ ప్రచారం చేసే విషయమై టీడీపీ కార్యాలయంలో తెలుగు యువత నాయకులు సమావేశమయ్యారు. 48 డివిజన్లలోనూ తెలుగు యువత ప్రచారం చేస్తుందన్నారు. వివిధ వేషధారణలతో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి టీడీపీ అభ్యర్థుల విజయానికి పాటుపడతామన్నారు. యూత్ కమిటీ ఏర్పాటు చేశామని, డివిజన్‌కు ఐదుగురు చొప్పున ప్రచారంలో పాల్గొంటామన్నారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, పులవర్తి రవి, బోసు, యనమల శివరామకృష్ణన్, బోళ్ల వెంకటరమణ, చెరుకూరి సాయి పాల్గొన్నారు.



తెలుగు యువత సమావేశంలో మాట్లాడుతున్న కటకంశెట్టి ప్రభాకర్



పర్లోవపేటలో టీడీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే వనమాడి, కాకినాడ రూరల్ 2వ డివిజన్‌లో టీడీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే అనంతలక్ష్మి

వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

కార్పొరేషన్: పర్లోవపేటకు చెందిన వైసీపీ కార్యకర్తలు శనివారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. సీనియర్ మత్స్యకార నాయకుడు దిబ్బాడ సత్యం ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వనమాడి మాట్లాడుతూ టీడీపీ చేసిన అభివృద్ధి పనులే ఈ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. ప్రజల్లో టీడీపీకి మంచి ఆదరణ ఉందన్నారు. ప్రచారంలో స్థానిక నాయకులు తుమ్మల కొండలరావు, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

వలసపాకల (ప్రతాప్‌నగర్): కాకినాడ రూరల్ 2వ డివిజన్‌కు చెందిన 50 మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వలసపాకలలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 2వ డివిజన్ టీడీపీ అభ్యర్థి కాళ్ళ సత్తిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైసీపీ నాయకుడు పాటి సూరిబాబు తన మద్దతుదారులతో కలిసి ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీసత్తిబాబు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.




49వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి ఉషారాణితో కలిసి ఎమ్మెల్యే ప్రచారం, ఓట్లు అభ్యర్థిస్తున్న 3వ డివిజన్ అభ్యర్థి అచ్చియమ్మ, 3వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి వెంకటేష్

జోరందుకున్న ప్రచారం

రమణయ్యపేట (ప్రతాప్‌నగర్): కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో 1,2,3,47,49,50 డివిజన్లలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థుల ఎన్నికల ప్రచారం శనివారం జోరుగా సాగింది. 49వ డివిజన్ టీడీపీ అభ్యర్థి పాలిక ఉషారాణితో కలిసి ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రచారం చేశారు. 3వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిని గుత్తుల అచ్చియ్యమ్మకు మద్దతుగా గుడా చైర్మన్ గన్ని కృష్ణ, జడ్పీటీసీ సత్యవతీచలపతి, రాయుడు అనిల్ ప్రచారంలో పాల్గొన్నారు. 2వ డివిజన్ వైసీపీ అభ్యర్థి సంగిశెట్టి జాహ్నవి మహిళలతో కలిసి ప్రచారం నిర్వహించారు. 3వ డివిజన్ వైసీపీ అభ్యర్థి గుర్రాల వెంకటేష్ (స్టీఫెన్) తరపున ప్రచారంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పాల్గొన్నారు.

జగన్నాథపురం (పోర్టు సిటీ): వైసీపీ తరపున పోటీచేస్తున్న అభ్యర్థులు శనివారం ఆయా డివిజన్లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఏటిమొగ పరిధిలోని 14వ డివిజన్‌లో అంకాడి సత్తిబాబు, 15వ డివిజన్‌లో పినపోతు సత్తిబాబు (భీమరాజు), 17వ డివిజన్‌లో అర్జిల్ల వెంకటవిజయ్, 18వ వార్డులో కోనాడ సత్యనారాయణ, 22వ వార్డులో ఎం.కిషోర్, 20వ వార్డులో పెసంగి మోహన్‌ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో వైసీపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

కార్పొరేషన్: నగరంలోని పలు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు శనివారం ప్రచారం నిర్వహించారు. 34వ డివిజన్ వైసీపీ అభ్యర్థి పసుపులేటి వెంకటలక్ష్మి రాగంపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి తనను గెలిపించాలని కోరారు. వైసీపీ నాయకుడు పసుపులేటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యాలయాల ప్రారంభం

కార్పొరేషన్: కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులు శనివారం పలుచోట్ల ప్రచార కార్యాలయాలను ప్రారంభారు. 46వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మదిర సాయిప్రకాష్ కార్యాలయాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పంతం నానాజీ ప్రారంభించారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ చైర్మన్ జవ్వాద్ ఆలీ, పీసీసీ కార్యదర్శి తూము బన్ను, నాయకులు బొల్లంరెడ్డి రవిరాజా, శిరంగు శ్రీనివాస్ పాల్గొన్నారు. అదే విధంగా రెండో డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి రుగ్మావతి ప్రచార కార్యాలయాన్ని డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ, కాంగ్రెస్ బీసీ విభాగం రాష్ట్ర చైర్మన్ నులుకుర్తి వెంకటేశ్వరరావు సందర్శించారు.



28వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి సుంకర పావనికి మద్దతుగా ప్రచారం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎంపీ నరసింహం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు



18వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి చవ్వాకుల రాంబాబుకు మద్దతుగా ప్రచారం చేస్తున్న అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు



17వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి చోడిపల్లి వెంకట సత్య ప్రసాద్ తరపున ప్రచారం చేస్తున్న ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు

టీడీపీ హయాంలోనే నగరాభివృద్ధి

హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప

కార్పొరేషన్: టీడీపీ హయాంలోనే నగరాభివృద్ధి జరిగిందని, కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శనివారం ఆయన సూర్యనారాయణపురంలో 28వ డివిజన్ టీడీపీ అభ్యర్థి సుంకర పావనిని గెలిపించాలని ప్రచారం చేశారు. మేళం రమణ స్వగృహంలో మంత్రి సమక్షంలో వైసీపీ నాయకుడు సూరిబాబు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ టీడీపీ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆరాచక శక్తులకు అవకాశమివ్వరాదన్నారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని, స్మార్ట్ సిటీ కాకినాడను మరింత ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ దేశంలోనే తొలి విడతలో కాకినాడను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చామన్నారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ నగరాన్ని అన్ని విధాల ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రచారంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్, టీడీపీ నగర అధ్యక్షుడు సుంకర తిరుమలకుమార్, సూపర్‌బజార్ చైర్మన్ ఈపే నాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నృసింహదేవర విశ్వనాథం, నాయకులు పాల్గొన్నారు.

నగరంలోని పలు డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. 20వ డివిజన్ టీడీపీ అభ్యర్థి రాజాన మంగారత్నంకి మద్దతుగా పెద్ద సంఖ్యలో మహిళలు శనివారం దూదిమిల్లు ఏరియాలో ఊరేగింపు నిర్వహించారు. అన్ని వీధుల్లో ప్రజలను కలిసి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం సాగించారు. మాజీ కౌన్సిలర్ రాజాన సూర్యప్రకాష్ టీడీపీ నాయకులు కోదాడ పెద్ద, చింతలపూడి లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. 11వ డివిజన్ అభ్యర్థి గద్దేపల్లి దానమ్మ డైరీ ఫారం ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లకు వెళ్లి తనను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. టీడీపీ నాయకులు గద్దేపల్లి దాసు తదితరులు పాల్గొన్నారు. పర్లోవపేట ప్రాంతంలో 12వ డివిజన్ టీడీపీ అభ్యర్థి తుమ్మలపల్లి సునీత మహిళలతో కలిసి ప్రచారం చేశారు. టీడీపీ నాయకుడు తుమ్మల రమేష్, స్థానికులు పాల్గొన్నారు.

భానుగుడి: తొమ్మిదో డివిజన్ పరిధిలో బీజేపీ అభ్యర్థి యెనిమిరెడ్డి మాలకొండయ్యతో కలిసి ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శనివారం ప్రచారం చేశారు. నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాల గురించి ఓటర్లకు వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని కూడా వివరించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలు చేయాల్సిన కార్యక్రమాల గురించి ఓటర్లకు వివరించారు. నగరాభివృద్ధి కొనసాగాలంటే టీడీపీ, బీజేపీ అభ్యర్థులనే ఎన్నుకోవాలని కోరారు. సీతారామ్‌నగర్, రాజారత్ననగర్, రాజారామ్మోహన్‌నగర్, పల్లంరాజునగర్‌లలో విస్తృత ప్రచారం చేశారు.

కాకినాడ సిటీ: 43వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి జేడీ పవన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శనివారం ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి చేసే ప్రభుత్వానికి మద్దతునివ్వాలని, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న జేడీ పవన్‌కు మద్దతునిచ్చి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఓటర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపడతామని కోరారు.

32వ డివిజన్ టీడీపీ అభ్యర్థి రిక్కా లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో డీసీఎంఎస్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణరెడ్డి పాల్గొని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. డివిజన్‌లో సమస్యల పరిష్కారానికి సామాజిక సేవా దృక్పథం ఉన్న లక్ష్మిని గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జిలానీ, కరీముల్లా, గౌస్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

జగన్నాథపురం (పోర్టు సిటీ): 18వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి చవ్వాకుల రాంబాబుకు మద్దతుగా అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రచారం చేశారు. రాంబాబును గెలిపించి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. 17వ డివిజన్ టీడీపీ అభ్యర్థి చోడిపల్లి వెంకట సత్యప్రసాద్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు చర్చ్ స్క్వేర్, కోటిస్తంభం పేటలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ సంక్షేమ పథకాలు, స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను చూసి తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో నాయకులు చోడిపల్లి శ్రీనివాస్, లక్ష్మణరావు, కన్న తదితరులు పాల్గొన్నారు.

20వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి కొపనాతి సత్యనారాయణ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎన్టీఆర్ నగర్, మహాలక్ష్మినగర్‌లో ఇంటింటికీ తిరిగి టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

37వ డివిజన్‌లో త్రిముఖ పోటీ

జడ్పీ సెంటర్ (నాగమల్లితోట జంక్షన్): కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 37వ డివిజన్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ తరపున లంకే హేమలత, వైసీపీ తరపున కర్రి దేవిక, స్వతంత్ర అభ్యర్థిగా కొయ్యా నాగజ్యోతి పోటీలో ఉన్నారు. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ ఉంటుందని భావిస్తున్నా స్వతంత్ర అభ్యర్థి ఎవరో ఒకరి మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలుస్తున్నది. 37వ డివిజన్‌లో మొత్తం 5530 ఓట్లకుగాను 2,639 మంది పురుష, 2891 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎవరికి వారు గెలుపు మాదంటే మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం చేస్తున్నారు.

రైల్వేస్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

నాగమల్లితోట జంక్షన్: రైల్వేస్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ (హైదరాబాద్) ఎ.దాస్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛభారత్, స్వచ్ఛ రైల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ అభిరుచి, ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రైల్ కార్యక్రమాన్ని రైల్వే స్టేషన్లలలో నిర్వహిస్తున్నామన్నారు. రైల్వేస్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ప్రయాణికులకు ఆహ్లాదంగా ఉంటుందన్నారు. రైల్వేస్టేషన్ ఆవరణ, రైళ్ల పరిశుభ్రంగా ఉండటం వల్ల అంటురోగాలు దరిచేరవని, ప్రయాణం ఆరోగ్య, ఆనందకరమైనదిగా ఉంటుందని దాస్ చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ సహ ఇంజనీర్ శ్రీనివాస్, స్టేషన్ మేనేజర్ ముత్యాల రామకృష్ణ, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.



కాకినాడ రైల్వే స్టేషన్ ఆవరణను శుభ్రపరుస్తున్న రైల్వే చీఫ్ ఇంజనీర్ దాస్

● సినిమా గైడ్

ఆనంద్	లై
అంజని	నిన్ను కోరి
గీత్	ఆన్‌బెల్ క్రియేషన్ (తెలుగు)
సంగీత్	నేనే రాజు నేనే మంత్రి
దేవీస్ర్కీన్1	నేనే రాజు నేనే మంత్రి
దేవీస్ర్కీన్2	ఫిదా
దేవీస్ర్కీx 3	గౌతమ్‌నందా
శ్రీప్రియ	1947 (హిందీ)
పద్మప్రియ	జయ జానకి నాయక
సీ1	ఆనందో బ్రహ్మ
సీ2	జయ జానకి నాయక
మయూరి	లై
సత్యగౌరి	నిన్ను కోరి
తిరుమల	ప్రతిక్షణం
వీర్‌కమల్	నిన్నుకోరి
లక్ష్మి	ఆన్‌బెల్ క్రియేషన్ (తెలుగు)

గడచిన 24 గంటల్లో వర్షపాతం వివరాలు

కలెక్టరేట్: జిల్లాలో గడచిన 24 గంటల్లో 25.7 మిల్లీమీటర్ల సరాసరితో మొత్తం 1624.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా వీఆర్ పురంలో 72.8 మిల్లీమీటర్లు, అత్యల్పంగా కాజులూరు మండంలో 8.6 మిల్లీమీటర్ల వర్ష కురిసింది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో) మారేడుమిల్లి 47.6, వై.రామవరం 43.2, అడ్డతీగల 20.6, రాజవొమ్మంగి 35.4, కోటనందూరు 22.4, తుని 27.4, తొండంగి 28.6, గొల్లప్రోలు 14.0, శంఖవరం 40.4, ప్రత్తిపాడు 14.2, ఏలేశ్వరం 12.8, గంగవరం 31.0, రంపచోడవరం 42.6, దేవీపట్నం 45.4, సీతానగరం 44.4, కోరుకొండ 36.4, గోకవరం 38.2, జగ్గంపేట 17.4, కిర్లంపూడి 20.4, పెద్దాపురం 20.2, పిఠాపురం 12.6, కొత్తపల్లి 15.4, కాకినాడ రూరల్ 24.6, కాకినాడ అర్బన్ 17.8, సామర్లకోట 21.8, రంగంపేట 32.0, గండేపల్లి 25.0, రాజానగరం 52.6, రాజమహేంద్రవరం రూరల్ 20.0, రాజమహేంద్రవరం అర్బన్ 23.2, కడియం 24.2, మండపేట 9.0, అనపర్తి 12.4, బిక్కవోలు 10.8, పెదపూడి 10.2, కరప 9.0, తాళ్లరేవు 9.2, రామచంద్రపురం 16.6, రాయవరం 12.2, కపిలేశ్వరపురం 9.2, ఆలమూరు 24.2, ఆత్రేయపురం 29.2, రావులపాలెం 19.8, కె.గంగవరం 15.4, కొత్తపేట 33.0, పి.గన్నవరం 17.6, అంబాజీపేట 22.0, అయినవిల్లి 18.8, ముమ్మిడివరం 20.2, ఐ.పోలవరం 30.6, కాట్రేనికోన 24.8, ఉప్పలగుప్తం 17.2, అమలాపురం 26.4, అల్లవరం 12.8, మామడికుదురు 22.2, రాజోలు 35.8, మలికిపురం 18.4, సఖినేటిపల్లి 12.2, రౌతులపూడి 39.2, ఎటపాక 39.2, కూనవరం 67.4, చింతూరు 44.2

ప్రజా సమస్యలే మా అజెండా

సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు

భానుగుడి: ప్రజా సమస్యలే అజెండాగా సీపీఐ పని చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పేర్కొన్నారు. శనివారం 8,9 డివిజన్లలో సీపీఐ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు ఉన్నా లేకపోయినా సీపీఐ ఎప్పుడూ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందన్నారు. ఇళ్ల స్థలాల పట్టాల కోసం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, డ్రైనేజీ, మంచినీటి సమస్యలపై అనేకమార్లు పోరాటాలు చేశామన్నారు. కార్యక్రమంలో 9వ డివిజన్ అభ్యర్థి పీఎస్ నారాయణ, నాయకులు తోకల ప్రసాద్, ఏసుపాదం, ఆరోగ్యమిత్ర నాయకులు రాయి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి బీఎల్‌వోలకు ఓటర్ల జాబితాలు అందజేత

కార్పొరేషన్: కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 136 పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఓటర్ల జాబితాను ఆదివారం నుంచి చేపట్టనున్నారు. రెండు రోజుల్లో ఈ జాబితా అందించే కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఓటర్ల జాబితాలు సిద్ధం చేశారు.

సెంటాక్ ద్వారా రేపటి నుంచి బయాలజీ కోర్సులకు కౌన్సెలింగ్

యానాం: పుదుచ్చేరి సెంట్రలైజ్డ్ అడ్మిషన్ కమిటీ (సెంటాక్) ద్వారా ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు బయాలజీ ఆధారిత కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు సమన్వయకర్త పీటీ రుద్రగౌడ తెలిపారు బీఎస్సీ నర్సింగ్ తత్సంబంధిత కోర్సులకు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులకు, దివ్యాంగులకు, మాజీ సైనికుల కుటుంబాలకు, క్రీడాకారులకు నిర్వహించిన అనంతరం 1 నుంచి 2202 ర్యాంకుల వరకు ఈ నెల 22, 23 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 24న బి.ఫార్మసీ, బీఏఎల్ఎల్బీ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, ఇతర వివరాలకు ఆన్‌లైన్‌లో పరిశీలించాలని సూచించారు.

కార్పొరేషన్ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

కరప ఎంపీపీ శ్రీనివాసరావు


అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తున్న ఎంపీడీవో భీమశంకరరావు, ఆంధ్రాబ్యాంకు మేనేజరు హనుమంతరావు

కరప: ఎస్సీ, బీసీ, ఓసీ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కరప ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు కోరారు. కరప మండల పరిషత్ కార్యాలయంలో శనివారం అభ్యర్థులకు నిర్వహించిన ఇంటర్వ్యూలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ నిరుద్యోగులు, ఎటువంటి జీవనాధారం లేని వారికి ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై రుణాలు అందిస్తుందన్నారు. అర్హులైన వారికి వెంటనే రుణాలు అందించి ఆదుకోవాలని బ్యాంకర్లను కోరారు. వేళంగి ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంకుల పరిధిలో ఓసీ రుణాల కోసం 100 మంది, బీసీ రుణాల కోసం 30 మంది, ఎస్సీ రుణాల కోసం 10 మంది దరఖాస్తు చేసుకోగా వాటిని పరిశీలించి పెట్టబోయే యూనిట్లపై అభ్యర్థులతో చర్చించారు. జడ్పీటీసీ సభ్యుడు బుంగా సింహాద్రి, ఇన్‌చార్జి ఎంపీడీవో గుత్తుల భీమశంకరరావు, బ్యాంకుల మేనేజర్లు జి.హనుమంతరావు, బీఏఎన్ మూర్తి, దేవు వెంకటేశ్వరరావు, రుణ మంజూరు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కరపలో ఆర్ఎంఎస్ఏ కేంద్ర పర్యవేక్షక బృందం పర్యటన


కరప ఉన్నత పాఠశాలలో సౌకర్యాలపై చర్చిస్తున్న కేంద్ర పర్యవేక్షక బృందం సభ్యులు

కరప: కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ కేంద్ర పర్యవేక్షక బృందం శనివారం సందర్శించింది. ఆర్ఎంఎస్ఏ నిధులతో నిర్మించిన పాఠశాల తరగతి గదులు, ప్రయోగశాలలు, లైబ్రరీ, డిజిటల్ క్లాస్‌రూమ్, కంప్యూటర్ ల్యాబ్, టాయిలెట్లను పరిశీలించి వాటి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో సమావేశమై పాఠశాలలో సౌకర్యాలపై ఆరా తీశారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించారు. పర్యటనలో ఆర్ఎంఎస్ఏ కేంద్ర పర్యవేక్షకుడు కుమార్ రాజా, ఆర్ఎం ఎస్ఏ డీవైఈవో సలాది సుధాకర్, అసెస్మెంట్ సెల్ కో-ఆర్డినేటర్ నీలం వెంకటేశ్వరరావు, హెచ్ఎం డి.రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

'కశ్యప పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

కరప: పేద బ్రాహ్మణ వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కశ్యప పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని బ్రాహ్మణ కార్పొరేషన్ కాకినాడ కో-ఆర్డినేటర్ డీహెచ్‌వీ సాంబశివరావు సూచించారు. కరపలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య చొరవతో ఈ పథకం అమల్లోకి వచ్చిందన్నారు. నెలవారీగా పింఛను పొందడానికి అర్హులైనవారు www.apbrahmin.apgov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫొటో, కుల, ఆదాయ, నివాస, వయసు ధ్రువీకరణలతో పాటు మరణ, వికలాంగ ధ్రువీకరణ పత్రాలను ఆధార్ తదితర ఒరిజినల్ పత్రాలను స్కాన్ చేసి దరఖాస్తు చేయాలన్నారు. మరిన్ని వివరాల కోసం తమను సంప్రదించాలని కోరా


● సినిమా గైడ్

యానాం

శ్రీపద్మ	లై
శ్రీవీరేశ్వర	నేనే రాజు నేనే మంత్రి
సత్య (నీలపల్లి)	జయ జానకి నాయక
దేవీమహల్(తాళ్లరేవు)	నేనే రాజు నేనే మంత్రి

విద్యార్థులకు నేత్ర పరీక్షలు

కరప: టీడీపీ నేత కాకర్ల బుజ్జిబాబు చౌదరి ఆధ్వర్యంలో నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు 700 మంది విద్యార్థుల కళ్లను పరీక్షించారు. ఐదుగురికి మెల్ల కన్ను వచ్చే అవకాశముందని గుర్తించారు. మరో 20 మందికి కంటి నరాలు దెబ్బతిని భవిష్యత్తులో చూపు దెబ్బతినే ప్రమాదమున్నట్టు నిర్ధారించారు. వీరందరికీ కిరణ్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహిస్తారు. మిగిలిన వారిలో 80 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. వారికి కళ్లజోళ్లతో పాటు మరో 115 మందికి విటమిన్ ట్యాబ్లెట్లు అందజేశారు. శిబిర నిర్వహణకు ముందుకు వచ్చిన బుజ్జిబాబుచౌదరిని ఉపాధ్యాయులు అభినందించారు. శిబిరంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.రామకృష్ణ, కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యుడు నరేష్‌కుమార్, సంకురాత్రి ఫౌండేషన్ ప్రతినిధులు, పాఠశాల స్టాఫ్ సెక్రటరీ కుంచే సాంబశివరావు, రమేష్ మాస్టారు, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



శిబిరంలో విద్యార్థినిని పరీక్షిస్తున్న వైద్య సిబ్బంది

యానాం సమాచారం




ఉత్సవదారులతో సమావేశం నిర్వహిస్తున్న ఆలయ కమిటీ ప్రతినిధులు

25 నుంచి లక్ష్మీగణపతి బ్రహ్మోత్సవాలు

యానాం: కోరిన కోర్కెలు తీర్చే లక్ష్మీగణపతి (పిళ్లయ్యార్ స్వామి)కి ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి శ్రీవేంకటేశ్వర ఆలయ సముదాయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పిల్లారాయ వీధిలోని లక్ష్మీగణపతి ఆలయ ప్రాంగణంలో శనివారం ఉత్సవదారులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్ కోరారు. అనంతరం నవరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. వివిధ అంశాలపై కమిటీ ప్రతినిధులతో చర్చించారు. పుదుచ్చేరి దేవాదాయ శాఖ అనుమతితో ఈ నెల 25న వినాయకచవితి మొదలుకొని నవరాత్రి బ్రహ్మోత్సవాలను సంప్రదాయ రీతిలో నిర్వహిస్తామన్నారు. 25న రథోత్సవం, 26 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు హంస, మయూర, మూషిక, నంది, శేష, సింహ, పుష్పక వాహనోత్సవాలు, 2న రథోత్సవం, 3న తెప్పోత్సవం, గణపతి నిమజ్జనం నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజూ గణాధిపతికి ప్రత్యేక పూజలు చేస్తామని వివరించారు. భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని స్వామికృపకు పాత్రులు కావాలని ఉమాశంకర్ కోరారు.


ఆక్రమణదారులతో మాట్లాడుతున్న పరిపాలనాధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు

ఆక్రమణలు తొలగించాలి

యానాం: యానాం నియోజకవర్గంలోని గణపతినగర్ మూడు తూముల కూడలి నుంచి మెట్టకూరు మీదుగా అంబేద్కర్ నగర్ వద్ద గల ప్రధాన రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి టెండరు ప్రక్రియను పూర్తి చేశారు. అయితే రోడ్డును ఆనుకుని ఉన్న పలు ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు శనివారం రెవెన్యూ శాఖాధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాక ముందే ఆక్రమణలను తొలగించుకోవాలని సంబంధిత యజమానులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు సైజు, సర్వేయర్ కొరుకొండ కృష్ణకిషోర్, బి.పాపారావు, రషీద్, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్‌గా సత్యప్రసాద్



యానాం: యానాం ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్‌గా సీనియర్ వైద్యాధికారి డాక్టర్ మద్దింశెట్టి వెంకట సత్యప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాలను పరిశీలించి వైద్యులతో సమీక్షించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది సహకరించాలని కోరారు.



బీజేపీ బలోపేతానికి కృషి

రావులపాలెం రూరల్: బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ కార్యవర్గ సభ్యుడు కంకటాల వెంకటరత్నం(నాని) అన్నారు. శనివారం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోదీ ప్రవేశపెడుతున్న పథకాలే పార్టీ అభ్యున్నతికి ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా పలువురు నాని సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో జనిపిరెడ్డి తాతారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

● మినీ ఇంటర్వ్యూ



రుణాల మంజూరుకు ఇంటర్వ్యూలు

జేఏ ఝాన్సీ ఎంపీడీవో

●నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే చర్యలు చేపట్టారా?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల ద్వారా రుణాలందించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం.

●అన్ని గ్రామాల్లోను ఇంటర్వ్యూలు పూర్తిచేసి లబ్ధిదారులను ఎంపిక చేశారా?
17గ్రామాలకు సంబంధించి 14గ్రామాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి స్క్రీనింగ్‌కమిటీ సమక్షంలో లబ్ధిదారుల ఎంపికకు శ్రీకారం చుట్టాం. 21న లొల్ల సిండికేట్ బ్యాంకు, 22న పులిదిండి ఆంధ్రాబ్యాంకు, 23న ఆత్రేయపురం ఐడీబీఐ బ్యాంకుల్లో మరికొంతమందిని ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయాల్సి ఉంది.


●ఎన్ని యూనిట్లు మంజూరయ్యాయి?
ఎస్సీలకు ఇప్పటివరకు 93, బీసీలకు 187, కాపులకు 67 యూనిట్లు మంజూరయ్యాయి. త్వరలోనే మరికొంతమందిని ఎంపిక చేస్తాం.

●వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేశారా?
మండలంలోని 17గ్రామాలు ఓడీఎఫ్ గ్రామాలుగా ఎంపికచేయడంతో 1663 మరుగుదొడ్లు నిర్మించాల్సిఉంది. ఈనెలాఖరులోగా నూరుశాతం పూర్తిచేస్తాం.

● ఆత్రేయపురం

కార్పొరేషన్ ఇంటర్వ్యూలు

ఆలమూరు: ఎస్సీ, బీసీ, కాపు కార్పొరేషన్‌ల ద్వారా రుణాల మంజూరుకు లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలోని చొప్పెల్ల చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌లో శనివారం బ్యాంక్ మేనేజర్ విరజ, ఎంపీడీవో నాతి బుజ్జి, చొప్పెల్ల సాగునీటి సంఘం అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి, రుణ మంజూరు కమిటీ సభ్యుడు రాయుడు సూరిబాబు, వంటిపల్లి సతీష్ లబ్ధిదారులతో చర్చించారు. దరఖాస్తు చేసుకున్న యూనిట్ వివరాలు, అర్హత సర్టిఫికేట్లను పరిశీలించారు. చెముడులంక, మడికి ఎస్‌బీఐ, నర్సిపూడి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌లలో ఇంటర్వ్యూలు పూర్తి చేసినట్టు ఎంపిడీవో నాతి బుజ్జి తెలిపారు.



● సినిమా గైడ్

రావులపాలెం:

అక్షర-1	ఆనందోబ్రహ్మ
అక్షర-2	లై
పద్మశ్రీ	జయ జానకి నాయక
వెంకటేశ్వర	నేనే రాజు నేనే మంత్రి

శిథిలమైన కల్వర్టులు, పొంచి ఉన్న ప్రమాదం

ఆత్రేయపురం: పంట కాల్వలపై కల్వర్టులు శిథిలస్థితికి చేరాయి. లొల్ల లాకుల నుంచి కట్టుంగ వెళ్లే మార్గ మధ్యలో పంటకాల్వపై కల్వర్టు వద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇరువైపులా రెయిలింగ్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పక్కనే పంటకాల్వకు రక్షణగోడ నిర్మించడంతో సంబంధిత కాంట్రాక్టర్ ఆ మట్టిని అలాగే వదిలేశారు. వర్షాలకు బురదమయం కావడంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం ఈ ప్రమాదపు వంతెన మీదుగా వేలాదిమంది రాకపోకలు సాగిస్తారు. దీనిపై అధికారయంత్రాంగం దృష్టిసారించి కల్వర్టుకు ఇరువైపులా రెయిలింగ్ నిర్మించడంతోపాటు పక్కనే ఉన్న మట్టిని తొలగించాలని కోరుతున్నారు.



ప్రమాదకరంగా కట్టుంగ కల్వర్టు

కమ్యూనిస్టు నేత సుబ్బరాజు మృతి



ఆత్రేయపురం: కమ్యూనిస్టు నేత ముదునూరి సుబ్బరాజు(98) శనివారం ఆయన స్వగృహంలో మృతిచెందారు. ఆత్రేయపురానికి చెందిన సుబ్బరాజు కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈయన మృతిపై డీసీసీబీ డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు, ముదునూరి రామరాజు, పీఎస్ రాజు, చిలువూరి బాబీరాజు సంతాపం వ్యక్తం చేశారు.

వెంకన్న ఆలయంలో భక్తుల రద్దీ

ఆత్రేయపురం: వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామున సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, పుణ్యాహవచనం నిర్వహించారు. ఏడువారాల నోము ఆచరిస్తున్న భక్తులు మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ చైర్మన్ కరుటూరి నరసింహారావు ఆధ్వర్యంలో ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లు చేశారు. ఎస్ఐ జేమ్స్ రత్నప్రసాద్ బందోబస్తు నిర్వహించారు. ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయంలో భక్తజనసందడి నెలకొంది.



వాడపల్లి ఆలయంలో పోటెత్తిన భక్తజనం(ఇన్‌సెట్‌లో స్వామివారు)

ఆలయ ఈవో వై.వెంకటేశ్వరరావు ఏర్పాట్లు నిర్వహించారు. అన్నసమారాధన భవనానికి దాతలు విరాళాలు అందజేశారు.



148 మందికి వైద్యపరీక్షలు

ఆత్రేయపురం: ఆత్రేయపురం రైతువిశ్రాంతి భవనంలో శనివారం ఉచిత నేత్ర వైద్యశిబిరం నిర్వహించారు. రావులపాలెం స్టార్‌హెల్త్ ఇన్స్యూరెన్స్ ఆధ్వర్యంలో మూడో వార్షికోత్సవం సందర్భంగా వైద్యశిబిరం నిర్వహించారు. రాజమహేంద్రవరం కంటి ఆసుపత్రికి చెందిన డాక్టర్ అగర్వాల్, రావులపాలెం విజయ మల్టీస్పెషాలిటీ వైద్యసిబ్బంది 148మందికి నేత్ర వైద్యపరీక్షలు నిర్వహించారు. స్టార్ ఇన్స్యూరెన్స్ పథకం ద్వారా చేకూరే ప్రయోజనాలను సంస్థ ప్రతినిధి ఐ.చిన్నయ్య వివరించారు.

వెంకన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక

ఆత్రేయపురం: వాడపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులపై ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఆలయ చైర్మన్ కరుటూరి నరసింహారావు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించి ఈవో ముదునూరి సత్యనారాయణరాజు చేపట్టాల్సిన అభివృద్ధిపై తీర్మానించారు. తాత్కాలిక పందిళ్లు తొలగించి ఇనుపపందిరి నిర్మాణం ద్వారా శాశ్వతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. వేదాల పఠనం భక్తులకు వినిపించాలని తీర్మానించారు. గుడిముందు అఖండజ్యోతిని ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. దేవస్థానానికి చెందిన స్థలంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఆలయంలో మరింత అభివృద్ధి సాధించేందుకు 56 అంశాలతో కూడిన సమస్యలను చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించారు. తీర్మానించిన పనులు చేపట్టేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.



చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలుపుతున్న కాపు నాయకులు

'ముద్రగడ వెంటే మేమంతా'

రావులపాలెం రూరల్: కాపు పోరాట ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వెంటే తామంతా ఉంటామని గోపాలపురం కాపు సంఘ నాయకులు అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగా చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వేషన్ సాధించేవరకు పోరాటం ఆపేది లేదని వారన్నారు.

వేస్ట్ మేనేజ్‌మెంట్ కేంద్రం పరిశీలన

ఆలమూరు: చెత్త నుంచి సంపద సేకరణకు రాజానగరం మండలం వెంకటనగరం నిర్వహిస్తున్న వేస్ట్ మేనేజ్‌మెంట్ కేంద్రాన్ని శనివారం ఆలమూరు మండల అధికారులు పరిశీలించారు. ఈవో పీఆర్డీ పి.బొజ్జిరాజు ఆధ్వర్యంలో వ్యవసాయాధికారి కె.రమేష్‌కుమార్, ఉపాధి ఏపీవో ఎ.వీ.రామారావు, పంచాయతీ కార్యదర్శి ఆర్‌వీఎస్.సత్యనారాయణలతో పలువురు అధికారులు తరలి వెళ్లారు. చెత్త నుంచి సంపద సేకరించే పద్ధతి, మార్కెటింగ్ తదితర విషయాలను నిర్వాహకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణలో పాటించ వలసిన అం శాలను వివరించినట్టు ఈవోపీఆర్డీ బొజ్జిరాజు తెలిపారు. నిర్వహణపై పూర్తి అవగాహన కల్పించేందుకు పరిశీలనకు తీసుకెళ్లినట్టు చెప్పారు.



కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆలమూరు అధికారులు

గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల ఆవిష్కరణ



గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఆవిష్కరిస్తున్నరెడ్డియ్య

కొత్త పేట: కొత్తపేట పాతబస్టాండ్ సెంటర్‌లో శనివారం మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరా ములు విగ్రహాలను ఆర్యవైశ్య నాయకులు, సిటీ కేబుల్ అధినేత నంబూరి రెడ్డియ్య ఆవిష్కరించారు. ఇటీవల తుఫాన్‌కు చెట్టుకూలి ఈ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. మళ్లీ అదే ప్రదేశంలో నూతన విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు చేసిన త్యాగనిరతులను కొనియాడారు. తొలుత విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు సత్యవరపు జమిందార్, కోట్ల ప్రభాకర విశ్వేశ్వరరావు, తమ్మన సాయిప్రసాద్, శ్రీఘాకోళ్లపు రాధాకృష్ణ, కంచర్ల రామలింగమూర్తి, శ్రీఘాకోళ్లపు బాబి, శ్రీఘాకోళ్లపు అనిల్, గమిడి ఆనంద్, సాయి, కంకటాల గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



రహదారి నిర్మించాలంటూ నిరసన చేపడుతున్న దృశ్యం

రహదారిని ఆధునికీకరించండి

రావులపాలెం రూరల్: ఏళ్ల తరబడి ఛిద్రమై ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్న రహదారిని వెంటనే ఆధునికీకరించాలని పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రావులపాలెం నుంచి కొమరాజులంక వెళ్లే పుంత రోడ్డు వద్ద బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ రహదారిని వెంటనే ఆధునికీకరించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో తేతలి సూర్యనారాయణరెడ్డి, కొవ్వూరి సుధాకరరెడ్డి, బడేటి అఖిలేష్, పవన్‌కుమార్, నాగేంద్ర, దొరారెడ్డి, జయపాల్ పాల్గొన్నారు.

శతాధిక వృద్ధురాలి మృతి



ఆలమూరు: ఆలమూరు మండలం జొన్నాడలో శనివారం శతాధిక వృద్ధురాలు మృతి చెందింది. గ్రామానికి చెందిన అయినం గవరమ్మ (108) శనివారం మృతి చెందినట్టు బం ధువులు తెలిపారు. ఈమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమారుడు మృతి చెందాడు. పలువురు మనుమలు, ముని మనవలు ఉన్నట్టు బంధువులు తెలిపారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి

ఆత్రేయపురం: నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తున్నట్టు ఎంపీడీవో జేఏ ఝాన్సీ పేర్కొన్నారు. శనివారం ర్యాలి ఆంధ్రాబ్యాంకులో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, కాపు కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులను ఎంపికచేసి రుణాలందించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, బ్యాంకు మేనేజర్ల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపికచేసి యూనిట్లు త్వరితగతిన అందిస్తామని తెలిపారు.

కార్పొరేషన్ ఇంటర్వ్యూలు

కొత్త పేట: ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ ఇంటర్వ్యూలు శనివారం మండల పరిషత్ ప్రాంగణంలో ఎంపీడీవో పి.వీణాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల స్క్రీనింగ్ కమిటీ సమక్షంలో నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలు శనివారంతో ముగిశాయి. కాపు కార్పొరేషన్ 458 మందికి 355, బీసీ 229కు 174, ఎస్సీ 99కు 73, ఎస్టీ, మైనారిటీ తొమ్మిది మందికి నలుగురు అభ్యర్థులు హాజరైనట్టు ఎంపీడీవో పి.వీణాదేవి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి అనంత కుమారి, రెడ్డి మోహన్, బండారు వెంకటసత్తిబాబు, కంఠంశెట్టి శ్రీను, ఈవోపీఆర్డీ ఓవీవీ సత్యనారాయణ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.



వెంకన్నకు ప్రత్యేక పూజలు

కపిలేశ్వరపురం: మండలంలోని అంగర శ్రీ వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు కె.బాల బాలజీ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, విశేష పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. శ్రావణ మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాతలు అందించిన విరాళాలతో ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.



వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం

సమస్యలపై అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు



సమావేశంలో అధికారులను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష ఎంపీటీసీలు

రాయవరం: రాయవరం మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ మాకన మీనాక్షి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అధికారులను ప్రజాప్రతినిధులు సమస్యలపై నిలదీశారు. ఉదయం 10.30కు ప్రారంభమైన సమావేశంలో తొలుతగా వివిధ శాఖల అధికారులు తమ ప్రగతిని వివరించారు. తొలుతగా ఎంఈవో పి.ముక్తేశ్వరరావు విద్యాశాఖ ప్రగతిని వివరించారు. జడ్పీటీసీ అపర్ణాదేవి, ఎంపీటీసీలు సాయిలక్ష్మి, తాతాజీలు మాట్లాడుతూ పసలపూడి మెయిన్ ప్రాథమిక విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ ఉపాధ్యాయుల సంఖ్య అనుగుణంగా లేదన్నారు. దీనివల్ల విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. ఎంఈవో మాట్లాడుతూ ఈ విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఐసీడీఎస్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సూపర్‌వైజర్ సత్యవేణి వివరిస్తుండగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలవుతున్న అన్నఅమృతహస్తం పథకంలో పంపిణీ చేస్తున్న గుడ్లు నాసిరకంగా ఉంటున్నాయని ప్రతిపక్ష ఎంపీటీసీలు సిరిపురపు శ్రీనివాసరావు, మేడపాటి లక్ష్మీప్రసాదరెడ్డి, కామిరెడ్డి తాతాజీ అన్నారు. జడ్పీటీసీ సభ్యురాలు చిన్నం అపర్ణాదేవి మాట్లాడుతూ అన్నఅమృత హస్తం పథకంలో నిరుపయోగంగా మారిందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో కూలీలకు వేతనాలు రాకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో టి.శ్రీప్రియ మాట్లాడుతూ మండలంలో సుమారు 47లక్షలు కూలీలకు బకాయిలు చెల్లించాల్సి ఉందని నిధులు విడుదల అయిన వెంటనే వారి ఖాతాల్లో జమవుతాయన్నారు. ఎక్సైజ్ సీఐ రామ్మోహనరావు మాట్లాడుతూ గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చెల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని అధికారపక్ష ఎంపీటీసీ దేవు వెంకట్రాజు ఎంఈవోను కోరారు. సమావేశంలో ఎంపీడీవో ఎన్.వీవీఎస్ఎన్ మూర్తి, సర్పంచ్‌లు కె.సత్యప్రభ, పి.చిన్నబాబు, పి.గంగరాజు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



అందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు శనివారం సాయంత్రానికి డీడీలను చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించటంతో చివరి రోజు మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద లబ్ధిదారులు బారులుతీరిన దృశ్యం

ఘనంగా మాజీ ఎమ్మెల్యే చౌదరి జన్మదినం



వీవీఎస్ఎస్ చౌదరి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ల

మండపేట: ఆలమూరు మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఆలమూరు రోడ్డులో వున్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో చౌదరి జన్మదిన వేడుకలకు ఏర్పాటు చేసిన కేక్‌ను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చౌదరి బంధువుల మధ్య కేక్ కట్ చేశారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా పట్టణంలోవున్న పలు దేవాలయాల్లో ఆయన పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య చౌదరి జన్మదిన వేడులు ఘనంగా జరిగాయి. పట్టణంలోని అంధ విద్యార్థులకు, వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, పేదలకు అన్నసమారాధన నిర్వహించారు. ఆసుపత్రిలోని రోగులకు పాలు పండ్లను పంచారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్లతోపాటు జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్‌బాబు, వల్లూరి చినబాబు, టీడీపీ సీనియర్ నాయకుడు వి.నారాయణమూర్తి, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు వెంటపల్లి జాన్‌మార్క్, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు గోడవర్తి సురేంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు చౌదరి అభిమానులు పాల్గొన్నారు.



దుకాణాలు కోల్పోయిన బాధితులకు ఉపాధి కల్పించాలంటూ నిరసన తెలుపుతున్న దృశ్యం

దుకాణాలు కోల్పోయిన వారికి ఉపాధి కల్పించాలి

ఏడిద(మండపేట): ఏడిద గ్రామంలో తమ దుకాణాలు తొలగించటం వల్ల ఉపాధి లేక వీధినపడ్డామని ఏడిదకు చెందిన 20 నాయీ బ్రాహ్మణ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా రోడ్డు పక్కన బడ్డీలు పెట్టుకుని జీవించే తమ దుకాణాలను ఆక్రమణల పేరిట తొలగించటం వల్ల తామంతా వీధిన పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనోపాధి కోల్పోయిన తమకు ఉపాధి అవకాశాలు కల్పించి పంచాయతీ నిర్మించే దుకాణాల సముదాయంలో తమకు షాపులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాయిదుర్గా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం వారు ఏడిదలో నిరసన దీక్ష చేపట్టారు. సాయిదుర్గా నాయీ బ్రాహ్మణసంఘం అధ్యక్షుడు వెంటూరి సూర్యనారాయణ నేతృత్వంలో పలువురు సంఘ సభ్యులు తమకు ఉపాధి కల్పించాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రుణాల కోసం ఇంటర్వ్యూలు

కపిలేశ్వరపురం: మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్లకు సంబంధించి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పామర్రు ఆంధ్రాబ్యాంకులో మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ ప్రతాప్ ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్ మహాపాత్ర సమక్షంలో 22 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు.

నేడు అంగరలో చతుర్వేద పారాయణం

కపిలేశ్వరపురం: మండలంలోని అంగర శ్రీఅలివేలు మంగ గోదాదేవి సమేత వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం చతుర్వేద పారాయణం నిర్వహించనున్నట్లు అర్చకులు కె.బాలబాలాజి తెలిపారు. ఆయన మాట్లాడుతూ శ్రావణమాసం ముగింపు సందర్భంగా కాకినాడకు చెందిన వేదపండితులతో దీన్ని నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి విష్ణుసహస్ర నామార్చన, పుష్పాలంకరణ తదితర పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

భక్తులతో కిటకిటలాడిన వెంకన్న ఆలయాలు

రాయవరం: రాయవరం శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ఆఖరి శనివారాన్ని పురస్కరించుకుని రాయవరంలో అంగరబాబు ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ జరిపి అష్టోత్తర, సహస్రనామాలతో కుంకుమ పూజలు, నీరాజన మంత్రపుష్పాలు, మహానివేదన జరిపారు. వెదురుపాక లక్ష్మి, పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి, అంగర జనార్దన్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, నీరాజన మంత్రపుష్పాలు జరిపారు.

మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా

కపిలేశ్వరపురం: దళితులపై మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మండలంలోని టేకి అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ యూత్, సంఘ పెద్దలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ మంత్రి పదవి నుంచి ఆదినారాయణ రెడ్డిని తొలగించి ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జయభీమ్ యూత్ సభ్యులు కె.చంద్రశేఖర్, ఎస్.రాజశేఖర్, వి.రామచంద్రరావు, నాయకులు జి.రాజబాబు, బిక్కపావరం, జి.సత్యనారాయణ, వి.శ్రీను, కె.విజయ్ తదితరులు పాల్గొన్నారు.



టేకిలో మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా చేస్తున్న దళిత నాయకులు

ఆల్ ఫర్ హౌసింగ్ స్కీంకు అనూహ్య స్పందన

మండపేట: పట్టణంలో నిర్మించే ఆల్ ఫర్ హౌసింగ్ పథకంలో భాగంగా నిర్మించే ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తొలుత పలు దఫాలు ఎంపికైన లబ్ధిదారులు డీడీలు చెల్లించేందుకు ముందుకు రాకపోవటంతో నత్తనడకన సాగింది. తొలివిడత 4064 ఇళ్ల జీ ప్లస్ త్రీలో మంజూరుకాగా లబ్ధిదారులు డీడీలు పూర్తిస్థాయిలో చెల్లించలేదు. రెండో విడత మరో రెండు వేలు పైబడి కూడా మంజూరయ్యాయి. మొదటి విడతనే లబ్ధిదారులు పూర్తిస్థాయిలో డీడీలు చెల్లించక పోవటంతో రెండో జాబితాలో వున్న వారికి అవకాశం కల్పించడంతోపాటు ఈనెల 19 చివరి తేదీగా ప్రకటించారు. దానితో మూడు రోజుల నుంచి లబ్ధిదారులు మండపేట మున్సిపల్ కార్యాలయానికి క్యూకట్టారు. లబ్ధిదారులు డీడీలు 4062కి చెల్లింపులు చేయగానే తొలివిడత జాబితాను పూర్తిచేశారు. గృహాల నిర్మాణం కోసం ఎమ్మెల్యే వేగుళ్ల పట్టుదలతో వున్నారు. ఎట్టిపరిస్థితుల్లో వేగుళ్ల వీర్రాజునగర్‌లో ఎన్‌టీఆర్‌గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని దృఢసంకల్పంతో వున్నారు. ప్రజలు కూడా నిర్మాణాలకు ఇళ్ల కోసం డీడీలను చెల్లించటంతో తొలి విడత జాబితా పూర్తయింది.

● సినిమా గైడ్

మండపేట	
సత్యశ్రీ	లై
రాజారత్న	జయ జానకి నాయక
రాజారత్న	లై
అంబికా	జయ జానకి నాయక
సప్తగిరి	నేనే రాజు నేనే మంత్రి
సప్తగిరి	నేనే రాజు నేనే మంత్రి
కృష్ణ	---
విజయమహల్	ఫిదా
కపిలేశ్వరపురం	
అంగర: శ్రీభీమేశ్వర	నేనే రాజు నేనే మంత్రి
శ్రీవెంకట మాణిక్యాంబ	లై

నేడు వీరేశ్వరస్వామికి లక్ష రుద్రాక్షార్చన

ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వరస్వామికి ఆదివారం లక్ష రుద్రాక్షార్చన నిర్వహించనున్నారు. శ్రావణమాసం మాసశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి లక్ష రుద్రాక్షలతో అభిషేకం జరిపిస్తారు. కాశీ నుంచి తీసుకొచ్చిన రుద్రాక్షలకు మురమళ్ల వృద్ధగౌతమి నదిలో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం జరిపిస్తారు. ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ జంపన బాబు, ఈవో వై.సత్యనారాయణ, సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. పూజాకార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. భక్తులు లక్ష రుద్రాక్షార్చనను విజయవంతం చేయాలని ఆలయ ధర్మకర్తల మండలి పిలుపునిచ్చింది.

గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం

ఏఎంసీ చైర్మన్ దొరబాబు

ముమ్మిడివరం: ప్రభుత్వం అమలు చేసే పథకాలను సక్రమంగా వినియోగించుకుంటూ గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని ఏఎంసీ చైర్మన్ గొలకోటి దొరబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలం అనాతవరంలో రూ.23 లక్షలతో చేపట్టే వివిధ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. శనివారం టీడీపీ గ్రామాధ్యక్షుడు కురసాల శివబాబు అధ్యక్షతన జరిగిన సభలో దొరబాబు పాల్గొని మాట్లాడారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. గ్రామాల్లో రోడ్లు, వైద్యం, విద్య సౌకర్యాల కల్పనకు అధికమొత్తంలో నిధులు కేటాయిస్తున్నారన్నారు. వీటిని సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధిని సాధించాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మునుకోటివారిపాలెం, నక్కావారిపేటలో సిమెంట్ రోడ్డు పనులకు, శ్మశాన వాటికలో భవనం, బెర్త్‌ల నిర్మాణానికి దొరబాబు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో దంగేటి వరలక్ష్మి, గుబ్బల తాతబ్బాయి, వాసంశెట్టి పట్టాభిరామయ్య, నిమ్మితి చిరంజీవి, వడ్లమాని ప్రసాద్, తోటకూర సత్తికొండ రాజు, దంగేటి పండు, వేములూరి కృపాదానం, మునుకోటి ఏసుబాబు, పలివెల రాధాకృష్ణ, వాసంశెట్టి స్వామి, నూకల పేరక్క, సూరిబాబు పాల్గొన్నారు.

ఫొటోగ్రఫీ రంగానికి డాగూరే సేవలు ఆదర్శనీయం


ముమ్మిడివరంలో జెండాను ఆవిష్కరిస్తున్న ఫొటోగ్రాఫర్స్


ఐ.పోలవరంలో..


తాళ్లరేవులో..

ముమ్మిడివరం: ముమ్మిడివరంలో శనివారం ఫొటోగ్రాఫర్స్ 178 ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. సంఘ అధ్యక్షుడు కడలి గోపి సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్స్ అంతా సంఘటితంగా ఉంటూ హక్కుల సాధనకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో గుత్తుల నాగు, వి.సురేంద్ర, కాకి మాణిక్యాలరావు, జి.సత్తిబాబు, వి.కృష్ణ, ఎస్.రాజు, వి.పాపారావు, ఎన్.రాము, సీహెచ్ రాజేష్, శేఖర్, రమేష్, బాబాజీ దిల్‌బర్, వెంకటేష్, గోపి, శ్రీను పాల్గొన్నారు.

ఐ.పోలవరం: మురమళ్లలో ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజా స్టూడియోలో ఫొటోగ్రఫీ పితామహుడు లూయీస్ డాగూరే చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫొటోగ్రఫీ రంగానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మురమళ్ల ఉపసర్పంచ్ ఏలూరి సూర్యనారాయణమూర్తి, ఫొటోగ్రాఫర్ యూనియన్ గౌరవాధ్యక్షుడు నంబు సత్యనారాయణ, అధ్యక్షుడు ఉద్దిశ కృష్ణ, కన్వీనర్ పీఎస్‌వీ చిట్టిబాబు, పి.శ్రీనివాస్, కె.గంగబాబు, పి.శశికుమార్, సానబోయిన రమణ, ధనబాబు పాల్గొన్నారు.

తాళ్లరేవు: ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా తాళ్లరేవు మండల ఫొటోగ్రాఫర్లు/వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం నుంచి గుడ్డివానితూము సెంటరు వరకు బైక్‌ర్యాలీని నిర్వహించారు. తాళ్లరేవు లయన్స్‌క్లబ్ హాలులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఫొటోగ్రాఫ్ పితామహుడు డాగూరే చిత్రపటానికి సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, ఫొటోగ్రాఫర్లు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల సంఘ అధ్యక్షుడు సలాది యేసుబాబు, కార్యదర్శి నాగిడి రామాంజనేయులు, పితాని లోవరాజు, తొగరు కృష్ణమూర్తి, ధూళిపూడి దొరబాబు పాల్గొన్నారు.

కాట్రేనికోన: లూయీస్ డాగూరేను ఆదర్శంగా తీసుకుని ఫొటోగ్రాఫర్లు సమాజంలో ముందుకు సాగాలని ఫొటోగ్రాఫర్ల మండలాధ్యక్షుడు అద్దేపల్లి వినోద్ అన్నారు. కెమేరా సృష్టికర్త లూయీస్ డాగూరే జయంతి సందర్భంగా దొంతికుర్రులో వినోద్ ఆధ్వర్యంలో ఫొటోగ్రాఫర్లందరూ డాగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు మిఠాయిలు పంచారు. దొంతికుర్రు పుర


కాట్రేనికోనలో డాగూరేకు నివాళులర్పిస్తున్న ఫొటోగ్రాఫర్లు

వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్స్ మండల గౌరవాధ్యక్షుడు రేవు పండుబాబు, డీయూవీ రమణ, సబ్బతి శ్రీను, ఆర్.కాసులు, మున్నా, కోలాటి సత్యం, కాశిమూర్తి, డి.రమణ, పి.రాంబాబు, వి.రఘురామ్, ఎం.సత్తిబాబు, పి.ఆచారి, ఎం.సతీష్, ఎస్.అర్జున్, ఎ.నాగసురేష్, బి.ఏడుకొండలు, ఎ.రమేష్, కె.అయ్యప్పరాజు, స్నేహరాజు, స్నేహచంటి పాల్గొన్నారు.

బిల్లులు మంజూరుకాక లబ్ధిదారుల ఇబ్బందులు

● సమస్యలపై గళం వినిపించిన ఎంపీటీసీ సభ్యులు ● తాళ్లరేవు మండల సర్వసభ్య సమావేశం

తాళ్లరేవు: చినబొడ్డువెంకటాయపాలెంలో 2015-16లో ఫారెస్టు నిధులతో సీసీ డ్రైన్‌ను రూ.2.50లక్షలతో నిర్మించి రూ.5లక్షలు బిల్లులు డ్రా చేసుకున్నారని ఎంపీటీసీ వైదాడి శ్రీనివాసరావు ఆరోపించారు. ఆరోపణలపై విచారణ చేసి పైఅధికారులకు నివేదిస్తామని ఫారెస్టు అధికారి మహేష్ అన్నారు. శనివారం ఎంపీపీ టేకుమూడి అనంతలక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీవో సీహెచ్.చినబాబు నిర్వహించారు. ఎంపీటీసీ దంగేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పటవలలో గతంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఎంపీటీసీ అన్నారు. ఏఈ సంషుద్దీన్ స్పందిస్తూ మండలంలో ఎన్టీఆర్ ఇల్లు 304, ప్రధానమంత్రి అవాస్ యోజన ఇళ్లు 455 మంజూరయ్యాయని, వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అలాగే 2017-18లో 300గృహాలు, 2018-19కి 300గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. పటవలలో దేవాలయాలు, స్కూల్స్ వద్ద బెల్టుషాపులు వెలిశాయని, గుడ్డివానితూము సెంటరులో వినాయకుని గుడిపక్కన బ్రాందిషాపును ఏర్పాటుచేశారని ఎంపీటీసీలు దంగేటి శ్రీనివాసరావు ధూళిపూడి నాగేంద్రప్రసాద్ ఆరోపించారు. వాటిపై చర్యలు చేపడతామని ఎక్సైజ్ ఎస్ఐ అన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఎఈ మారుతీకుమార్ మాట్లాడుతూ ఉప్పంగల సీపీడబ్ల్యుఎస్ స్కీము చుట్టూ మెస్‌వేయుటకు ఎస్ డీ ఎఫ్ నిధులు రూ.5లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. చొల్లంగి, లక్ష్మిపతిపురం, ఇంజరం గ్రామాలకు ఓహెచ్ఆర్ ట్యాంకులు మజూరైనట్లు ఆయన చెప్పారు. వేట నిషేధ నష్టపరిహారాన్ని మండలంలోని మత్స్యకారులు 2296మందికి రూ.91, 84,000 లబ్ధిదారుల ఖాతాలకు జమచేశామని మత్స్యశాఖాధికారి సత్యనారాయణ తెలిపారు. సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


సమస్యలపై చర్చిస్తున్న ఎంపీపీ

కూలీలకు వేతనాలు చెల్లించాలని ధర్నా

తాళ్లరేవు: ఉపాధిహామీ కూలీలకు బకాయి వేతనాలను చెల్లించాలని కోరుతూ వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో కూలీలు మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం ధర్నాను నిర్వహించారు. కార్మికసంఘం నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ వేసవికాలంలో చేసిన పనులకు వేతనాలు ఉపాధి కూలీల ఖాతాలో జమకాలేదని ఆరోపించారు. కూలీలు బ్యాంకుల చుట్టూ తిరిగేందుకు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పనులు ఒకరుచేస్తే డబ్బులు వేరొకరి ఖాతాలకు జమయ్యాయని ఆయన ఆరోపించారు. బకాయి వేతనాలను బ్యాంకులతో సంబంధం లేకుండా కూలీలకు నేరుగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీపీ టేకుమూడి అనంతలక్ష్మికి కూలీలు వితనిపత్రం అందించారు. కార్యక్రమంలో కూలీలు నరసింహమూర్తి, దడాల సూర్యారావు, కాలిపల్లి మాణిక్యం, పులిదిండి నాగేశ్వరరావు, కన్నీడి సత్యనారాయణ, వెంటపల్లి సూర్యారావు పాల్గొన్నారు.

రామాలయ కమిటీ చైర్మన్ ఆంజనేయులుకు సన్మానం

ముమ్మిడివరం: 40ఏళ్ల నుంచి గాడిలంక గ్రామాభివృద్ధికి సేవలందిస్తున్న రామాలయం కమిటీ చైర్మన్ గిరిగి ఆంజనేయులును శనివారం గ్రామస్థులు సన్మానించారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద జరిగిన కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ఆంజనేయులును సత్కరించి, మెమోంటో ప్రదానం చేశారు. గ్రామంలో దేవాలయాలు, విద్యారంగ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను గ్రామస్థులు, ఉపాధ్యాయబృందం కొనియాడింది. అలాగే గాడిలంక జడ్పీ పాఠశాల, ఎంపీ పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఏడుగురు ఉపాధ్యాయులను గ్రామస్థులు సన్మానించారు. జడ్పీ పాఠశాల హెచ్ఎం పి.అప్పారెడ్డితోపాటు మరో ఆరుగురు ఉపాధ్యాయులను సత్కరించి, జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామ్మోహనరావు, పెద్దిరెడ్డి మునీంద్రరావు, బసవా వీరభద్రరావు, బసవా ఓంశివాజీ, పి.సత్యనారాయణమూర్తి, పిండి లక్ష్మణమూర్తి, జీజీవీకే కుమార్, ఉపాధ్యాయులు జేఎల్ నరసింహారావు, రాధాకృష్ణ పాల్గొన్నారు.

కమ్యూనిటీహాల్‌గా బీసీ హాస్టల్ భవనం

తాళ్లరేవు: సంతపేట సెంటరులో బీసీ హాస్టల్ కోసం నిర్మించిన నూతన భవనాన్ని బీసీ కమ్యూనిటీహాలుగా ప్రభుత్వం కేటాయించాలని తాళ్లరేవు సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీసీ ప్రజాప్రతినిధులు ఎంపీపీ టేకుమూడి అనంతలక్ష్మి, ఎంపీడీవో సీహెచ్.చినబాబుకి శనివారం వినతిపత్రం అందించారు. బీసీలు వివాహాది శుభకార్యాలు చేసుకొనుటకు, సమావేశాలు నిర్వహించుకొనుటకు కమ్యూనిటీహాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీసీ హాస్టల్‌లో విద్యార్థులు ఉండడం లేదని, దానిని కమ్యూనిటీ హాలుగా కేటాయించాలని వారు కోరారు.

● సినిమా గైడ్

ముమ్మిడివరం:

శ్రీవెంకటేశ్వర	**నేనే రాజు నేనే మంత్రి**
శ్రీకృష్ణ	**లై**

కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు

ఐ.పోలవరం: కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యం కల్పించేందుకు ఈనెల 23,24 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీవో కె.అప్పారావు తెలిలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్లకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి రుణాలు అందించేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపడుతున్నట్టు తెలిపారు. 23న మండల పరిషత్ కార్యాలయంలో మురమళ్ల, ఎదుర్లంక ఎస్‌బీఐ, విజయ బ్యాంకు మురమళ్ల, ఆంధ్రాబ్యాంకు తాళ్లరేవు, డీసీసీబీ బ్యాంకు మురమళ్ల, ఐఎన్‌జీ వైశ్యాబ్యాంకు గుత్తెనదీవి బ్యాంకుల పరిధిలో ఉన్న లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 24న కేశనకుర్రు ఎస్‌బీఐ, విజయబ్యాంకు టి.కొత్తపల్లి, ఐ.పోలవరం బ్రాంచిలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండల స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు కార్పొరేషన్ రుణాలకు సంబంధించి గ్రామాల్లో దండోరా వేయించి లబ్ధిదారులకు సమాచారం అందించాలని ఎంపీడీవో అప్పారావు సూచించారు.

వినాయక ఉత్సవాలకు పందిరిరాట ఏర్పాటు

తాళ్లరేవు: పరదేశమ్మపేట రాజులవీధిలోని వినాయక చవితి ఉత్సవాల కోసం గణేష ఉత్సవ కమిటీ చైర్మన్ చంటిరాజు ఆధ్వర్యంలో సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసరావు శనివారం పందిరి రాటను నిలబెట్టారు. వినాయక చవితి 9రోజులు ఉత్సవాలను పురష్కరించుకొని పందిరిరాటను నిలబెట్టారు. మాధవరాయునిపేటలో గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామస్థులు పందిరి రాటను నిలబెట్టారు. కార్యక్రమంలో నీటిసంఘం అధ్యక్షుడు అల్లూరి రామకృష్ణంరాజు, మాధవరపు వెంకటేశ్వరరావు, నాయుడు నారాయణమూర్తి, కాటాడి శ్రీను పాల్గొన్నారు.


చవితి ఉత్సవాలకు రాటను వేస్తున్న సర్పంచ్

కోటప్పకొండలో నిత్యాన్నదానం ఏర్పాటుకు సన్నాహాలు

సామర్లకోట: గుంటూరు జిల్లా, నరసరావుపేట కోటప్పకొండ శైవక్షేత్రంలో కర్ణభక్త సంఘం ఆధ్వర్యంలో నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించనున్నట్టు జెన్‌టిఇ కోఆర్డినేటర్ కె.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే భక్తులు సౌకర్యార్థం నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించేందుకు సంఘ అధినేత సెలకోటి వీరయ్య, దొడ్డిపట్ల శ్రీనివాస్ విశేష కృషి చేసినట్టు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

శంఖవరంలో అత్యధిక వర్షపాతం

పెద్దాపురం: పెద్దాపురం డివిజన్‌లో గడచిన 24 గంటలలో మొత్తం 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఆర్‌డీవో వి.విశ్వేశ్వరరావు శనివారం విలేకరులకు తెలిపారు. ఆయన అందజేసిన వివరాల ప్రకారం డివిజన్‌లోని వివిధ మండలాలోని వర్షపాతం ఈవిధంగా ఉంది. శంఖవరం మండలంలో అత్యధికంగా 40.4 మి.మీటర్లు, అత్యల్పంగా ఏలేశ్వరం మండలంలో 12.8 మి.మీటర్ల వర్షం నమోదయ్యింది. కోటనందూరు 22.4, తుని 27.4, తొండంగి 28.6, ప్రత్తిపాడు 14.2, జగ్గంపేట 17.4, కిర్లంపూడి 20.4, పెద్దాపురం 20.2, రంగంపేట 30.0, గండేపల్లి 25.0, రౌతులపూడి 39.2మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.

ఎక్సైజ్ దాడుల్లో ఇద్దరి అరెస్టు

పెద్దాపురం: స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పరిధిలో శనివారం పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. సీఐ పి.నాగభూషణం కథనం ప్రకారం రంగంపేట మండలం చంద్రేడు గ్రామానికి చెందిన దొడ్డి వెంకటరమణ, గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన వల్లపు రెడ్డి సుబ్రహ్మణ్యంలను సారా కలిగియున్న అభియోగంపై అరెస్టు చేశారు. వీరి నుంచి 15 లీటర్ల సారాను, సంఘటనా స్థలం నుంచి మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించారు. ఎస్‌ఐలు ఎన్.కృష్ణ ప్రసాద్, పి.నాగసుబ్రహ్మణ్యం, పీఎస్ రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు.

వ్యక్తిగత సామర్థ్యంతోనే విజయాలు సాధ్యం

కిట్స్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ

పెద్దాపురం రూరల్ : వ్యక్తిగత సామర్థ్యంతోనే విజయాలు సాధ్యమని సాఫ్ట్ స్కిల్ శిక్షకుడు, మోటివేటర్ లక్ష్మీపురం వేణగోపాల్ అన్నారు. మండలంలోని దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఫ్యాకల్టీ డవలప్‌మెంట్ ప్రోగ్రాం అన్ సాఫ్ట్ స్కిల్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక సంస్థ పని తీరు మెరుగుపడాలంటే ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది ప్రతిభావంతులై ఉండా లన్నారు. వ్యక్తిగత సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలన్నారు. బోధన, పరిశోధన, విశ్లేషణాత్మక దృక్పథాలను అలవర్చుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతీ విషయాన్ని విశ్లేషనాత్మకంగా ఆలోచించాలన్నారు.కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు తమ కళాశాలలో జాతీయ, అంతర్జాతీయ విషయాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం వ్యక్తిత్వ వికాస నిపుణుడు అన్వర్ విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో కేఆర్ సందీప్, ఈవో జెన్నిబాబు, జెన్నిబాబు, ఏసీవో కొంగర పెదకాపు,వీరేంద్ర, హెచ్‌వోడీలు దయాకర్, సర్వరామేశ్వరుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. .



సాఫ్ట్ స్కిల్స్ డవలప్‌మెంట్‌పై శిక్షణ ఇస్తున్న వేణుగోపాల్



సామర్లకోటలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న ఫోటోగ్రాఫర్లు

ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం

సామర్లకోట: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్ జాక్వస్, మాండ్ డాగురే చిత్రపటానికి సామర్లకోట ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ గౌరవాధ్యక్షుడు రాము బాబ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి కె.శ్రీనివాస్, వి.శ్రీనివాస్, అడబాల శ్రీనివాస్, దివాకర్, సూరిబాబు, సుబ్బు, గణేష్, చక్రి తదితరులు మాట్లాడారు. అనం తరం ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పురవీధుల మీదుగా బైక్‌ర్యాలీ నిర్వహించారు. సిరి మానసిక దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.

రైల్వే అధికారుల ప్రకటనతో వ్యాపారుల్లో కలవరం!

సామర్లకోట: సామర్లకోట రైల్వేస్టేషన్ ఆవరణలో ఏళ్ల తరబడి రోడ్లు వెంబడి వ్యాపారాలు చేసుకొంటున్న చిరు వ్యాపారులు, మున్సిపల్ దుకాణ సముదాయాల యాజమానులు రైల్వే ఉన్నతాధికారుల ప్రకటనలకు కలవరం చెందుతున్నారు. సుదీర్ఘకాలంగా రైల్వేకు చెందిన ఈ స్థలాలలో మున్సిపాలిటీకీ పన్నులు చెల్లిస్తూ సుమారు అరవై కుటుంబాలు ప్రత్యక్షంగా, మరో వంద కుటుంబాలు పరోక్షంగా వ్యాపారం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్‌అండ్‌బీ రోడ్డులో సగభాగం వరకు రైల్వేకు చెందినది కావడంతో తాము స్వాధీనం చేసుకొని ప్రహరీ గోడ సైతం నిర్మిస్తామని రైల్వే డీఆర్ఎం ధనుంజయులు శుక్రవారం ప్రకటించడం సామర్లకోటలో సంచలనానికి దారి తీసింది. గతంలో మున్సిపల్ దుకాణ సముదాయాలు నిర్మించిన స్థలాలు మున్సిపాలిటీకి చెందినవా లేక రైల్వేకు చెందినవా అనే అంశంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో కోర్టులను సైతం ఆశ్రయించారు. అయితే ఈ సమస్య అప్పట్లోనే తెరమరుగైందని అనుకుంటున్న తరుణంలో రైల్వే ఉన్నతాధికారి చేసిన ప్రకటన పలువురిని కలవరబెట్టింది. దీంతో రైల్వే సంస్థ తమ స్థలాన్ని స్వాధీనం చేసుకొంటే తమ పరిస్థితి ఏమిటనే సందిగ్ధంలో పడ్డారు. సామర్లకోట జంక్షన్ స్టేషన్ కావడంతో అన్ని రకాల వ్యాపారులు ఈ స్టేషన్ సెంటర్ మీదుగానే వ్యాపారాలు సాగిస్తూ జీవనం పొందుతున్నారు. అయితే రైల్వే అధికారులు చర్యలు ప్రారంభిస్తే తమ పరిస్థితి ఏమిటనే అంశంపై వ్యాపారులు చర్చకు సిద్ధ మయ్యారు. మరో పక్క సామర్లకోట, పెద్దాపురం రోడ్డు విస్తరణలో భాగంగా అభివృద్ధి పనులకు మంత్రి అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారని రైల్వే ఉన్నతాధికారి ప్రకటనతో సామర్లకోట పెద్దాపురం రోడ్డు విస్తరణ సామర్లకోట ప్రాంతంలో ఎంత వరకు ముందుకెళ్లదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య సమస్యగా మారిన సామర్లకోట రైల్వే స్థలాల ఆక్రమణలు స్వాధీనంపై చర్యలు కొనసాగుతాయా? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది.



స్టేషన్ సెంటర్‌లో దుకాణ సముదాయాలు

పెద్దాపురం రూరల్ : ప్రతీ యేడాది గణేష్ నవరాత్రుల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ నిర్వహిస్తోన్న ఈ ఉత్సవాలు భారతీయ సంస్కృతి విశిష్టతను చాటుతున్నాయి. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో రూపొందించిన వినాయక విగ్రహాలను వాడవాడలా ప్రతిష్ఠించడంతో పర్యావరణం కలుషితం అవుతోంది. మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.

● కృత్రిమ రంగులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో ఆకర్షణీయంగా చేసే భారీ విగ్రహాలు పర్యావరణానికి పెనుముప్పుగా వాటిల్లాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌లో జిప్సమ్, సల్ఫర్, ఫాస్పరస్, మెగ్నీషియం ఉండడంతో అవి సులువుగా నీటిలో కరగవు. నీరు భూమిలోకి ఇంకకుండా రసాయనాలు అడ్డుపడతాయి.



● సహజ రంగులే పర్యావరణ మిత్రులు

● విగ్రహాలకు వేసే రంగుల్లో కాడ్మీయం , సిలికాన్, పాదరసం, సీసం, కర్భనం, మాలిబ్డినం, ఆర్జినిక్, క్రోమియం, వంటి లోహాలు కలిసి ఉంటాయి.నిమజ్జనం జరగ్గానే నీటిలో ఆమ్లత్వం పెరిగి భారజలాల లోహాల సాంద్రత పెరిగి చేపలు చనిపోతాయి. నీటి చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా మనుషుల్లో శ్వాశకోశ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. భూగర్భ జలాలు కలుషితం అవుతాయి.

●సహజ రంగులతో ఉపయోగాలెన్నో..

వినాయక ఉత్సవాలు నిర్వహించే భాద్రపద మాసంలో వర్షపు నీరు ఎక్కువగా చెరువుల్లో ఉంటుంది. వినాయక విగ్రహల కోసం ముందే చెరువుల్లో మట్టిని తీసేస్తే పూడిక తీసినట్లు అవుతుంది. చెరువుల్లో ఇంకా నీరు చేరే అవకాశం ఉం టుంది. చెరువులో నుంచి తీసిన బంక మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసి ఆ విగ్రహాలకు పత్రి, ఉత్తరేణి, వెలగ చెట్టు, మర్రి, మామిడి ఔషద గుణాలు కలిగిన మొక్కల ఆకులతో, పండ్లతో గణపతిని పూజిస్తారు.ఆ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ద్వారా చెరువుల్లో నీరు శుభ్రంగా మారుతాయి. బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్లు నీటిలో వేయడం ద్వారా చేపలు, కప్పలు, తాబేళ్లకు ఆహారం లభిస్తుంది.

●మట్టి విగ్రహాలతో పర్యావరణానికి మేలు జరుగుతుంది. పర్యావణ రక్షణకు మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలి .

పచ్చిపాల ప్రసాదరావు, భగవద్గీత ప్రచార సమితి కన్వీనర్, గోరింట

వేద పండితుల సేవలు ప్రశంసనీయం

చతుర్వేద పారాయణ సభలో వక్తలు

పెద్దాపురం: స్థానిక రామారావుపేటలోని బ్రాహ్మణ సేవా సంఘం భవనంలో శనివారం చతుర్వేద పారాయణ సభ జరిగింది. వేద శాస్త్ర పండిత సన్మాన పరిషత్ 37వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో 150 మంది వేద పండితులను సన్మానించారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ వేద పండితులు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం వేద పండితులను ఘనంగా సన్మానించారు. పండితులకు స్థానిక అళక్కి వారి సత్రంలో భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. ఈ సభలో డాక్టర్ అడవి మురళీ మోహన్, సీతారామయ్య, చర్ల రామారావు, మూర్తి, అవసరాల జనార్దన్, సుబ్రహ్మణ్యం, తమ్మన కృష్ణ, సత్రం మేనేజర్ డి.శ్రీనివాసరావు, రావులపర్తి విజయ్, కొత్త భద్రి, అద్దేపల్లి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.



పండితులను సన్మానిస్తున్న ప్రముఖులు

● సినిమా గైడ్

సామర్లకోట:

జయలక్ష్మి1	ఆనందో బ్రహ్మ
జయలక్ష్మి2	జయ జానకీనాయక
సత్యకృష్ణ	నేనే రాజు నేనే మంత్రి
విఘ్నేశ్వర	---

పెద్దాపురం:

లలిత	ఆనందోబ్రహ్మ
శ్రీలలిత	జయ జానకీనాయక
అరుణ	లై
వీరభద్ర	నేనే రాజు నేనే మంత్రి

బాలబాలాజీ ఆదాయం రూ.1.60లక్షలు

మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీస్వామికి శనివారం వివిధసేవలద్వారా రూ.1.60లక్షలు ఆదాయంగా సమకూరినట్టు ఆలయ సహాయకమిషనర్ పి.బాబూరావు తెలియజేశారు. బాలబాలాజీ దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. భక్తులతో పాత, కొత్తగుడులు కిక్కిరిసిపోయాయి. తలనీలాలు సమర్పించుకునే భక్తులతో కల్యాణకట్ట కిటకిటలాడింది. 7వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, వీరిలో 4వేలమంది నిత్యాన్నదాన పథకంలో పాల్గొన్నారని సహాయకమిషనర్ తెలిపారు. భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ధర్మకర్తలమండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు.

కళకు జీవం పోసేది ఫొటోగ్రఫీ మాత్రమే

● ఎమ్మెల్యే పులపర్తి ● నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం



పి.గన్నవరంలో డాగురే విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే



అంబాజీపేటలో డాగూరేకు నివాళులర్పిస్తున్న ఫొటోగ్రాఫర్లు

పి.గన్నవరం రూరల్: గతించిన సంగతులను సృష్టి ఉన్నంతవరకు కళ్లెదుట ఉంచేది ఫొటోగ్రఫీ మాత్రమేనని ఎమ్మెల్యే పులపర్తి అన్నారు. కెమెరా సృష్టికర్త లూయీస్ డాగూరే జయంతిని పురస్కరించుకుని ఫొటోగ్రాఫర్స్ మండల యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక అక్విడెక్టు వద్ద కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ గూటం శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫొటోగ్రాఫర్ల యూనియన్ భవనం ఏర్పాటుచేస్తానని గతంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. త్వరలో భవన నిర్మాణానికి స్థలం ఏర్పాటు చేస్తానన్నారు. అనంతరం లూయీస్ డాగూరే విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ సంసాని లక్ష్మీగౌరి, చొల్లంగి సత్తిబాబు, కొండా వెంకటేశ్వరరావు, సంసాని పెద్దిరాజు, వర్ధినీడి చంద్రరావు, సభ్యులు షేక్ దొరబాబు, మెల్లం వెంకన్న, పి.కిరీటి, జి.ఉమామహేశ్వరరావు, కడలి శ్రీనివాసరావు, కొక్కిరి కిరణ్, బాలాజీ, కె.రాము, చిట్టూరి రాంబాబు, సీహెచ్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

అంబాజీపేట: ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించాలని ఫొటోగ్రాఫర్ల యూనియన్ మండలాధ్యక్షుడు పంజా వెంకటరమణ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబాజీపేటలో ఫొటోగ్రఫీ రూపకర్త లూయిస్ ఢాగూరే చిత్రపటానికి ఫొటోగ్రఫర్లు పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫొటోగ్రఫర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండలో ఫొటోగ్రాఫర్ల జోన్ కన్వీనర్ చోడే గోపినాథ్, ఉపాధ్యక్షుడు గుమ్మడి రాజు, గౌరవ అధ్యక్షుడు వాసంశెట్టి రమణ, మూర్తి, సత్తిబాబు, రమేష్, శ్రీకాంత్, రామకృష్ణ, చక్రవర్తి పాల్గొన్నారు.

అయినవిల్లి: ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిరిపల్లి న్యూలైఫ్ సెంటర్‌లో ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కాశి వీరవెంకట సత్యనారాయణ, వెలవలపల్లి రవి, ఖాజాబాబు, శ్రీరెడ్డి మోహన్, పి.కృష్ణ, ఇ.గురు, కె.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ మండలాధ్యక్షుడిగా బాబులు



అంబాజీపేట: తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడిగా గణపతి నాగసత్యనారాయణ(బాబులు)ను నియమితులయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు నామన రాంబాబు నియమాకపు ఉత్తర్వులను శనివారం అందించారు. ఈ సందర్భంగా బాబులు మాట్లాడుతూ టీడీపీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని పటిష్ట పరిచేందుకు కృషిచేస్తానన్నారు. జడ్పీటీసీ బొంతు పెదబాబు, సొసైటీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులు, సర్పంచ్‌లు కాండ్రేగుల గోపాలకృష్ణ, చిన్నం లక్ష్మి, నాయకులు అరిగెల బలరామమూర్తి, చిన్నం విజయరావు, శిరిగినీడి వెంకటేశ్వరరావు, రవణం రాము, కాసు భద్రం, పెదపూడి శ్రీనివాసరావు, మైపాల తాతాజీ, అరిగెల సూరిబాబు బాబులును అభినందించారు.

కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు



ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న దృశ్యం

పి.గన్నవరం రూరల్: మండల పరిధిలోని వివిధ కార్పొరేషన్లకు సంబంధించి బ్యాంకు రుణాలకు నాలుగురోజులపాటు నిర్వహించే ఇంటర్వ్యూలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఇంటర్వ్యూలను ఎంపీపీ సంసాని లక్ష్మీగౌరి, ఎంపీడీవో ఎం.ప్రభాకరరావు ప్రారంభించారు. వివిధ కార్పొరేషన్లకు సంబంధించి నాగుల్లంక ఆంధ్రాబ్యాంకుకు 155మంది అభ్యర్థులు, మానేపల్లి ఆంధ్రాబ్యాంకుకు 135మంది అభ్యర్థులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఎంపీడీవో తెలిపారు. అభ్యర్థుల వివరాలను జిల్లా కలెక్టర్‌కు పంపించనున్నట్టు ఆయన చెప్పారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

● సినిమా గైడ్

తాటిపాక:

శ్రీలక్ష్మి	జయ జానకి నాయక
పద్మప్రియ	రైల్వే ఆంటీ
వెంకటేశ్వర	ఆనందో బ్రహ్మ
శ్రీనివాస	నేనే రాజు నేనే మంత్రి

అంబాజీపేట:

వీరభద్ర	దువ్వాడ జగన్నాథం

మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలకు నిరసన



ముక్తేశ్వరంలో నిరసన తెలుపుతున్న వైసీపీ నాయకులు

అయినవిల్లి: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తూ అయినవిల్లి మండలంలో దళితసంఘాలు శనివారం రాస్తారోకో నిర్వహించారు. మంత్రి ఆదినారాయణరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండు చేశారు. వైసీపీ పి.గన్నవరం ఇన్‌చార్జి కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో గన్నవరపు శ్రీను, నంబూరి శ్రీరామచంద్రరాజు, కడలి భూపతిరావు, గుత్తుల నాగబాబు పాల్గొన్నారు.

'గ్రామీణ తపాలా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి'

పి.గన్నవరం రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో కొంతకాలంగా పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగులు అన్నారు. ఈ మేరకు వినతిపత్రాన్ని పి.గన్నవరం సబ్‌పోస్టాఫీసులో శనివారం అందజేశారు. నాలుగురోజులుగా తపాలా ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో భాగంగా పలు సమస్యలను కేంద్రప్రభుత్వం పరిష్కరించాలని డిమాండు చేశారు. జీడీఎస్‌లకు ఎనిమిది గంటలు పని కల్పించి రెగ్యులరైజ్ చేయాలని, కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జీడీఎస్‌లకు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. సమ్మె కారణంగా మండలంలోని పోస్టాఫీసుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎల్.గన్నవరం బ్రాంచి పోస్టుమాస్టర్ డొక్కా సత్యకామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్.సుమలత, కేవీ కోటేశ్వరరావు, జీవీ రమణ, డి.హరికృష్ణ, ఎస్.పుల్లయ్య, వై.విశ్వేశ్వరరావు, ఎ.సూరిబాబు పాల్గొన్నారు.

12 గ్రామాల్లో 3511 వ్యక్తిగత మరుగుదొడ్లు

ఆర్డీవో గణేష్‌కుమార్



అధికారులతో చర్చిస్తున్న ఆర్డీవో

మామిడికుదురు: మండలంలో స్వచ్ఛగ్రామాలుగా ఎంపికైన మామిడికుదురు, బి.దొడ్డవరం గ్రామాల్లో ఈ నెలాఖరులోపు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు నూరుశాతం పూర్తయ్యేలా చూడాలని అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్ అన్నారు. శనివారం ఆర్డీవో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్, పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు మండలంలో ఆరుగ్రామాలను స్వచ్ఛగ్రామాలుగా పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 12గ్రామాల్లో 3511 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సి ఉందని, వీటిలో 2400 ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. ఆగస్టు నెలాఖరులోగా స్వచ్ఛగ్రామాలుగా ఎంపికైన మామిడికుదురు, పెదపట్నంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని, అక్టోబరు 2వ తేదీకి మిగిలిన గ్రామాల్లో కూడా పూర్తయ్యేలా అధికారులు కృషిచేయాలని ఆర్డీవో కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి.రామశివాజీ, తహసిల్దార్ బి.చిన్నిబాబు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఈసీ కమలనాథ్, సెక్రటరీలు రెహ్మాన్, ఎన్.వెంకటేశ్వరరావు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

మొక్కలతో పర్యావరణ పరిరక్షణ

అంబాజీపేట: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పేర్కొన్నారు. అంబాజీపేట మార్కెట్ యార్డు ఆవరణలో వనం-మనం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలుష్య రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొంతు పెదబాబు, సొసైటీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులు, టీడీపీ మండలాధ్యక్షుడు గణపతి బాబులు, నాయకులు అరిగెల బలరామమూర్తి, రవణం రాము, కార్యదర్శి ఎన్.మావుళ్లు సిబ్బంది పాల్గొన్నారు.

డీపీవో క్షేత్రస్థాయి పర్యటన

అంబాజీపేట: మాచవరం పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనులలో అవినీతి జరిగిందని వార్డు సభ్యులు కలెక్టర్ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారి టీవీఎస్‌జి.కుమార్ రెండో రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను సేకరించారు. మాచవరంలోని పైపులైన్ పనులు, కొర్లపాటివారిపాలెంలోని డ్రైనేజీ నిర్మాణ పనులు, కోరివారిఅగ్రహారం పాఠశాల వద్ద చేపట్టిన పనులను పరిశీలించారు. సభ్యులు ఆరోపించిన విషయాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి విషయాలను తెలుసుకొనేందుకు వచ్చినట్లు డీపీవో కుమార్ విలేకర్లకు తెలిపారు. రికార్డులను క్షుణంగా పరిశీలించి వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందిస్తానని ఆయన చెప్పారు. పంచాయతీ అజెండా అంశాలకు, మినిట్స్‌లోని తీర్మానాలకు తేడా ఉందని గమనించామన్నారు. కార్యక్రమంలో అమలాపురం డీఎల్‌పీవో డి.యజ్ఞనారాయణ, సర్పంచ్ సుంకర సత్యవేణి, పంచాయతీ కార్యదర్శి ఎస్‌బీఎస్.శర్మ, వార్డుసభ్యులు క్రాప శ్రీను, ఉందుర్తి నాగబాబు, కొత్తూరి కామేశ్వరి, పితాని ఆనందరావు పాల్గొన్నారు.

ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల వినియోగంపై సర్వే

మామిడికుదురు: మండలంలోని వివిధ పాఠశాలలకు మంజూరవుతున్న ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల వినియోగంపై సర్వే చేస్తున్నట్టు ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్‌ఎంఎస్‌ఏ టీమ్‌లీడర్ కె.రాజకుమార్ తెలియజేశారు. శనివారం ఆయన మామిడికుదురు జడ్పీ ఉన్నత పాఠశాలలో విచారణ నిర్వహించారు. స్కూలుకు నిధులు సక్రమ మంజూరు, వినియోగం, విద్యార్థుల విద్యాభ్యాసం తదితర అంశాలపై విచారణ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం మామిడికుదురు, ముమ్మిడివరం మండలాల్లో పాఠశాల నిధులు వినియోగంపై సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఎస్‌ఏ డీవైఈవో సుధాకర్, ఎన్.వెంకటేశ్వరరావు, ఎంఈవో సత్యనారాయణ, హెచ్ఎం రవీంద్రనాథ్, జి.సత్యనారాయణ, వాసంశెట్టి శంకరరావు పాల్గొన్నారు.

విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన కారు

పి.గన్నవరం రూరల్: పి.గన్నవరం మండలం గన్నవరం గంటి రోడ్డులో తాటికాయలవారిపాలెం సమీపంలో ప్రధాన పంటకాల్వ చెంతనే ఉన్న విద్యుత్ స్తంభాలను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మామిడికుదురు మండలం పెదపట్నంకు చెందిన మంచెం వీరవెంకట సత్యనారాయణ మరో వ్యక్తితో కలిసి రాజమండ్రి వెళ్లి వస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాటికాయలవారిపాలెం దాటి గన్నవరం సమీపానికి చేరుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పంటకాల్వ చెంతనే ఉన్న విద్యుత్ స్తంభాలను బలంగా ఢీకొట్టారు. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో కారులో ఉన్న సత్యనారాయణ, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. శనివారం ఉదయం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ కారువద్ద ఎవరూ లేకపోవడంతో కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో సత్యనారాయణ పోలీసుస్టేషన్‌కు చేరుకుని సంఘటన వివరాలు తెలిపారు.

నాగేశ్వరరావుకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

మామిడికుదురు: మగటపల్లికి చెందిన టీడీపీ నాయకుడు నామన నాగేశ్వరరావును మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి పరామర్శించారు. నాగేశ్వరరావు తండ్రి ఇటీవల మరణించారు. ఆయన చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి మాజీ ఎమ్మెల్యే నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు తోరం భాస్కర్, కొనుకు నాగరాజు, కలిగితి పల్లంరాజు, గోగి గోపి, ఉందుర్తి వెంకటేశ్వర్లు, కె.పెద్దిరాజు, ఎం.బాబూరావు పాల్గొన్నారు.




పీవోలు, ఏపీవోల శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న కలెక్టర్ కార్తికేయ మిశ్రా

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

కలెక్టర్ కార్తికేయ మిశ్రా

కార్పొరేషన్: ఈ నెల 29వ తేదీన జరగనున్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా కోరారు. శనివారం రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఎన్నికల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని... పీవోలు, ఏపీవోలు, సిబ్బంది ప్రతీ విషయాన్ని తు.చ. తప్పకుండా పాటించాలన్నారు. సానుకూల పరిస్థితుల్లో ఒక అనుభవంతో చేపట్టాలని కోరారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం 50 డివిజన్లకు గాను 42, 48 డివిజన్లు మినహా మిగిలినచోట ఎన్నికలు జరుగుతాయన్నారు. 29వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల పోలింగ్ జరగుతుందన్నారు. 196 పోలింగ్ కేంద్రాలకు గాను... 169 కార్పొరేషన్ భవనాల్లో, 17 ప్రభుత్వ భవనాల్లో, 10 ప్రయివేటు భవనాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. 17 మంది తహసీల్దార్లు, ఎంపీడీవోలను, 17 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించామన్నారు. 1200 మంది ఓటర్లు 127 పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారని, 1200 పైబడి ఓటర్లు 69 పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారని తెలిపారు.

పోలింగ్ నిర్వహణకి రిజర్వుతో కలిపి 258 మంది ప్రిసైడింగ్ అధికారులు, 296 మంది సహాయ అధికారులు, 826 ఇతర సిబ్బందిని నియమించినట్టు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఈ నెల 22 తేదీన రెండో దఫా శిక్షణను రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తామన్నారు. పోలింగ్‌కు 400 ఈవీఎంలను సిద్ధం చేశామని తెలిపారు. పోలింగ్ రోజున ఓటర్లకు ఫొటో ఓటరు గుర్తింపు స్లిప్‌లను అందజేస్తారన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడానికి నాలుగు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని, వీటికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నోడల్ అధికారిగా ఉంటారని చెప్పారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు పర్యవేక్షక టీములను కూడా ఏర్పాటు చేశామన్నారు.

పోలింగ్ నిర్వహణకు ఏడు జోనల్ అధికారులు, 13 రూట్ అధికారులను నియమించామని, ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు సామాగ్రి తీసుకోవడం రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తామన్నారు. సెప్టెంబరు ఒకటో తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు పీవోలకు, ఏపీవోలకు ఎన్నికల ప్రక్రియపై శిక్షణ ఇస్తూ ఏఏ ఫారాలు పూర్తి చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలింగ్ ముందు, పోలింగ్ సమయంలో, పోలింగ్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో కమిషనర్ ఎస్.ఆలీంబాషా, డిప్యూటీ కమిషనర్ రమేష్‌కుమార్, పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.



వేంకటేశ్వరస్వామికి ఊంజల్ సేవ నిర్వహిస్తున్న దృశ్యం

యానాం వెంకన్నకు వైభవంగా ఊంజల్ సేవ

యానాం:

యానాంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఇకపై ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహిస్తున్నట్టు దేవస్థానం కమిటీ చైర్మన్ కాపగంటి ఉమాశంకర్ తెలిపారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఆలయ ప్రాంగణంలో జరిగిన ఊంజల్ సేవలో ఆలయ కమిటీ ప్రతినిధులు గంధం శంకరరావు, ఆకుల నాగేశ్వరరావు, కాదా వెంకటేశ్వరరావు, కొంకిపూడి గాంధీ, పుర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

ఏస్పీసీఏను సందర్శించిన ఆర్డీవో రఘుబాబు

నాగమల్లితోట జంక్షన్:

నాగమల్లితోట జంక్షన్ సమీపంలోని జంతు హింసా నివారణ సంఘంలో గతంలో కురిసిన వర్షాలకు తిండి లేక, బురదలో కూరుకుపోయి పశువులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండటానికి ఎస్పీసీఏ చైర్మన్, ఆర్డీవో ఎల్.రఘుబాబు శనివారం ఎస్పీసీఏను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పశువులకు దాణా, గడ్డి, సక్రమంగా అందేలా చర్యలు చేపట్టారు. వర్షాలకు ఎస్పీసీఏలోని ప్రాంగణంలో బురదలో పశువులు ఇరుక్కోకుండా తగు చర్యలు చేపట్టారు. ఆర్డీవో వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.



30వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి బాదం బాలకృష్ణకు మద్దతుగా సైకిల్‌పై ప్రచారం చేస్తున్న ఎంపీ తోట నరసింహం



23వ డివిజన్ కేశనవారిదొడ్డిలో టీడీపీ అభ్యర్థి గుత్తుల జగదాంబకు మద్దతుగా ప్రచారం చేస్తున్న తుని మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు



30వ డివిజన్‌లో ఓట్లు అభ్యర్థిస్తున్న టీడీపీ అభ్యర్థి బాదం బాలకృష్ణ. చిత్రంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

అభివృద్ధిని చూసి టీడీపీకే ఓటేయాలి

కాకినాడ సిటీ: కాకినాడ నగరాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం రూ.1200 కోట్లు ఖర్చు చేస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఇన్‌చార్జి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అరాచక శక్తులకు ఓట్లు వేసి ప్రశాంతమైన నగర అభివృద్ధికి విఘాతం కలిగించేలా తప్పుడు నిర్ణయాలు చేపట్టే విషయంలో ఓటర్లు ఆలోచించాలన్నారు. శనివారం మంత్రి ఆయన ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టీడీపీ బీసీ విభాగం అధ్యక్షుడు రొంగలి సూర్యారావు, 30వ డివిజన్ అభ్యర్థి బాదం బాలకృష్ణలతో కలిసి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధికి, అరాచకానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు టీడీపీకి మద్దతు తెలిపి విజయం సాధించేందుకు సహకరించాలని మంత్రి ఓటర్లను అభ్యర్థించారు. దేవాలయం వీధిలో పలువురు వ్యాపారుల వద్దకు వెళ్లి ఓట్లు కోరారు. తొలుత వీరికి టీడీపీ సీనియర్ నాయకులు గ్రంధి బాబ్జీ, అభ్యర్థి బాదం బాలకృష్ణ, అమ్మన్‌జైన్ స్వాగతం పలికారు.

ఎంపీ తోట నరసింహం సైకిల్ తొక్కి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ కాకినాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, నాయకులు నృసింహదేవర వెంకట విశ్వనాథం, ఈఏ నాయుడు, పెంకే శ్రీను, సాయిబాబా, గంజి గోపి, మామిడాల వెంకటేష్, బచ్చు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

జగన్నాథపురం (పోర్టు సిటీ): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి శ్రీరామరక్ష అని టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి, మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు అన్నారు. 23వ డివిజన్ పరిధిలోని కేశినవారిదొడ్డిలో గుత్తుల జగదాంబకు మద్దతుగా శనివారం ఆయన ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. కాకినాడను స్మార్ట్ సిటీ తొలి జాబితాలో చేర్చి అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేశారన్నారు. ఓటర్లను కలుస్తూ టీడీపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గుత్తుల రమణ, ఎడ్ల రాజా (బేతాళుడు), హోతా రవి, పూర్ణ, గబ్బర్, వి.నాగేంద్రసింగ్, జయలక్ష్మి, దుర్గ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

భానుగుడి: రాష్ట్రంలో గాని, జిల్లాలోగాని మన కాకినాడలో గాని అభివృద్ధి కొనసాగాలంటే టీడీపీ, బీజేపీ అభ్యర్థులనే ఎన్నుకోవాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. 4వ డివిజన్ పరిధిలోని కోకిలా సెంటర్, శాంతినగర్‌లతో పాటు పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి తోట నాగలక్ష్మితో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన అనంతరం మన రాష్ట్రానికి ఎనిమిది ఉన్నత విద్యా సంస్థలను కేంద్రం మంజూరు చేసిందన్నారు. కాకినాడ-పిఠాపురం మెయిన్ రైల్వేలైన్ నిర్మాణానికి, కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి సుమారు రూ.900 కోట్లు కేటాయించారన్నారు. ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచారన్నారు. మాయమాటలు చెప్పేవారిని నమ్మవద్దని అభి వృద్ధి చేసిన వారికే అండగా నిలబడాలని ప్రజలను కోరారు. ప్రచారంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, గుడా చైర్మన్ గన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్తిపాడులో భారీ వర్షం

ప్రత్తిపాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శనివారం ప్రత్తిపాడులో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు అడపా దడపా వర్షం పడుతూనే ఉంది. దీంతో అల్లూరి సీతారామరాజు, మార్కెట్, తహసీల్దార్ కార్యాలయ సెంటర్లలో రోడ్డుపై వర్షపునీరు నిలిచిపోయింది. మండలంలోని పలు గ్రామాల్లో రోజంతా వర్షం పడడం వల్ల రహదారులు చిత్తడిగా మారాయి.





ప్రభుత్వాస్పత్రిలో సమస్యలు తెలుసుకుంటున్న జూనియర్ సివిల్ జడ్జి

ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ సివిల్ జడ్జి తనిఖీలు

ఏలేశ్వరం: రోగులకు చిరునవ్వుతో వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని ప్రత్తిపాడు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శ్రవణ్‌కుమార్ ఆదేశించారు. శనివారం ఆయన ఏలేశ్వరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలు పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలందిస్తున్న తీరును తెలుసుకున్నారు. వర్షం వస్తే నీరంతా ఆవరణలోకి వచ్చి అపరిశుభ్రంగా మారుతున్న తీరును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఏసుబాబుతో ఫోన్‌లో మాట్లాడి ప్రతీ వారం ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాలు, తుప్పలు తొలగింపు వంటి కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు సీనియర్ న్యాయవాది చిక్కంశెట్టి పుల్లయ్య, ఏఎస్ఐ రమణ, మండల ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఎవి రమణ, డాక్టర్ వినయ్‌మెహతా, పి.లక్ష్మి, ఆస్కార్‌రావు, ఎస్‌వి రమణ, వీరన్న, భాస్కరరావు తదితర వైద్యాధికారులు, ప్రత్తిపాడు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులు బాధ్యతగా మెలగాలి
మేజిస్ట్రేట్ శ్రవణ్‌కుమార్

ఏలేశ్వరం: విద్యార్థులు బాధ్యతగా మెలగాలని ప్రత్తిపాడు జూనియర్ సివిల్ జడ్జి శ్రవణ్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం వీఎస్ఆర్ డిగ్రీ, వైష్ణవి జూనియర్ కళాశాలలో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా హాజరైన జూనియర్ సివిల్‌జడ్జి శ్రవణ్‌కుమార్ బాలల హక్కుల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు కోర్టు న్యాయవాది చిక్కంశెట్టి పుల్లయ్య, ఏఎస్ఐ రమణ, సూర్యనారాయణ, సత్యనారాయణ, గణేష్, పి.లక్ష్మి తదితర కళాశాల అధికారులు, ప్రత్తిపాడు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.



శంఖవరంలో ఏకాహం చేస్తున్న భజన బృందం

వైభవంగా ఏకాహం

శంఖవరం: కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీగోపాలకృష్ణ యువజన సంఘం ఆధ్వర్యంలో కృష్ణాలయంలో శనివారం ఏకాహం నిర్వహించారు. పరిసర గ్రామాల భజన సమాజాలు ఏకాహంలో భక్తిగీతాలు ఆలపించారు. 24 గంటలపాటు సాగే ఈ ఏకాహంలో పది భజన సంఘాలు పాల్గొన్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కొల్లుబోయిన మాణిక్యం, నక్కా కొండలరావు, మురుకుర్తి అప్పారావు, లొల్లా వెంకట్రావు, ఇసరపు సింహాద్రిరావు యువత తదితరులు పాల్గొన్నారు.

పాడి పరిశ్రమాభివృద్ధికి రిలయన్స్ ఫౌండేషన్ కృషి

ఏలేశ్వరం: పాడిపరిశ్రమ అభివృద్ధి ద్వారా రైతులకు అధిక ఆదాయాన్ని కల్పించడమే లక్ష్యంగా రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నామని రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ బర్రే నాగేశ్వరరావు తెలిపారు. సిరిపురం గ్రామంలో శనివారం రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అజొల్లా దాణా తయారీ, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిధిగా హాజరై రిలయన్స్ మేనేజర్ నాగేశ్వరరావు గ్రామంలోని పది మంది రైతుల పొలాల్లో రిలయన్స్ ఆర్థిక సహకారంతో పది అజొల్లా దాణా తయారీ యూనిట్ల ఏర్పాటును అందజేశారు. కార్యక్రమంలో రిలయన్స్ సీఆర్పీ సంతోషికుమారి, గంటా గంగబాబు, రాసంశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.



సిరిపురంలో అజొల్లా దానా యూనిట్లు తయారీ ప్రారంభిస్తున్న రిలయన్స్ అధికారులు

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ప్రత్తిపాడు: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్తిపాడు, కిర్లంపూడి మండల ఫొటోగ్రాఫర్లు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రెండు మండలాల వీడియో, ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడులోని సిరి మానసిక వికలాంగుల పాఠశాలకు చెందిన విద్యార్థులకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. పాదాలమ్మ గుడి వద్ద శారదా వయో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేశారు. తొలుత రెండు మండలాల ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఈశ్వర్ ఫొటో స్టూడియో వద్ద నుంచి ప్రధాన ఆసుపత్రి వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమాల్లో యూనియన్ అధ్యక్షుడు సలాది కృష్ణ, ఉపాధ్యక్షుడు దొడ్డా బాబ్జి, సీనియర్ ఫొటోగ్రాఫర్లు నామన భాస్కర్, చవల శ్రీను, వీర్రాఘవులు, ముమ్మన సతీష్, శ్రీనివాసరావు, వెంకన్నబాబు, గిడుతూరి నాని, బాబు, బాబ్జి, శ్రీను, రాజ్‌కుమార్, సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు.

ఏలేశ్వరం: స్నేహ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ఏలేశ్వరంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ట్రస్టు ఛైర్మన్ దాడిశెట్టి వీరబాబు నేతృత్వంలో మార్స్ కంప్యూటర్స్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా ఫొటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సీనియర్ ఫొటోగ్రాఫర్, మండల ఫొటోగ్రాఫర్ల యూనియన్ కోశాధికారి పిల్లా రాంబాబును ట్రస్టు ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి కోరాడ రాజు, కోశాధికారి అడపా దుర్గారావు, సభ్యులు పాలూరి గణేష్, పి.అలీఖాన్, పి.మహేష్, కె.స్వామిశివ, కె.సువర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.



కిర్లంపూడి వెళుతున్న కాపు నేతలు

ముద్రగడ దీక్షకు మద్దతుగా తరలిన కాపు నేతలు

రౌతులపూడి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు పలువురు కాపు నేతలు కిర్లంపూడికి తరలివెళ్లారు. జేఏసీ మండల అధ్యక్షుడు కూరగాయల వెంకటరమణ ఆధ్వర్యంలో బలరామపురం, ఎస్. పైడిపాల, ఎ.మల్లవరం తదితర గ్రామాల నుంచి ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో పదిలం వరహాలబాబు, మానివెల్లి రమణ, దాసరి కృష్ణ, గాది తాతారావు, కుర్రా రమణ, కాకి సత్యనారాయణ తదితరులున్నారు.



కాపుల రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానించాలి

ప్రత్తిపాడు: కాపుల రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానించాలని మండలానికి చెందిన కాపు జేఏసీ నాయకులు చక్కపల్లి సత్తిబాబు, సానా నూకరాజునాయుడు డిమాండ్ చేశారు. శనివారం ధర్మవరం, పెదశంకర్లపూడి, ఒమ్మంగి గ్రామాలకు చెందిన సూర్నీడి సురేష్, రామిశెట్టి వెంకట్రాజు తదితరులు కిర్లంపూడి వెళ్లి ముద్రగడకు మద్దతు తెలిపారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న సీఎం చంద్రబాబు తక్షణం చర్యలు చేపట్టి అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి నివేదించాలని వారు డిమాండ్ చేశారు.

'మిమ్మల్ని మోసం చేసిన వారిపై కేసులు పెట్టుకోండి'

రౌతులపూడి: డ్వాక్రా సంఘాల సభ్యులు తీసుకున్న స్త్రీ నిధి సొమ్ములు కట్టండి లేకుంటే మిమ్మల్ని మోసం చేసి సొమ్ములు తీసుకున్న వారిపై కేసులు పెట్టుకోండి అని ఏపీఎం కుమార్, ఏసీ హేమంత అన్నారు. వెలుగు కార్యాలయంలో స్త్రీనిధి బకాయిలపై వారితో సమావేశం నిర్వహించారు. బలరామపురం, బంగారయ్యపేట, గుమ్మరేగుల తదితర గ్రామాల సంఘాల సభ్యులు హాజరుకాగా, వారినుద్దేశించి ఏపీఎం కుమార్, ఏసీ హేమంత మాట్లాడారు. 2012లో 19 గ్రామ సంఘాలకు73 లక్షలు 15 వేలు స్త్రీనిధి రుణం తీసుకున్నట్టు తెలిపారు. ఇంకా 57 లక్షలు 10 వేలు కట్టాల్సి ఉన్నదన్నారు. మీకు తెలియకుండా సొమ్ములు తీసుకున్న సీఏఫ్‌లపై కేసులు పెట్టుకోవాలని సూచించారు.



డ్వాక్రా సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్న వెలుగు అధికారులు

ఓడీఎఫ్ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి

రౌతులపూడి: ఓడీఎఫ్ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి టీవీ సుబ్బారావు కోరారు. ఎంఆర్‌సీ భవనంలో పంచాయతీ కార్యదర్శులతో మరుగుదొడ్ల నిర్మాణాలపై రివ్యూ నిర్వహించారు. బంగారయ్యపేట, దిగిసివాడ, బలరామపురం, గిడజాం గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు నెలాఖరు అయ్యేలా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కిషోర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.



యాదవులు ఐకమత్యంగా ఉండాలి

ప్రత్తిపాడు: యాదవులంతా ఐకమత్యంగా ఉండాలని యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు కుంపల సాయికుమార్ యాదవ్ కోరారు. రాచపల్లి గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించిన అన్నసమారాధనకు ఆయన విచ్చేశారు. రాచపల్లిలోని కృష్ణుని ఆలయంలో సర్పంచ్ భర్త బుద్దరాజు చంటిరాజుతో కలిసి సాయికుమార్ యాదవ్ పూజలు జరిపారు. కార్యక్రమంలో రాచపల్లి యాదవ సంఘ నాయకులు సారిపల్లి సూరిబాబు, నాగు, పెద్ద, గంగరాజు, యాదమరాజు, రామన్నరాజు, అనిల్, మచ్చర్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

● సినిమా గైడ్

ఏలేశ్వరం:

వెంకటసూర్య	లై
జయశ్రీ	నేనే రాజు నేనే మంత్రి

కత్తిపూడి:

సత్యనారాయణ	లై

రౌతులపూడి:

శ్రీమహాలక్ష్మి	గురు

నేడు విద్యుత్ కు సరఫరాకు అంతరాయం

రౌతులపూడి: రౌతులపూడి, కేతఃచిన్నయ్యపాలెం సబ్‌స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్ కు అంతరాయం కలుగుతుందని డీఈ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల నిమిత్తం జగ్గంపేట ఏఈ పీఈ ఎస్.రమణమూర్తి ఆదేశాల మేరకు నిలుపు వేస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగదారులు ప్రజలు గమనించి సహకరించవలసినదిగా కోరారు.



పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ప్రత్యేకాధికారి

'ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

పిఠాపురం:మునిసిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22న నిర్వహించే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మునిసిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకుడు డి.నారాయణమూర్తి కోరారు. స్థానిక పార్కులో శనివారం ముత్యాల అప్పారావు అధ్యక్షతన జరిగిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. సమావేశంలో నాయకులు బంగారు కన్నయ్య, చెన్నారి రవి, ఎన్.అప్పన్న, కాళ్ల సుబ్బారావు, పులుగు మణికుమార్, ఎమ్.అంజియ్య పాల్గొన్నారు.

శ్రీపాదవల్లభ జయంతోత్సవాలు ప్రారంభం


శ్రీపాదవల్లభుడి పల్లకిసేవ నిర్వహిస్తున్న దృశ్యం

పిఠాపురం: పట్టణంలోని శ్రీపాదవల్లభ మహాసంస్థానంలో శ్రీపాదశ్రీవల్లభ జయంతి సప్తాహ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మహాగణపతి పూజ, కలశస్థాపన, స్వామి దివ్యపాద పద్మములకు మహాన్యాసపూర్వక శత రుద్రాభిషేకం, సర్వపుష్ప పూజ, శ్రీసూక్త, పురుష సూక్తములతో సహస్ర నామార్చన, మంగళహారతి, వేదపారాయణ, రుత్విక్కులచే దత్త మూలమంత్ర అనుష్టానము, గురుచరిత్ర పారాయణ, శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పారాయణం జరిగాయి. సాయంత్రం అగ్నిప్రతిష్టాపన, దత్తమంత్రహోమం, సాయంకాల అర్చన నిర్వహించారు. అనంతరం శ్రీపాదశ్రీవల్లభుల పల్లకిసేవ వైభవంగా జరిగింది. సద్గురు సజ్జనగడ రామస్వామి ఆధ్వర్యంలో వేదోక్తవిధి అనుసరించి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు 25వ తేది వరకూ కొనసాగుతాయి. కార్యక్రమాల్లో శ్రీపాదవల్లభ మహాసంస్థానం, సేవాసంఘ్ అధ్యక్షులు రెడ్డెం బాబులు, చక్కా చలపతిరావు, కమిటీ ప్రతినిధులు తోట ఏడుకొండలు, చక్కా దత్త చలపతిరావు, రేపాక సుబ్బారావు, కొరుప్రోలు శ్రీనివాస్, పెనుమల్లు వెంకటరెడ్డి, నామా దొరబాబు, రెడ్డెం రామారావు, సూర్యకామేశ్వరరావు, గ్రంధి సూర్యనారాయణమూర్తి, సోము సత్యనారాయణ, రావుల మాధవరావు, కొండెపూడి రాంబాబు పాల్గొన్నారు.

పాదగయకు పోటెత్తిన భక్తులు


పాదగయ పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

పిఠాపురం: పట్టణంలోని పాదగయ క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం అమావస్య ముందు శనిత్రయోదశి రావడంతో ఈ రోజు శనిదోష నివారణ పూజలకు విశేష ప్రాధాన్యం ఉంది. పాదగయ పుష్కరిణిలో స్నానాలు ఆచరించిన భక్తులు నవగ్రహాల ఆలయాన్ని, శనీశ్వరుడిని దర్శించుకుని తైలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ కొండేపూడి ప్రకాష్, ఈవో చందక దారబాబుల ఆధ్వర్యంలో భక్తులకు ఆసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమం గ్రామాలకు వరం

● జడ్పీటీసీ చైతన్య రాజేష్‌కుమార్


సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

కొత్తపల్లి: ప్రధాని నరేంద్రమోది స్ఫూర్తితో చేపట్టే స్వచ్ఛ భారతX కార్యక్రమాలు గ్రామాలకు వరమని కొత్తపల్లి జడ్పీటీసీ సభ్యులు బత్తుల చైతన్యరాజేష్ కుమార్ అన్నారు. మండల కేంద్రమైన కొత్తపల్లి ఊరచెరువు గట్టుపై నిర్మించిన ఘన, వ్యర్థ పదార్థాలు (సాలీడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్) కేంద్రాన్ని శనివారం కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల స్థాయి అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కొత్తపల్లి జడ్పీటీసీ సభ్యులు మాట్లాడారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని స్వచ్ఛంధ్రప్రదేశX గా తీర్చిదిద్దేందుకు చేపట్టిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. చెత్తరహిత గ్రామాలుగా మార్చే దిశగా ప్రతీ మండలంలో సాలీడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటుచేయడం, తద్వారా చెత్త నుంచి సంపద తయారుచేసి పంచాయతీలకు ఆదాయం వనగూరే దిశగా చర్యలు చేపట్టడం గర్వనీయమన్నారు. ఎంపీడీవో పాటంశెట్టి నారాయణమూర్తి మాట్లాడుతూ ఈనెల 22నుంచి తొమ్మిది మండలాలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచX లు, కార్యదర్శులు కూడా కొత్తపల్లి చెత్త సంపద కేంద్రంలో శిక్షణ పొందేందుకు హాజరుకానున్నారని చెప్పారు. తర్వాత వార్డు మెంబర్లు కూడా సందర్శిస్తారని తెలిపారు. కొత్తపల్లిలో నిర్మించి చెత్త సంపద కేంద్రంలో వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరు వరకూ వివిధ మండలాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు శిక్షణ కోసం రానున్నారని ఎంపీడీవో చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ కాపుల వెంకటలక్ష్మి, ఎంపీపీ పిర్లసత్యవతి, పిఠాపురం జెడ్పీటీసీ బర్ల అప్పారావు, గొల్లప్రోలు జెడ్పీటీసీ మడికి ప్రసాద్, డీపీఆర్పీ శర్మ, కార్యదర్శి ముత్యాలరామమోహనచౌదరి,చెత్త నిర్వాహణ ప్రతినిధి కాపుల బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శిగా శాస్త్రి



పిఠాపురం: అఖిలభారత బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శిగా ఎమ్ఎస్ఎన్ శాస్త్రి నియమితులయ్యారు. ఈయన ఇప్పటికే జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. హరిద్వార్‌లో జరుగుతున్న ఫెడరేషన్ జాతీయ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనను ఈ పదవిలో నియమిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ కార్యదర్శిగా నియమించిన ఫెడరేషన్ గౌరవ సలహాదారు కోట శంకరశర్మ, జాతీయ అధ్యక్షుడు పండిట్ బవర్‌లాల్ శర్మ, సెక్రటరీ జనరల్ డాక్టర్ ప్రదీప్‌జ్యోతిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

గొల్లప్రోలు: పట్టణ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. తునికి చెందిన కె.అప్పారావు తన భార్యతో కలిసి మోటార్‌సైకిల్‌పై గొల్లప్రోలు వచ్చి తిరిగి వెళ్లుతున్నారు. ఈబీసీ కాలనీవద్దకు వచ్చే సరికి ఆటో డీకొట్టడంతో అప్పారావుకు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని 108 అంబులెన్స్‌లో తొలుత పిఠాపురం, తదనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గొల్లప్రోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామీణ తపాల ఉద్యోగుల ప్రదర్శన ధర్నా



పిఠాపురంలో పోస్టాఫీసు వద్ద ధర్నా చేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులు

పిఠాపురం: సమస్యల పరిష్కారం కోరుతూ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామీణ తపాల ఉద్యోగులు స్థానిక పోస్టాఫీసు వద్ద శనివారం ధర్నా నిర్వహించి ప్రదర్శన జరిపారు. తాము ఆందోళనలు చేస్తున్నా కేంద్రప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నదని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.సూర్యనారాయణరావు, సామర్లకోట బ్రాంచి కార్యదర్శి పబ్బినీడి సోమరాజులు విమర్శించారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆందోళనలో యూనియన్ నాయకులు బి.శేషగిరిరావు, అబ్బాయి, ఎమ్.అచ్యుతరామయ్య, బీబీ సింగ్, ధనుంజరావు, నూకరాజు, అప్పలరెడ్డి, బీఎన్ సింగ్, ఎస్.సత్యనారాయణ, వెంకట్రాజు, ఎమ్.శ్రీనివాస్, కేఎమ్ఎస్ సింగ్, వీవీ రమణమూర్తి, పాలపర్తి సత్యనారాయణలు పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశానికి పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, ఉప్పాడ, చేబ్రోలు, కత్తిపూడి సబ్ ఆఫీసుల పరిధిలో గల ఉద్యోగులు హాజరయ్యారు.

కార్పొరేషనX రుణాలకు అర్హుల ఎంపిక

కొత్తపల్లి: ఎస్సీ, బీసీ, కాపు కార్పొరేషన్‌ల ద్వారా 2017-18 సంవత్సరానికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలకు భారీగా లబ్ధిదారులు హాజరయ్యారు. ఉప్పాడ కొత్తపల్లి ఆంధ్రాబ్యాంక్ పరిధిలో ఉన్న కొత్తపల్లి, వాకతిప్ప, కుతుకుడుమిల్లి, అమీనబాద్, యండపల్లి గ్రామాలకు చెందిన సుమారు 590మంది ఎస్సీ, బీసీ, కాపు రుణాలకు ధరఖాస్తుచేసుకొన్న లబ్ధిదారులు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఎంపీడీవో పాటంశెట్టి నారాయణమూర్తి, బ్రాంచి మేనేజర్ ముడుంబై వెంకటాచారి, మండల బ్యాంకు లబ్ధిదారుల ఎంపిక కమిటీ ఛైర్మన్ పిర్లసత్యవతి, కార్యదర్శిపెనుమల్యు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 160 మంది అర్హులను రుణాల మంజూరుకు ఎంపిక చేశారు.


అర్హులను ఎంపిక చేస్తున్న బ్యాంకు అధికారులు

ఉపాధి పనులపై ఏపీడీ సమీక్ష

గొల్లప్రోలు రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా మండలంలో నిర్వహించిన పనులపై ఉపాధి ఏపీడీ సుంకర బుల్లిబాబు శనివారం మండలపరిషత్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పనుల నిర్వహణ, కూలీలకు వేతనాల చెల్లింపు తదితర అంశాలపై పరిశీలన జరిపారు. సమావేశంలో ఉపాధి ఏపీవో వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

దుర్గాడలో కాపుల నిరసన

గొల్లప్రోలు రూరల్: మండలంలోని దుర్గాడ గ్రామంలో శనివారం కాపులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పల్లపువీధిలో వారు నిరసన తెలిపారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో దేశినీడి బుల్లిదొర తదితరులు పాల్గొన్నారు.

మద్యం షాపుల ఏర్పాటుపై ఆందోళన


గాంధీనగర్‌లో ఆందోళన చేస్తున్న మహిళలు

గొల్లప్రోలు: పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసప్రాంతాలకు చేర్చి మద్యం షాపు ఏర్పాటు చేయడం తగదని జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.సూర్యనారాయణ తెలిపారు. గాంధీనగర్‌శివారు, మార్కెట్‌యార్డు సమీపంలో మద్యం షాపుల ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న మహిళలు, ప్రజలను వేదిక ప్రతినిధులు శనివారం కలుసుకుని సంఘీభావం తెలిపారు. ఇక్కడి ప్రజల మనోభావాలను గుర్తించి షాపుల ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేదిక గొల్లప్రోలు శాఖ అధ్యక్షుడు ఏలేటి నానిబాబు, ఎమ్.వీరబాబు, సహృదయ మిత్రమండలి కన్వీనర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం


సీనియర్ ఫొటోగ్రాఫర్‌ను సత్కరిస్తున్నదృశ్యం

కొత్తపల్లి: కొత్తపల్లిలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఫొటోగ్రాఫర్లు శనివారం ఘనంగా నిర్వహించారు. మండల ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, వీడియో వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సీనియర్ ఫొటోగ్రాఫర్ ఎ.బాబిని మలిశెట్టి రంగారావు సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మండలంలో ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు ఐకమత్యంగా వ్యాపారాలను కొనసాగించుకోవాలని తీర్మానించారు. ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల సంక్షేమానికి ప్రభుత్వం నుంచి పొందాల్సిన సహాయసహకారాలపై సభ్యులు చర్చించారు. ఈ కార్యక్రమంలో చిత్రాడ జగ్గారావు, మొండి రమణ, కోటి మల్లికార్జునరావు, రెడ్డి తదితర ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

వేగుళ్లమ్మ ఆలయంలో సామగ్రి ధ్వంసం

గొల్లప్రోలు రూరల్: మండలంలోని దుర్గాడ గ్రామ దేవత వేగుళ్లమ్మ ఆలయంలోకి శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి విధ్వంసం సృష్టించాడు.

● సినిమా గైడ్

పిఠాపురం:

పూర్ణా	ఫిదా
అన్నపూర్ణ	లై
వెంకటేశ్వర	--
శివదుర్గ	లై
శ్రీసత్యా	నేనేరాజు నేనేమంత్రి

రాయవరంలో ఘనంగా వరల్డ్‌ఫొటోగ్రఫీ దినోత్సవం

రాయవరం: రాయవరంలో ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం వరల్డ్‌ఫొటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు సలుమూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయకచవితికి మట్టివిగ్రహాలను మాత్రమే వాడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాతమార్కెట్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. విద్యార్థులకు మట్టివిగ్రహాల ప్రయోజనాలను వైద్యుడు జీఎస్ఎన్‌రెడ్డి వివరించారు.

నేడు వేదశాస్త్ర పరిషత్ వార్షిక మహోత్సవం

రామచంద్రపురం: వేద శాస్త్రపరిషత్ 59వ వార్షిక మహోత్సవాన్ని ఈనెల 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు పరిషత్ నిర్వాహకులు తెలిపారు. స్థానిక ముచ్చిమిల్లి రోడ్డులోని శ్రీసాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఆ రోజు ఉదయం 9గంటలకు వేదశాస్త్ర పండిత సభను ఏర్పాటుచేసి సాయంత్రం వరకూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వేద పండితులందరూ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు.

నేడు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు

రామచంద్రపురం: స్థానిక ఆదర్శ అకాడమీలో ఈనెల 20వ తేదీ ఉదయం 10గంటలకు డీఎస్సీ, గ్రూప్‌ఫోర్, సెంట్రల్‌పోలీస్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ కె.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈసదస్సును అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేడు ఆనంద ఆదివారం రద్దు

రామచంద్రపురం: స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఈనెల 20వ తేదీన జరిపే ఆనంద ఆదివారం కార్యక్రమాన్ని వర్షం కారణంగా రద్దుచేసినట్లు మున్సిపల్ ఇన్‌చార్జీ కమిషనర్ జి రాధాకృష్ణ తెలిపారు. ఈవిషయాన్ని మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్‌సభ్యులు, ఉద్యోగులు గమనించాలన్నారు.

అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

కె.గంగవరం: అముజూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వంకోల్పోయిన మాచగిరి లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు అముజూరు సొసైటి అధ్యక్షుడు కోడూరి రామకృష్ణ ప్రసాద్ (చిన్నబ్బు) ఆర్థిక సాయం చేశారు. శనివారం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి రూ. 5వేలు ఆర్థిక సాయం చేశారు. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నానావరపు శ్రీనివాసు పాల్గొన్నారు.

రుణాలకు ఇంటర్వ్యూలు

మండపేట: కాపు కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు శనివారం ద్వారపూడిలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. స్థానిక ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంకులలో ఇంటర్వ్యూలను బ్యాంకు మేనేజర్ సమక్షంలో నిర్వహించారు. రుణాలను సద్వినియెగం చేసుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని ఎంపీపీ గోసాలసూజాత ప్రసాద్ అన్నారు. ఇన్‌చార్జి ఎంపీడీవో సుగుణకూమారీ, ద్వారపూడి సర్పంచ్ తోర్లపాటి ఉషశ్రీలాజర్ పాల్గొన్నారు.

● సినిమా గైడ్

రామచంద్రపురం:

అన్నపూర్ణ	లై
రాజగోపాల్	పటేల్ సర్
కిషోర్	---
సూర్య స్క్రీన్-1	నేనే రాజు నేనే మంత్రి
సూర్య స్క్రీన్-2	ఫిదా
ద్రాక్షారామ:	
శివరంజని	వాసుకి
శ్రీలక్ష్మి	నేనే రాజు నేనే మంత్రి
సూర్య	లై

ఫొటోగ్రాఫర్స్‌కు సామాజిక స్పృహ అవసరం


కోరుకొండ వెంకటవిశ్వేశ్వరరావు దంపతులను సన్మానిస్తున్న స్టాలిన్

రామచంద్రపురం: ఫొటోగ్రాఫర్లకు సామాజిక స్పృహ అవసరమని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ చెలికాని స్టాలిన్ అన్నారు. శనివారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం జోన్ ప్రొఫెషనల్ ఫొటోఅండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక చెలికాని రామారావు స్మారక భవనంలో జరిగిన సమావేశానికి అసోసియేషన్ జోన్ అధ్యక్షుడు పిల్లి వంశీసుధీర్ అధ్యక్షత వహించగా స్టాలిన్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఫొటోగ్రాఫర్స్ వృత్తిపరంగానే కాకుండా సామాజిక పరంగా కూడా బాధ్యత కలిగి ఉండాలన్నారు. ఫొటోగ్రఫీ ఒక కళ అని, ఫొటోగ్రాఫర్స్ కళాకారులని అన్నారు. ఈ కళను బలోపేతం చేసుకోవాలంటే వారిలో పోటీతత్వాన్ని పెంచాలని, ఫొటో ప్రదర్శనలు ఏర్పాటుచేయాలన్నారు. అప్పుడే ఫొటోగ్రాఫర్స్‌లో వృత్తిపై నిబద్ధత, నైపుణ్యాలు పెరుగుతాయన్నారు. అనంతరం సీనియర్ ఫొటోగ్రాఫర్స్ పట్టణానికి చెందిన బాలాజీ స్టూడియో కోరుకొండ వెంకటవిశ్వేశ్వరరావు దంపతులను, ద్రాక్షారామకు చెందిన భరణి స్టూడియో భరణిఖాన దూర్జటిలను ప్రముఖులు దుశ్శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. ముఖ్యఅతిథి చెలికాని స్టాలిన్‌ను అసోసియేషన్ నాయకులు సన్మానించారు. తొలుత కెమేరా సృష్టికర్త లూయిస్‌జాక్స్‌వాండ్‌రాగూర్ చిత్రపటానికి పూలమాలవేసి సభప్రారంభించారు. పట్టణంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు ముచ్చుపల్లి దుర్గారావు, ఉపాధ్యక్షుడు కే రాము, కార్యదర్శి అడబాల శివబాలగణేష్, కోశాధికారి విఎల్‌వి రమణయ్య తదితరులు ల్గొన్నారు.

ఘనంగా ఫొటోగ్రాఫర్స్‌డే

కె.గంగవరం: ప్రపంచ ఫొటోగ్రాఫీ దినోత్సవాన్ని కె.గంగవరం దీవెన గ్రౌండ్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. మండల ఫొటోగ్రాఫర్స్ సంఘం ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షుడు యనమదల శ్రీనివాసు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తొలుత కెమెరా సృష్టికర్త లూయిాస్ జాక్సన్ టాగూరె ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ ఫొటోగ్రాఫర్స్ సత్తిబాబు, పరబ్రహ్మం, బాబి, బాలకృష్ణ, కళ్యాణ్, తరకం, భవానీ, కె.శ్రీనివాసు, పి.శ్రీనివాసరావు, సత్యప్రసాద్, కె.కనకరత్నం, వరప్రసాద్, పి.శ్రీనుబాబు, నాగేంద్ర, రాంబాబు తదితరులను ఘనంగా సన్మానించారు.

ఫోటో గ్రాఫర్ల ర్యాలీ

ద్రాక్షారామ: 178వ ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవం పురస్కరించుకుని శనివారం రామచంద్రపురం జోన్ ప్రొఫెషనల్ ఫొటోవీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫొటోగ్రాఫర్లు ద్రాక్షారామలో ప్రదర్శన నిర్వహించారు. రామచంద్రపురం నుంచి ద్రాక్షారామ చేరుకున్న ర్యాలీ మెయిన్‌రోడ్డు మీదుగా బోసుబొమ్మ సెంటర్‌కు చేరుకుంది. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ సెంటర్‌లో ఫొటోగ్రాఫర్ల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ జోన్ అధ్యక్షుడు పిల్లి వంశీసుధీర్, గౌరవ అధ్యక్షుడు ముచ్చుమిల్లి దుర్గారావు, ఉపాధ్యక్షుడు కె.రాము, కార్యదర్శి శివబాల గణేష్, కోశాధికారి వీఎల్‌వీ రమణయ్య ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.


ద్రాక్షారామలో బోసుబొమ్మ సెంటర్‌లో ప్రదర్శన జరుపుతున్న ఫొటో గ్రాఫర్లు


కె.గంగవరంలో సీనియర్ ఫోటో గ్రాఫర్ కనకరత్నంకు సన్మానం


పుల్లయ్య మాస్టారు సేవలు ప్రశంసనీయం


పుల్లయ్య మాస్టారును సన్మానిస్తున్న దృశ్యం

కె.గంగవరం: కె.గంగవరం ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పుల్లయ్య మస్టారు సేవలు ప్రశంసనీయమని వక్తలు అన్నారు. పాఠశాల నుంచి బదిలీ అయిన సందర్భంగా శనివారం పాఠశాల ఆవరణలో పుల్లయ్య మాస్టారుకు సన్మాన సభ నిర్వహించారు. ఈసందర్భంగా పులువురు ప్రసంగించారు. పాఠశాల ఆవరణలో న్యూట్రిగార్డెన్‌ను అభివృద్ధి చేసి పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మన్ననలు పొందిన విషయం గుర్తు చేశారు. మాస్టారును ఘనంగా సన్మానించారు. సభలో పాఠశాల నుంచి బదిలీ అయిన టి.తులసీరత్నం, ఎం.నాగరాజును సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో ఏ.నాగరాజు, గంగవరం ఎంపీటీసీ జంగం సుజాత, హాస్టల్ వార్డెన్ వై.వెంకట్రావు, విశ్రాంత ఉపాధ్యాయుడు కె.వి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌చౌదరి, ప్రధానోపాధ్యాయుడు ఏఎస్ఎన్ మూర్తి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కోటిపల్లిలో రుణాలకు ఇంటర్వ్యూలు

కె.గంగవరం: మండల పరిధి కోటిపల్లి సౌత్ ఇండియన్ బ్యాంకులో శనివారం బిసీ, కాపు, ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థుల దరకాస్తులను బ్యాంకు మేనేజరు సూర్యనారాయణమూర్తి పరిశీలించారు. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. ఇన్‌చార్జీ ఎంపీడీవో గిడ్ల భీమారావు పాల్గొన్నారు.


కోటిపల్లి బ్యాంకులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు

పదో తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి


అద్దంపల్లి పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈవో నాగరాజు

కె.గంగవరం: పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఎంఈవో ఏ.నాగరాజు అన్నారు. శనివారం ఆయన అద్దంపల్లి కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వారి అభ్యసనా సామర్థ్యాన్ని పరిశీలించారు. అద్దంపల్లి ప్రాథమిక పాఠశాలలో రికార్డులు తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి నరాల కృష్ణకుమార్, హైస్కూల్ ఇన్‌చార్జి చీకట్ల వెంకటేశ్వరరావు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్.సత్యనారాయణమూర్తి, కె.గోవిందరాజు, సిహెచ్. కృష్ణారెడ్డి, బి.విఘ్నేశ్వరరావు పాల్గొన్నారు.

కార్యకర్త కుటుంబానికి బోస్ పరామర్శ



కాజులూరు: మండలంలోని తనుకువాడలో వైసీపీ కార్యకర్త సూరంపూడి శ్రీరాములు(55) కుటుంబాన్ని శనివారం ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ పరామర్శించారు. ఇటీవల శ్రీరాములు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈమేరకు ఎమ్మెల్సీ బోస్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పితాని సుబ్రహ్మణ్యం, ఉపసర్పంచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పురుషోత్తపట్నం రెవెన్యూలో రామవరపు ఆవ

సీతానగరం: రామవరపు ఆవ ఇప్పటి వరకు దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పరిధిలోని నేలకోట గ్రామంగా పరిగణిస్తూ వస్తున్నారు. అయితే సర్వే రికార్డుల ప్రకారం రామవరపు ఆవలో పురుషోత్తపట్నం రెవెన్యూ కింద 130 ఎకరాలు ఉన్నట్లు సీతానగరం తహసీల్దార్ కనకం చంద్రశేఖరరావు తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 15 రోజులుగా జరుగుతున్న సర్వేలో 130ఎకరాలు పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలో ఉన్నట్లు తేటతెల్లమయిందని ఆయన పేర్కొన్నారు.



గాంధీజీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఫొటో గ్రాఫర్లు

ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం

రాజానగరం: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లోని పూజ్య బాపూజీ విగ్రహం పాదాలచెంతన ఫొటోగ్రఫీ పితామహుడు డగారో చిత్రపటానికి గౌరవ అధ్యక్షుడు దొండపాటి లాజర్ పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా డగారో జీవిత విశేషాలను మరోమారు మననం చేసుకున్నారు. ఈకార్యక్రమంలో కార్యదర్శి కృష్ణ, కోశాధికారి ఆదిమూలం సత్తిబాబు, ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టిబాబు, గౌరవ సలహాదారులు మండెల రామకృష్ణ, అజ్జి సతీష్, కార్యవర్గ సభ్యులు మోహన్, దుర్గారావు, శ్రీనివాస్, సాయి శివ, మండలంలో దివాన్‌చెరువు, నరేంద్రపురం, కలవచర్ల గ్రామాల్లోని ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.

ఎడతెరిపిలేని వర్షాలు

పురుషోత్తపట్నం పనులకు అంతరాయం

జలమయమవుతున్న రోడ్లు

సీతానగరం: రెండు రోజులుగా మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీ సౌకర్యం లేక నీరు రోడ్లమీదనే ఉండిపోవడంతో రోడ్లు జలమయమవుతున్నాయి. పేరుకు సిమెంట్ రోడ్లే అయినా వర్షం వస్తే చెరువులుగా మారుతున్నాయి. కురుస్తున్న వర్షాలకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులకు అంతరాయం కలుగుతోంది. పైపులైన్ వెల్డింగ్ పనులు చేయవలసి ఉండడంతో పని మందకొడిగా సాగుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు అంతగా ఉపయోగం లేకపోయినా పంట కుంటలు, చెరువుల్లోకి నీరు చేరి కళకళ లాడుతున్నాయి. ఈ వర్షం వల్ల మెరక భూములు, నీటివసతిలేని భూములకు తోడ్పడుతోందని రైతులు అంటున్నారు.

ఘనంగా రాధాకృష్ణుల ఊరేగింపు



ఊరేగింపుగా వెలుతున్న రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాలు

దివాన్‌చెరువు: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా దివాన్‌చెరువు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీరాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాలను శనివారం గ్రామంలో ఘనంగా ఊరేగించారు. దివాన్‌చెరువు గ్రామంలో రాధాకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 5 రోజులుగా జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈసందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద నుంచి మేళతాళాలు, బాణ సంచా కాల్పులు మధ్య భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేకంగా అలకరించిన వాహనంపై రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాలను ఉంచారు. తమ ఇంటి ముంగిటకు వచ్చిన రాధాకృష్ణులకు భక్తులు హారతులు ఇచ్చి దీవెనలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఏజెన్సీ సీతాఫలాల విక్రయాల జోరు

రాజానగరం: సీతాఫలాలు పేరు ఎత్తితే చాలు ఇట్టే నోరూరుతుంది. అందులోనూ చాగల్నాడు సీతాఫలాల రుచి మరింత మధురంగా ఉంటుంది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు గడించిన చాగల్నాడు సీతాఫలం వృక్ష సంపద రోజురోజుకు విస్తరిస్తున్న రియల్‌ఎస్టేట్ వ్యాపారం మూలంగా అంతరించి పోతున్నాయి. మండలంలోని చాగల్నాడు ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు ప్రతి ఏడాది సీజన్‌లో ముందుగా వచ్చే ఏజెన్సీ సీతాఫలాలను తీసుకొచ్చి జాతీయ రహదారి వెంబడి విక్రయాలు సాగిస్తున్నారు. దివాన్‌చెరువు నుంచి రాజానగరం వరకు ఉన్న జాతీయరహదారి పొడవునా ఏజెన్సీ సీతాఫలాల రాశులు కొద్దీ దర్శనమిస్తుంటాయి. విశాఖ జిల్లాలోని మాడుగుల, యలమంచిలి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో పండే సీతాఫలాలను వ్యాపారులు కొనుగోలుచేసి ఈ ప్రాంతంలో విక్రయాలు సాగిస్తున్నారు. చాగల్నాడు సీతాఫలం గడులు ఖాళీగా ఉండి కళ్లు పెద్దవిగా ఉంటాయి. కాయల పరిమాణంలోను, రంగులోను ప్రత్యేక ఆకర్షణను సంతరించుకుంటాయి. రుచిలో సిమ్లా యాపిల్‌ను మైమరపిస్తుంటాయి. ఏజెన్సీ సీతాఫలాలు మధురంగా ఉన్నప్పటికీ పరిమాణం తక్కువగా ఉంటాయి. పండులో గుజ్జు కంటే గింజలు అధికంగా ఉంటాయి. చాగల్నాడు సీతాఫలాలు పూర్తిగా పక్వానికి వచ్చి పండుగా మారిన వాటిని మాత్రమే రైతులు కోస్తారు. ఇవి నిల్వచేసే అవకాశం అరుదనే చెప్పాలి.



జాతీయ రహదారిపై రాజానగరం సమీపంలోని రాశులుగా పోసి విక్రయిస్తున్న ఏజెన్సీ సీతాఫలాలు

ఏజెన్సీ సీతాఫలాలు పక్వానికి రాకుండా పచ్చికాయలనే కోస్తారు. దీంతో ఇవి నాలుగు రోజుల వరకు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. కొంతకాలం వరకు ఏజెన్సీ ప్రాంతానికే పరిమితమైన ఏజెన్సీ సీతాఫలాల విక్రయాలు ప్రస్తుతం జిల్లాలోని పలుచోట్ల అధిక సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఏజెన్సీలో కూడా కొంతమంది రైతులు సీతాఫలం సాగుపట్ల మక్కువ చూపడంతో కొంత మంది వ్యాపారులు చాగల్నాడు సీతాఫలాల పేరుతో కొనుగోలు దారులను బురిడీ కొట్టిస్తున్నారు.

జీఎస్ఎల్ ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరం

దివాన్‌చెరువు: విద్యార్థులు సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి వైద్య శిబిరాలు మార్గదర్శకం అవుతాయని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అన్నారు. జీఎస్ఎల్ దంత కళాశాల ఆధ్వర్యంలో నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని వీసీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ఉన్న అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు వీలు అవుతుందన్నారు. జీఎస్ఎల్ దంత కళాశాల స్మైల్స్ ఆన్ విల్స్ అనే నినాదంతో సంచార దంత క్లినిక్‌ను ఏర్పాటుచేశారని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక పరికరాలు ఇందులో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆరోగ్య కేంద్రాన్ని కూడా పటిష్ట పరుస్తున్నామని అన్నారు. విశ్వవిద్యాలయంలోని వారంతా వారి అవసరాన్ని బట్టి ఈ ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకుని ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఉండాలని ఉపకులపతి కోరారు. నోటి పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో భాగంగా జీఎస్ఎల్ దంత వైద్య కళాశాల వైద్యులు డాక్టర్ హరి



వైద్యశిబిరం ప్రారంభిస్తున్న వీసీ ముత్యాలనాయుడు

కృష్ణంరాజు, డాక్టర్ అశోక్‌లతో పాటు 25మంది జూనియర్ వైద్యులు పాల్గొని 750 మందికి దంత పరీక్షలు చేశారు. విశ్వ విద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు, బోధనా సిబ్బంది ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఈకార్యక్రమంలో నన్నయ విశ్వ విద్యాలయం ప్రాంగణ కళాశాల ప్రిన్సిపాల్‌లు కె.శ్రీరమేష్, ఎ.మట్టారెడ్డి, కె.సుబ్బారావు, అధ్యాపకులు వి.విజయనిర్మల, పద్మావతి, ఎన్.కిరణ్‌చంద్ర, ఆరోగ్య కేంద్రం కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దివాకర్‌రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి

డేవిడ్ రాజు డిమాండ్

బాపూజీ విగ్రహానికి క్షీరాభిషేకం

దివాన్‌చెరువు: పూజ్య బాపూజీ కుటుంబ సభ్యులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ దివాకర్‌రెడ్డిపై తక్షణం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని దివాన్‌చెరువు గ్రామ సామాజిక కార్యకర్త సూరారపు డేవిడ్‌రాజు డిమాండ్ చేశారు. పాలచర్ల గ్రామంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి శనివారం డేవిడ్‌రాజు క్షీరాభిషేకం చేసి మహాత్మా.. మన్నించు అని కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న దివాకర్‌రెడ్డి పూజ్య బాపూజీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయన్నారు. ఆయన బేషరతుగా గాంధీజీ కుటుంబానికి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈవిషయంలో దివాకరరెడ్డిపై పార్టీ పరంగా కూడా క్రమశిక్షణా చర్యలు తీ



గాంధీజీ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న దృశ్యం

సుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా బాపూజీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలువేసి అంజలి ఘటించారు. ఈకార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

రుణాలను సద్వినియోగం చేసుకోండి

జడ్పీటీసీ సభ్యుడు రత్నం



లబ్ధిదారుల ఇంటర్వ్యూలను పర్యవేక్షిస్తున్న రత్నం

దివాన్‌చెరువు: స్వయం ఉపాధి కల్పనకు వివిధ కార్పొరేషన్‌ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని జడ్పీటీసీ సభ్యుడు కొల్లం రత్నం కోరారు. జియ్యర్రంపాలెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎస్సీ, బీసీ, కాపు కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈకార్యక్రమాన్ని జడ్పీటీసీ రత్నం, మండల జన్మభూమి కమిటీ కన్వీనర్ బచ్చు ప్రసాద్ పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఈవోపీఆర్‌డీ జాన్ మిల్టన్ మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ ద్వారా ఐదు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆరు బీసీ కార్పొరేషన్ ద్వారా 15 వెరసి 26 పథకాల ఏర్పాటుకు లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. బీసీ, కాపు కార్పొరేషన్‌ల ద్వారా ఒక్కొక్క యూనిట్‌కు రూ.2లక్షలు వంతున ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క యూనిట్‌కు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయంగా ఎంపికైన అభ్యర్థులకు మంజూరు చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

78శాతం చిన్నారులకు ఎమ్మార్ వ్యాక్సిన్

దివాన్‌చెరువు: తమ పీహెచ్‌సీ పరిధిలో 78 శాతం చిన్నారులకు మీజిల్స్, రుబెల్లా టీకాలు ఇంతవరకు వేశామని పాలచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్‌వైజర్ పి.రాజేశ్వరరావు తెలిపారు. పాలచర్లలో శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. తమ పరిధిలో 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు వయస్సు గల 10 వేల 230మంది పిల్లలకు ఎమ్మార్ టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. ఈనెల 7నుంచి పాలచర్ల పీహెచ్‌సీలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇంతవరకూ 7వేల836మంది చిన్నారులకు ఎమ్మార్ టీకాలు వేయడం ద్వారా 78శాతం లక్ష్యం సాధించామన్నారు. ఈ టీకాలు చిన్నారులకు వేసే నిమిత్తం 73 కేంద్రాలు ఏర్పాటుచేశామని చెప్పారు. ఈకార్యక్రమం 21 నుంచి కొనసాగుతుందని రాజేశ్వరరావు తెలిపారు.

వెంకటేశ్వరస్వామివారికి పూజలు



వెంకటేశ్వరస్వామివారికి పూజలు చేస్తున్న దృశ్యం

కోరుకొండ: స్థానిక ఆర్టీసీ బస్‌స్టేషన్ ఎదురుగా గల శ్రీభూసమేత వెంకటేశ్వరస్వామివారికి శనివారం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకులు పణికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో వైకానస ఆగమశాస్త్ర ప్రకారం స్వామివారి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి సహస్ర తులసీదళ అర్చన, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరిగింది. ఆలయ ముఖ మండపంలో విష్ణుసహస్రనామం, లలిత సహస్రనామం, గోవిందనామం, పారాయణ నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి నక్షత్ర హారతి ఇచ్చారు. తదుపరి సేవాకాలం తీర్థ ప్రసాదగోష్టి జరిగింది. ఈకార్యక్రమంలో కోరుకొండ, కాపవరం, పశ్చిమగోనగూడెం, జంబూపట్నం, గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ అదుపు తప్పి ఇద్దరికి గాయాలు

కోరుకొండ: మండలంలోని కాపవరం సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ట్రాక్టర్ అదుపుతప్పింది. పెట్రోలు కొట్టించుకోవడానికి వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ పక్కన పెట్టి బయటకు వెళ్లాడు. ఇంతలో బంకులో ఉన్న ఒక వ్యక్తి ట్రాక్టర్‌ను నడిపాడు. రెండు సార్లు బంకు చుట్టూ చక్కర్లు కొట్టిన ట్రాక్టర్ మూడోవ సారి డ్రైవింగ్ అదుపుతప్పింది. ఆ సమయంలో పెట్రోల్‌కోసం మోటారు పైవచ్చిన వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొట్టి ఈడ్చుకు పోయింది. బంకులో పనిచేస్తున్న మరో యువకుడిని కూడా ఢీకొట్టింది. వీరిద్దరిని చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ నడిపిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసు ఎస్‌ఐ ఆర్.మురళీమోహన్ దర్యాప్తు చేస్తున్నారు.

మోటార్ సైకిళ్ల దొంగ అరెస్టు

సామర్లకోట: సామర్లకోట పరిసర ప్రాంతాలలో రెండు మోటార్ సైకిళ్లు చోరీకి పాల్పడిన భీమడోలు మండలం, గుండుగొలనుకు చెందిన ఆకుల మహేష్‌ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్టు సామర్లకోట పోలీసులు తెలిపారు. పాకనాటి పెద్దిరాజు ఫిర్యాదు మేరకు మోటార్‌సైకిళ్ల చోరీపై కేసు నమోదు కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆకుల మహేష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో మోటారుసైకిళ్ల చోరీ బహిర్గతమైంది. అతని వద్ద నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీ నం చేసుకొని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్టు పోలీసులు చెప్పారు.

ఏపీవోకు ఘనంగా సత్కారం

గోకవరం: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఇటీవల ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న ఉపాధి ఏపీవో కృష్ణంరాజును శనివారం మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఘనంగా సత్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఏపీవో చేసిన కృషిని పలువురు కొనియాడారు.

అన్నదానానికి విరాళం

గోకవరం: మండలంలోని తంటికొండ వెంకన్న కొండపై జరిగే అన్నదానానికి పలువురు దాతలు చేయూతనందిస్తున్నారు. శనివారం అడ్డతీగలకు చెందిన పాతర వీర వెంకటసత్యనారాయణ అన్నదాన నిమిత్తం రూ.10,116వేలు అందజేశారు. విరాళాన్ని ఆలయ ఛైర్మన్ బదిరెడ్డి అచ్చన్నదొర, ఆలయ ఈవో బి.రామారావుకు శనివారం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పూలపల్లి కృష్ణమూర్తి, అర్చకులు లక్ష్మీ నారాయణాచార్యులు పాల్గొన్నారు.

ఇగ్నో దరఖాస్తులకు గడువు పెంపు

అమలాపురం టౌన్: ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లమో, డిప్లమో ప్రోగ్రామ్స్ ప్రవేశాలకు సంబంధించి గడువు తేదీని ఈనెల 28వరకు పొడిగించినట్టు అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ వక్కలంక కృష్ణమోహన్, ఇగ్నో కోఆర్డినేటర్ డాక్టర్ దయాసాగర్‌బాబులు తెలిపారు. రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాలు, యానాం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఇగ్నో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, హిజ్రాలకు ప్రవేశ రుసుం లేదని ప్రిన్సిపాల్ తెలిపారు.

● సినిమా గైడ్

సీతానగరం:

గీతా బాలాజీ : నక్షత్రం

రామదుర్గ : పటేల్ సార్

కోరుకొండ:

రామకృష్ణ : నేనే రాజు నేనే మంత్రి, జయ జానకీ నాయక

వరాహాల స్వేచ్ఛా విహారం

పట్టించుకోని అధికారులు

భయాందోళనలో ప్రజలు

రాజానగరం: నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో వరాహాల స్వేచ్ఛా విహారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీటిని నిర్మూలించాలంటూ అనేక మార్లు ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోతోందని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పందులు గుంపులు, గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మురికి గుంటలను స్థావరాలుగా మలుచుకుని జనావాసాల నడుమ దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. దీంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు అధికంగా ఉన్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఊరికి దూరంగా ఉండాల్సిన పందులు జనావాస ప్రాంతాల్లో సంచరిస్తూ ఇళ్లలోకి సైతం చొరబడుతున్నాయి. వీధుల్లో వీటి సంచారంతో అనేక మంది ద్విచక్రవాహనదారులకు వీటి బారినపడి గాయాలపాలైన సందర్భాలు అనేకంఉన్నాయి. గ్రామంలో నిత్యంరద్దీగాఉండే ఆర్టీసీబస్టాండ్, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, మండల ప్రజాపరిషత్ ప్రాంతాలతోపాటు జనావాస ప్రాంతాల్లో వీటి బెడద అధికంగా ఉండటంతో గ్రామస్థులు హడలెత్తిపోతున్నారు. ఒంగోలు జిల్లాలో వృద్ధురాలిపై దాడి జరిగిన సంఘటనను తలచుకుని గ్రామస్థులు ఉలిక్కిపడుతున్నారు. ఈపరిస్థితులు ఇక్కడ ఉత్పన్నం కాకముందే గ్రామంలో యథేచ్ఛగా సంచరిస్తున్న పందుల నిర్మూలనకు అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

జోరుగా వ్యాపారాలు..

మండల కేంద్రమైన రాజానగరంలో పందులు పెంపకం వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యాపారులు స్థానిక సంత మార్కెట్ సమీపంలో నివసిస్తున్న వారికి పాలికి అప్పగించడం పరిపాటిగా మారింది. కొన్నేళ్లుగా వీటిని గ్రామంలోని వదిలిపెట్టి వీటి సంతతిని రెట్టింపు చేస్తారు. దీంతో రాజానగరంలో పందుల వ్యాపారానికి అడ్డూ అదుపులేకుండా సాగిపోతోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న పందులను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులకు ఇది సాధ్యం కాకపోతే గ్రామానికి దూరంగా వీటికి స్థావరాలు ఏర్పాటుచేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.



రాజానగరంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న పందులు

గ్రామంలో తిష్టవేసిన కోతులు

నియోజకవర్గ కేంద్రమైన రాజానగరం పందులే కాదు కోతులు, కుక్కలకు నిలయంగా మారింది. కోతులు గుంపులు గుంపులుగా ఇళ్లలోకి చొరబడి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను పాడుచేయడమే కాకుండా మహిళలపై దాడికి పాల్పడుతున్నాయి. వీధుల్లో సంచరిస్తున్న కుక్కలు వెంటబడి వాహనదారులు ప్రమాదానికి గురై గాయాల పాలవుతున్నారు. మండలంలో ఏ గ్రామంలో లేనంత భారీసంఖ్యలో ఇక్కడ కోతులు సంచరిస్తున్నాయి. ఉన్నతస్థాయి అధికారులు వీటి సంచారంపై దృష్టిసారించి చర్యలు చేపట్టాలని గ్రామస్థులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

రాయితీ రుణాల ఎంపికకు ఇంటర్వ్యూలు

కోరుకొండ: వివిధ కార్పొరేషన్‌ల కింద రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపీడీవో ఇ.మహేశ్వరరావు అధ్యక్షతన జన్మభూమి కమిటీ సభ్యులు, ఎంపీపీ బుద్దా నూకరత్నం, జెడ్పీటీసీ మళ్లా వెంకటరత్నం ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించారు. కోరుకొండ డీసీసీబీ పరిధిలోని సుమారు 600మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఎస్సీ, బీసీ, ఎస్టీ, కాపు కార్పొరేషన్ ల్వారా ఆన్‌లైన్‌లో 2,315 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో కాపు కార్పొరేషన్ నుంచి 1289మంది, బీసీ కార్పొరేషన్ నుంచి 440మంది, ఎస్సీ కార్పొరేషన్ నుంచి 288మంది, ఎస్టీ కార్పొరేషన్ నుంచి 16మంది అభ్యర్థులు వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తులు చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 193మందికి కాపు కార్పొరేషన్ ద్వారా, బీసీ కార్పొరేషన్‌ద్వారా 98, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 131మందికి రుణాలు మంజూరు చేయనున్నారు. గత సంవత్సరం కాపు కార్పొరేషన్‌ద్వారా 181 మందికి, బీసీ కార్పొరేషన్ ద్వారా 93మందికి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 72మందికి, రుణాలు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలు సోమవారం బూరుగుపూడి విజయాబ్యాంక్, శ్రీరంగపట్నం గోదావరి గ్రామీణబ్యాంక్ పరిధిలోని అభ్యర్థులకు మంగళవారం పశ్చిమ గోనగూడెం ఆంధ్రాబ్యాంక్ పరిధిలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఓంశివశక్తిపీఠంలో శనిత్రయోదశి పూజలు

కోరుకొండ: పవిత్ర శ్రావణమాసం శనిత్రయోదశి సందర్భంగా శనివారం గాదరాడ ఓంశివశక్తిపీఠం నందు గల శనీశ్వరాలయంలో ప్రత్యేక తైల అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఒకే నెలలో రెండు శనిత్రయోదశిలు రావడంతో శనిమహాదేవుని అనుగ్రహం పొందేందుకు పెద్దఎత్తున భక్తులు శనీశ్వరునికి ప్రీతిపాత్రమైన నువ్వుల నూనెతో అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా కోరుకొండ అన్నపూర్ణా విశ్వేశ్వరస్వామివారి దేవస్థానం వద్ద నవగ్రహ పూజలు, అభిషేకాలు జరిగాయి.

ఇంటర్వ్యూల తేదీల మార్పు

గోకవరం: బ్యాంకు రుణాలు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్వహించే ఇంటర్వ్యూ తేదీలను అనివార్య కారణాల వల్ల కొన్ని మార్పు చేసినట్టు ఎంపీడీవో కె.రత్నకుమారి శనివారం తెలిపారు. ఈ నెల 21న గోకవరం డీసీసీబీ బ్యాంకు పరిధిలోని అభ్యర్థులకు, మధ్యాహ్నం నుంచి, మల్లవరం కార్పొరేషన్ బ్యాంకు పరిధిలోని అభ్యర్థులకు, 23వ తేదీ మధ్యాహ్నం ఇండియన్ బ్యాంకు పరిధిలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు. రుణాలకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ విషయాన్ని గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఘనంగా ఫొటోగ్రాఫర్ల దినోత్సవం

కోరుకొండ: ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా శనివారం మండల ఫొటోగ్రాఫర్ల అసోషియేషన్ ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి బైక్‌ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ అనంతరం స్థానిక హరేరామ కల్యాణ మండపం వద్ద మండల ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడు గొర్రెల రాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఫొటోగ్రఫీకి ఆద్యుడు డాకురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ ఫొటోగ్రాఫర్ సూరిశెట్టి వీరభద్రం దంపతులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సామాజిక సేవారంగంలో డాక్టర్ పెద్దింటి అరుణప్రసాద్‌ను ఫొటోగ్రాఫర్లు ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో మండల ఫొటోగ్రాఫర్లు డి.డేవిడ్‌రాజు, కర్రి వెంకట్, జోగి వీరాజు, బి.సతీష్, రాజమహేంద్రవరం, గోకవరం ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.



ఫొటోగ్రాఫర్ల దినోత్సవం దృశ్యం

పథకాల అమలులో భాగస్వాములను చేయడం లేదు

హౌసింగ్ అధికారుల తీరుపై ఎంపీటీసీ సభ్యుల ఆగ్రహం

గోకవరం మండల సర్వసభ్య సమావేశం

గోకవరం: సంక్షేమ పథకాల అమలులో తమను భాగస్వాములు చేయకుండా హౌసింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండలంలోని పలు గ్రామాల ఎంపీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఈది రత్నజ్యోతి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. పలు శాఖల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీటీసీ మండిపడ్డారు. హౌసింగ్ లబ్ధిదారుల ఎంపిక కోసం ఇటీవల జరిగిన గ్రామ సభలకు తమకు ఎటువంటి ఆహ్వానం అందలేదని సభ్యులు దొడ్డి నాగేశ్వరరావు, శ్రీరామదాసురాజు, మొగలి వెంకటరమణ అధికారులను నిలదీసారు. తాము సూచించిన లబ్ధిదారుల పేర్లను తొలగించడమేకాకుండా, జన్మభూమి కమిటీ తీర్మానం లేకుండానే లబ్ధిదారులను అధికారులు ఎలా ఎంపిక చేసారని సభ్యుడు నాగేశ్వరరావు హౌసింగ్ ఏఈ తాతారావుపై మండిపడ్డారు. అధికార పార్టీకి సుమారు 20ఏళ్ల నుంచి సేవలందిస్తున్నా తమ మాట ఎక్కడా చెల్లుబాటు కావడంలేదని, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన సమావేశంలో విమర్శించారు. దీంతో జడ్పీటీసీ పాలూరి బోస్ జోక్యం చేసుకొని అధికార పార్టీలో ఉండి ఇటువంటి విమర్శలు చేయడం సమంజసంగా లేదని వారించారు. అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ సక్రమంగా లేదని, మొక్కుబడిగా సెంటర్లు తెరిచి మధ్యాహ్నానికి మూసేస్తున్నారని సభ్యులు శ్రీరామదాసురాజు, ముగలి వెంకటరమణ సమావేశం దృష్టికి తీసికొచ్చారు.

వ్యాయామ విద్యపై శ్రద్ధ చూపని పాఠశాలలపై చర్యలు

వ్యాయామ విద్య తనిఖీ అధికారి భానుమూర్తిరాజు

సామర్లకోట: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వ్యాయామ విద్యపై శ్రద్ధ చూపకపోతే పాఠశాలల హెచ్ఎంలు, పీఈటీలపై చర్యలు తప్పవని రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారి భానుమూర్తి హెచ్చరించారు. సామర్లకోట మున్సిపల్ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతీ పాఠశాల విద్యార్థులు అంతర్గత క్రీడాపోటీలు, గ్రిగ్ క్రీడా పోటీలలో ఫలితాలు సాధించకపోతే చర్యలు తప్పవన్నారు. వారానికి ఆరు పీరియడ్లు తప్పనిసరిగా వ్యాయామ విద్యకు కేటాయించాలన్నారు. ప్రతీ శుక్రవారం పాఠశాల విద్యార్థులతో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ప్రతీ శనివారం యోగా తప్పకుండా నిర్వహించాలన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రతీ శనివారం విధిగా నిర్వహించాలన్నారు. క్రీడా మైదానాలు, క్రీడా సదుపాయాలు అంతగా లేని పాఠశాలల్లో ఇండోర్ గేమ్స్, మైనర్ గేమ్స్ పోటీలపై శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆటోలకు నాలుగువైపులా రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరి: ట్రాఫిక్ డీఎస్పీ

రాజమహేంద్రవరం సిటీ: నగర పరిధిలో తిరుగుతున్న ప్యాసింజర్ ఆటోలన్నింటికీ రిజిస్ట్రేషన్ నెంబర్ నాలుగువైపులా కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని ట్రాఫిక్ డీఎస్పీ వైవీ రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నేరాల నియంత్రణలో భాగంగా ఎస్పీ రాజకుమారి ఆదేశాలమేరకు కొన్ని నిబంధనలను జారీ చేస్తున్నామని చెప్పారు. ఆటోకు నాలుగువైపులా వైట్‌కలర్‌పై బ్యాగ్రౌండ్ నీలి రంగు లెటర్స్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆటోల లోపల కుడి, ఎడమ వైపులు కూడా నెంబర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆటోలో ప్రయాణించే ప్యాసింజర్లు బ్యాగ్‌లు, వస్తువులు మర్చిపోయినా ఆటోనెంబర్ గుర్తుండేలా ఉపయోగపడుతుందని చెప్పారు.

అగ్నిప్రమాదంలో 1500 సర్వీసు రికార్డులు దగ్ధం?

రాజమహేంద్రవరం సిటీ: నగరపాలక సంస్థ పాత కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 1500 సర్వీసు రికార్డులు దగ్ధమైనట్టుగా తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో కార్పొరేషన్ ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించిన1500 సర్వీసు రికార్డులు కాలిపోయాయని కొందరు ఉద్యోగులు అనుకుంటున్నారు.ఎందుకంటే కార్పొరేషన్‌కు సంబంధించి ఉద్యోగులందరి సర్వీసు రికార్డులన్నీ అక్కడే ఉంటాయి. కమిషనర్ మాత్రం రికార్డులన్నీ భద్రంగానే ఉన్నాయని చెబుతుండడంతో వాటిని ముందుగానే కొత్త కార్యాలయానికి మార్చి ఉంటారనే వాదన వినిపిస్తోంది.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం గోదావరి రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతున్న ఒక వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2.45 గం టల సమయంలో గోదావరి రైల్వేస్టేషన్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా ఏపీ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిందని ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి 30ఏళ్ల వయసు ఉంటుందని, ఒంటిపై నీలం రంగు జీన్‌ప్యాంట్ ధరించి ఉన్నాడని, ఎడమ ఛాతీపై స్వాతి, వరలక్ష్మి అని పచ్చబొట్టు ఉందని రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఎం.రామకృష్ణ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9848522163 నెంబరుకు సమాచారం అందించాలని కోరారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేశామన్నారు.

విద్యుత్ చౌర్యంపై కేసులు

దేవీచౌక్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌శాఖ, విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించి విద్యుత్ చౌర్యం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం,అమలాపురం డివిజన్లపరిధిలో 1586 సర్వీసులు తనిఖీ చేశారు. విద్యుత్‌చౌర్యం చేస్తున్న ఒకరిపైన, అక్రమ విద్యుత్ వినియోగిస్తున్న 11మందిపై కేసులు నమోదు చేసినట్టు ట్రాన్స్‌కో ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ వైఎస్ఎన్.ప్రసాద్ తెలిపారు.దాడుల్లో ఏపీటీఎస్ సర్కిల్‌ఇన్‌స్పెక్టర్, నలుగురు డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పార్టీలను రద్దు చేయాలి

పౌర నిఘా వేదిక కన్వీనర్ రాజగోపాల్

దేవీచౌక్(రాజమహేంద్రవరం): పార్టీ ఫిరాయింపుల నిరోధక నియమాలను పాటించకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు లోక్‌సత్తా ఉద్యమ సంస్థ పౌర నిఘా వేదిక వ్యవస్థాపక కన్వీనర్ ఎంవీ రాజగోపాల్ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ కాపీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల విషయంలో రాజ్యాంగంలో షెడ్యూల్ 10లోని నియమాలను ఉల్లంఘిస్తున్న టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల గుర్తింపులను రద్దు చేయాలన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అధికార పార్టీలోకి ఆకర్షిస్తున్నారని, అలా గోడదూకిన వారు రాజ్యాంగంలోని షెడ్యూల్ 10(2) ప్రకారం పదవి కోల్పోతారని చెప్పారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29(ఎ)5 ప్రకారం ఏదైనా సభ్యుల బృందం రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోవాలంటే తాము కచ్చితంగా భారత రాజ్యాంగానికి విధేయులమై ఉంటామని పార్టీ నిబంధనావళిలో స్పష్టం చేయాల్సి ఉంటుందన్నారు. నగరంలో అన్ని పార్టీలు, సేవా సంస్థలు, ప్రజలు పెద్దసంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు పంపించి రాజ్యాంగ పరిరక్షణ ప్రయత్నాలు చేయాలని కోరుతున్నామన్నారు. న్యాయ పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జెకాశేశ్వర రావు మాట్లాడుతూ ఏడాది క్రితమే ఫిరాయింపుదారులు, పార్టీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఏ న్యాయస్థానంలో అయినా సివిల్ కేసులను 12 వాయిదాలలో ముగించాలని, ఆ మేరకు గతేడాది జూన్ 15న 3/ఎస్ఏ/2016 గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. సమాజ మిత్ర అధ్యక్షుడు డి.గంగాధర్ మాట్లాడుతూ రాజ్యాంగ ఉల్లంఘన ఎప్పుడు ఏ దశలో జరిగినా నేరమేనని స్పష్టం చేశారు. బీఎస్ వర్మ, డి.జార్జి ప్రసాద్ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఎంవీ రాజగోపాల్

'దళిత బహుజన రాజ్యాధికారమే లక్ష్యం'



సమావేశంలో మాట్లాడుతున్న వడ్డమూరి కృష్ణ స్వరూప్

దేవీచౌక్: అన్ని అగ్రకులాల దోపిడీ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా దళిత బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని దళిత బహుజన పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడు వడ్డమూరి కృష్ణ స్వరూప్ అన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండుశాతం ఉన్న కులాల వారు 98శాతం ప్రజలను అణచివేస్తూ దోచుకుంటున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా దళితుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అధికార పక్షంతోపాటు ప్రతిపక్షాలు కూడా దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. గరగపర్రు విషయంలో బాధ్యతాయుతంగా మాట్లాడలేదన్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని కాపాడుతున్నారని, వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతోపాటు మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. వచ్చే నగరపాలక సంస్థ ఎన్నికల్లో దళిత బహుజన పార్టీ అభ్యర్థులను నిలబెడతామన్నారు. నగరంలో త్వరలో బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, సెప్టెంబర్ 1 నుంచి దళిత బహుజన రాజ్యాధికార చైతన్యరథయాత్రను ప్రారంభించి ఎన్నికల వరకూ కొనసాగించి దళితులను జాగృతం చేస్తామని తెలిపారు. ఏపీ ప్రధాన కార్యదర్శి దాసరి రామచంద్రరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అవిడి సునీత పాల్గొన్నారు.



అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న గన్నికృష్ణ

ఈ భవనాన్ని పురాతన కట్టడంగా తీర్చిదిద్దాలి

గుడా చైర్మన్ గన్నికృష్ణ

రాజమహేంద్రవరం సిటీ: 150ఏళ్ల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ పాత భవనాన్ని పురాతన కట్టడంగా పరిరక్షించాలని గుడా చైర్మన్ గన్నికృష్ణ అన్నారు. కార్పొరేషన్‌లో అగ్నిప్రమాదం జరిగిన మెయిన్ ఆఫీసును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గన్నికృష్ణ మాట్లాడుతూ అగ్నిప్రమాదం జరిగినపుడు వెంటనే అప్రమత్తమై ఫైలను సర్వీసు రిజిస్టర్‌లను వెంటనే తరలించిన సిబ్బందిని అభినందించారు. ఈ పురాతన భవనానికి మరమ్మతులు చేసి చారిత్రాత్మక కట్టడంగా చరిత్రలో నిలిచే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు.

నేటినుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ మెగా రోడ్‌షో మేళా

రాజమహేంద్రవరం అర్బన్: జిల్లావ్యాప్తంగా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఉచిత సిమ్ మెగా రోడ్డు షో మేళా ఈనెల 21 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సీహెచ్. శివభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని బీఎస్ఎన్ఎల్ సబ్‌డివిజినల్ కార్యాలయాల్లో, ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ ఉచిత సిమ్‌మేళా నిర్వహిస్తామని, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు కూడా ఇస్తామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..

పోలీసుల అదుపులో ఇద్దరు చైన్‌స్నేచర్లు?

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసుల అదుపులో ఇద్దరు చైన్‌స్నేచర్లు ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. శుక్రవారం ఒక చైన్‌స్నేచర్‌ను విచారించిన పోలీసులు ఒక సీసీ పుటేజ్ ఆధారంగా మరో చైన్‌స్నేచర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరూ రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. ఈ ఇద్దరూ రూరల్ పరిధిలోని కవలగొయ్యి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

రైతు బజార్లలో కూరగాయల ధరలు

19-8-2017 రేట్లు రూ.(కిలో)

ఉల్లిపాయలు	21-00
టమాట	40-00
వంకాయలు (నలుపు, గులాబి)	28-00
తెల్ల వంకాయలు	30-00
దొమ్మేరు వంకాయలు	33-00
పచ్చిమిర్చి	16-00
బెండకాయలు	20-00
కాకరకాయలు	20-00
బీరకాయలు	14-00
క్యాబేజీ	18-00
క్యారెట్	28-00
దొండకాయలు	22-00
బంగాళాదుంపలు	12-00
గోరుచిక్కుడు	22-00
దోసకాయలు	12-00
ఆనబకాయ	13-00
పొట్లకాయి	12-00
అరటికాయలు	6-00
చిక్కుళ్లు	68-00
చేమదుంపలు	28-00
చిలకడదుంపలు	32-00
పెండలం	22 --00
కంద	20-00
ములక్కాడ	5-00
బీట్‌రూట్	28-00
కీర దోస	22-00
బీన్స్ కాయలు	54-00
బీన్స్ గింజలు	42-00
బొబ్బర్లు	26-00
అల్లం	48-00
మామిడికాయ	6-00
క్యాప్సికమ్	50-00
కొత్తిమీర కట్ట (హైబ్రిడ్)	12-00
ఆకుకూరలు (3 కట్టలు)	10-00

-రాజమహేంద్రవరం అర్బన్

మోకాలి శస్త్రచికిత్సకు వాయిదా పద్ధతిలో చెల్లించొచ్చు

ఆరోగ్య హెల్త్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చిన చక్రధర్ ఆసుపత్రి



పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

గోదావరి సిటీ: వ్యయంతో కూడుకున్న మోకాలి తుంటి మార్పిడి శస్త్రచికిత్సలకు ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టుకోలేని వారికి వాయిదాల పద్ధతిలో చెల్లించేలా అప్పు ఇచ్చే ఆరోగ్య హెల్త్ స్కీమును రాజమహేంద్రవరంలోని చక్రధర్ ఆస్పత్రి అందుబాటులోకి తీసుకువచ్చింది. ముంబైకి చెందిన ఆరోగ్య హెల్త్ స్కీమ్ వారు శస్త్ర చికిత్స చేయించుకునే వారి కోసం వాయిదాల పద్ధతిలో చెల్లించేలా అప్పును ఇస్తున్నారని చక్రధర్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ మోటూరి విఠల్‌బాబు తెలిపారు. ఆస్పత్రిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శస్త్రచికిత్సకు అయ్యే మొత్తంలో 30శాతం ముందుగా చెల్లిస్తే మిగిలిన మొత్తంలో 30శాతం ముందుగా చెల్లిస్తే మిగిలిన మొత్తం ఏడాది కాలానికి వడ్డీ లేకుండాను, ఆపై తక్కువ వడ్డీతో తిరిగి వాయిదాల పద్ధతిలో చెల్లించేలా ఆరోగ్య హెల్త్ స్కీమ్ ద్వారా ఇస్తారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవలో మోకాలి, తుంటి మార్పిడి సేవలను మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆరోగ్య హెల్త్ స్కీమ్ వారికి చక్రధర్ ఆస్పత్రి తరుపున ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఆరోగ్య హెల్త్ స్కీమ్‌లోకి, తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఈనెల 30, 31వ తేదీల్లో ఉచితంగా పరీక్షలు చేస్తామని తెలిపారు. ఈ స్కీమ్‌కు సంబంధించిన పోస్టర్‌ను సమావేశంలో ఆవిష్కరించారు. సమావేశంలో పశు సంవర్ధక శాఖ ఏడీ రామకోటేశ్వరరావు, చక్రధర్, డాక్టర్ కృష్ణ పాల్గొన్నారు.

• సినిమా గైడ్

అశోక	నేనే రాజు నేనే మంత్రి
స్వామి	జయజానకి నాయక
గీతా అప్సర	జయజానకి నాయక
కుమారి	ఫిదా
నాగదేవి	ప్రతిక్షణం
శ్రీ శివజ్యోతి	జయజానకి నాయక..
రంభ	ఆనందోబ్రహ్మ
ఊర్వశి	అనబెల్ క్రియేషన్
మేనక	నిన్ను కోరి
అనూశ్రీ(సాయికృష్ణ)	లై
సూర్యప్యాలెస్	నేనే రాజు నేనే మంత్రి
సూర్యమినీ	అనబెల్ క్రియేషన్
శ్యామల	నేనే రాజు నేనే మంత్రి
రాజా	ఆనందోబ్రహ్మ

మంత్రిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి

జిల్లా ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.నారాయణ

దేవీచౌక్: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.నారాయణ అన్నారు. స్థానిక కంబాలపేటలోని ఎస్‌సీఆర్‌పీ సొసైటీ కార్యాలయంలో శనివారం జరిగిన ఎస్టీ ఐక్య ఎంప్లాయిస్ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ఆ వ్యాఖ్యలు చట్ట ఉల్లంఘన కిందకు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ నాయకులు తాళ్లూరి బాబూ రాజేంద్రప్రసాద్, పాము బాబూరావు, దన్నెయ్య, వర ప్రసాద్ పాల్గొన్నారు.

‘జియోన్ నిర్వాహకురాలు ఎస్తేరురాణి సేవలు మరువలేం’

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం జియోన్ అంధు ల పాఠశాల నిర్వాహకురాలు ఎస్తేరురాణి సేవలు ఆచరణీయమైనవని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక జి యోన్ అంధుల పాఠశాలలో హోసన్న మినిస్ట్రీస్ అధినేత జాన్ వెస్లీ అధ్యక్షతన శనివారం జరిగిన సంతాప సభకు ఆయన ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. ఎస్తేరురాణి మృతి తీరని లోటని, ఆమె ఆశయాలను కొనసాగించాలన్నారు. తన వంతు బాధ్యతగా సహకరిస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ అంధుల కోసం ఆమె చేసిన కృషికి గుర్తుగా ఇదే ఆవరణలో విగ్రహా న్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆ బాధ్యత స్వర్ణాంధ్ర గుబ్బల రాం బాబు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, జియోన్ పాఠశాల అధ్యక్షుడు ఆనంద్ కుమార్ జైన్, ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం నాయకులు గన్నెయ్య, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పీతల ప్రసాద్‌బాబు,లయన్స్‌క్లబ్ అధ్యక్షులు గుబ్బల రాంబాబు, అంధుల సంక్షేమశాఖ జిల్లా అధికారి కేవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.


సంతాపసభలో మాట్లాడుతున్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల

రాజమహేంద్రవరం స్వాతంత్ర్య చరిత్రను పాఠ్యాంశంగా చేయాలి

బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి

గోదావరి సిటీ: రాజమహేంద్రవరంలో జరిగిన స్వాతంత్ర్య పోరాట చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా చేయాలని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. శనివారం స్వాతంత్ర్య పోరాట యోధుల పార్కును ఆయన సందర్శించారు. రాజమహేంద్రవరం బ్రాహ్మణ సమాఖ్య ఆయనకు స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ సెంట్రల్ జైలు ఉన్నందువల్ల స్వాతంత్ర్య పోరాటానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. ఈ చరిత్ర తరతరాలకు తెలియాలంటే పాఠ్యాంశాలుగా చేయాలన్నారు. ఈ విషయాన్ని శాసనసభలో ప్రస్తావిస్తానని తెలిపారు. ఈ నగరం నుంచే 12 మంది మహిళలు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం జైలు జీవితాలు అనుభవించడం దేశంలో మరెక్కడా లేదన్నారు. సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ స్వాతంత్ర్య సమరయోధుల పార్కు గురించి తెలియజేశారు. జిల్లా కోశాధికారి కలగ ప్రభాకరమ్ రాష్ట్ర బ్రాహ్మణ యువజన విభాగం ఉపాధ్యక్షుడు భమిడిపల్లి బాబు, రాజమహేంద్రవరం సమాఖ్య అధ్యక్షుడు భువనగిరి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి మంచిరాజు సాయిబాబా, నగర నాయకులు కోలగంటి రమేష్, వీరేశ్వరరావు, సుబ్బారావు, దంతుర్తి శాస్త్రి పాల్గొన్నారు. అనంతరం మార్కండేయ స్వామి దేవాలయాన్ని రఘుపతి సందర్శించారు.


టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసిన దృశ్యం

నీటి సరఫరా సిబ్బందికి వైద్యపరీక్షలు


వాటర్ వర్క్స్ సిబ్బందికి వైద్యపరీక్షలు చేస్తున్న దృశ్యం

రాజమహేంద్రవరం సిటీ: నగరపాలకసంస్థ ప్రధాన మంచినీటి విభాగం పరిధిలో పనిచేసే సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. స్థానిక ప్రధాన మంచినీటి విభాగంవద్ద సిబ్బందికి బీపీ, షుగరు, ఈసీజీ, ఆర్థోపెడిక్, కంటి వైద్యపరీక్షలను నిర్వహించారు. ప్లాంట్‌లో క్లోరినేషన్ వద్ద వివిధ విభాగాల్లో పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంఈ పాండురంగారావు, ఏఈలు అరుణ్‌కుమార్, శ్రీధర్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆంధ్రా పేపర్ మిల్ సంరక్షణ బృందం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ కటారి ఈ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి ప్రధాన మంచినీటి విభాగం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్‌రెడ్డి క్లోరినేషన్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన ఉండాలని సూచించారు. ఈ వైద్యపరీక్షలను జీఎస్ఎల్‌కు చెందిన 15మంది వైద్యబృందం నిర్వహించింది. పేపర్‌మిల్లు ఫైర్ ఆఫీసర్ నాగేంద్ర, సేఫ్టీ ఆఫీసర్ మొహరీ ప్రసాద్ పాల్గొన్నారు.

మట్టి వినాయకుడిని పూజించండి: గుడా చైర్మన్ గన్ని, ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల

రాజమహేంద్రవరం సిటీ: మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ గన్నికృష్ణ, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్వాతి ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణపతి మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమాలను ఆ సంస్థ నిర్వాహకులు కృష్ణారెడ్డిలతో కలిసి 42వ డివిజన్, 2వ డివిజన్ లో, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలను ప్రారంభించారు. పీపీ రెడ్డి, పి.సూర్యనారాయణరెడ్డి, కుమార్ రెడ్డి, సంస్థ డైరెక్టర్ కె.ఆనంద్‌రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ రాజు, టీడీపీ నాయకులు మళ్లా వెంకట్రాజు పాల్గొన్నారు.


మట్టి విగ్రహాలను అందజేస్తున్న గన్ని కృష్ణ

యువ నృత్యకారిణి కూచిపూడి అరంగేట్రం

గోదావరి సిటీ: శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థిని కొల్లి దీపిక ఆనం కళాకేంద్రంలో గంధం నాగ సుబ్రహ్మణ్యం కళావేదికలో శనివారం సాయంత్రం కూచిపూడి అరంగ్రేటం కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించి దీపిక కళాక్షేత్ర డైరెక్టర్ జీవీ నారాయణకు గురుపూజ నిర్వహించింది. తొలి అంశంగా కూచిపూడి సిద్ధాంతంలో గణపతి తాళం అంశాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. రెండో అంశంగా మండూక శబ్దం. అనంతరం మరకతమణి, తరంగం, పలుకు తేనెల తల్లి పవళించెను అంటూ అన్నమయ్య కీర్తన శంభో అంటూ శివ స్తుతి, ధనశ్రీ తిల్లానా, అమ్మవారి కీర్తనలతో హావ భావాలు అద్భుతంగా ప్రదర్శించింది. డైరెక్టర్ స్వర పరిచిన కొన్ని గీతాలను విద్యార్థులు ఆలపించి శ్రోతలను అలరించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ నృత్య కళాకారుడు సౌరబ్ చౌహాన్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.విజయదుర్గ, ప్రగతి స్కూల్ కరస్పాండెంట్ ఎస్.నాగరాజు, కొల్లి దీపికను అభినందించి జ్ఞాపికతో సత్కరించారు. మరో ముఖ్యఅతిథిగా టీడీపీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు విచ్చేసి కొల్లి దీపికకు ఆశీస్సులు అందించారు. డైరెక్టర్ జీవీ నారాయణ అతిథులందరికీ శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి అడ్డాల నాగేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


కూచిపూడి అరంగేట్రంలో కొల్లి దీపిక నృత్యం

సమాజానికి ఫొటో, వీడియోగ్రఫీ అవసరం: ఎస్పీ రాజకుమారి

రాజమహేంద్రవరం సిటీ: సమాజంలో ఫొటో, వీడియోగ్రఫీ చాలా అవసరమని రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి అన్నారు. చాంబరు ఆఫ్ కామర్స్‌లో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకకు ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన ఎస్పీ రాజకుమారి అనంతరం ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్‌మండేడాగూర్, వీడియోగ్రఫీ ఆవిష్కర్త జాన్‌లాగీబర్డ్‌ల చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం గౌతమీ నేత్రాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్యశిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. వైద్యశిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న పేదలకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.గిరి, అల్లుబాబి, గౌతమీనేత్రాలయం సీఈవో సూర్యప్రకాష్, ముఖ్యకార్యదర్శి రాజశేఖర్, కోశాధికారి రత్నం గోపి, ఉపాధ్యక్షుడు నరేంద్ర, సహాయ కార్యదర్శి అబ్బాస్, కృష్ణ, ప్రసాద్, సతీష్, గణేష్, రాజేష్, ఈశ్వర్, రాజా, రాహుల్, సుబ్బారావు, జగదీష్, రమేష్ పాల్గొన్నారు.


జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ

జియో సెల్ టవర్ నిర్మాణ పనులు అడ్డుకున్న కార్పొరేటర్


సెల్‌టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బైఠాయించిన కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి

రాజమహేంద్రవరం అర్బన్: స్థానిక 47వ డివిజన్‌లో జియో కంపెనీ సెల్ టవర్ ఏర్పాటును శనివారం స్థానికులు అడ్డుకున్నారు. స్థానిక కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి ఆధ్వర్యంలో స్థానికులు, మహిళలు పెద్దసంఖ్యలో సెల్‌టవర్ నిర్మిస్తున్న ప్రాంతానికి చేరుకుని పనులు అడ్డగించారు. దీంతో సమాచారం తెలుసుకున్న త్రీటౌన్ ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు పెద్దఎత్తున అక్కడకు చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీదేవి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మించడానికి అనుమతించమని స్పష్టంచేశారు. కార్పొరేషన్ స్థలాన్ని ఒక వ్యక్తి కబ్జా చేస్తే అందులో సెల్ టవర్ నిర్మించుకోడానికి నగర పాలక సంస్థ అధికారులు ఎలా అనుమతిచ్చారంటూ ప్రశ్నించారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తాననే కమిషనర్ దీనికి ఎలా అనుమతిచ్చారని, అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానికుల నిరసనల కారణంగా నిర్మాణ పనులకు ఆటంకం కలగడంతో జియో సెల్ కంపెనీ ప్రతినిధులు కార్పొరేటర్‌తోను, స్థానికులతోనూ వాగ్వివాదానికి దిగారు. దీన్ని స్థానికులు వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.

వృద్ధులకు చీరల పంపిణీ

దేవీచౌక్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం, రావ్‌అండ్‌రావ్ స్టూడియో 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లాలాచెరువు స్వర్ణాంధ్ర ఆశ్రమంలో వృద్ధులకు శనివారం చీరలు పంపిణీ చేశారు. దీనికి గుడా చైర్మన్ గన్నికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లుబాబీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో లైన్స్‌క్లబ్ అధ్యక్షుడు గుబ్బల రాంబాబు, రాజమహేంద్రవరం జోన్ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ కార్యదర్శి వానపల్లి బాబి, గోకవరం అధ్యక్షుడు తోలేటి ప్రసాద్, కార్యదర్శి పవన్, గౌరవాధ్యక్షుడు బాలు, నగర సంయుక్త కార్యదర్శి మురళి, సభ్యులు పిల్లి రాజేష్, వీరేష్, సన్నీ, ఇలియాసుద్దీన్, గరగ ప్రసాద్, హరికృష్ణ పాల్గొన్నారు.


చీరలు పంపిణీ చేస్తున్న దృశ్యం

ఆటోలకు నాలుగువైపులా రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరి: ట్రాఫిక్ డీఎస్పీ

రాజమహేంద్రవరం సిటీ: నగర పరిధిలో తిరుగుతున్న ప్యాసింజర్ ఆటోలన్నింటికీ రిజిస్ట్రేషన్ నెంబర్ నాలుగువైపులా కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని ట్రాఫిక్ డీఎస్పీ వైవీ రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నేరాల నియంత్రణలో భాగంగా ఎస్పీ రాజకుమారి ఆదేశాలమేరకు కొన్ని నిబంధనలను జారీ చేస్తున్నామని చెప్పారు. ఆటోకు నాలుగువైపులా వైట్‌కలర్‌పై బ్యాగ్రౌండ్ నీలి రంగు లెటర్స్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆటోల లోపల కుడి, ఎడమ వైపులు కూడా నెంబర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆటోలో ప్రయాణించే ప్యాసింజర్లు బ్యాగ్‌లు, వస్తువులు మర్చిపోయినా ఆటోనెంబర్ గుర్తుండేలా ఉపయోగపడుతుందని చెప్పారు.

అగ్నిప్రమాదంలో 1500 సర్వీసు రికార్డులు దగ్ధం?

రాజమహేంద్రవరం సిటీ: నగరపాలక సంస్థ పాత కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 1500 సర్వీసు రికార్డులు దగ్ధమైనట్లుగా తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో కార్పొరేషన్ ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించిన1500 సర్వీసు రికార్డులు కాలిపోయాయని కొందరు ఉద్యోగులు అనుకుంటున్నారు.ఎందుకంటే కార్పొరేషన్‌కు సంబంధించి ఉద్యోగులందరి సర్వీసు రికార్డులన్నీ అక్కడే ఉంటాయి. కమిషనర్ మాత్రం రికార్డులన్నీ భద్రంగానే ఉన్నాయని చెబుతుండడంతో వాటిని ముందుగానే కొత్త కార్యాలయానికి మార్చి ఉంటారనే వాదన వినిపిస్తోంది.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం గోదావరి రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతున్న ఒక వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2.45 గం టల సమయంలో గోదావరి రైల్వేస్టేషన్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా ఏపీ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిందని ఈ సంఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి 30ఏళ్ల వయసు ఉంటుందని, ఒంటిపై నీలం రంగు జీన్‌ప్యాంట్ ధరించి ఉన్నాడని, ఎడమ ఛాతీపై స్వాతి, వరలక్ష్మీ అని పచ్చబొట్టు ఉందని రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఎం.రామకృష్ణ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9848522163 నెంబరుకు సమాచారం అందించాలని కోరారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేశామన్నారు.

విద్యుత్ చౌర్యంపై కేసులు

దేవీచౌక్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌శాఖ, విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించి విద్యుత్ చౌర్యం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం,అమలాపురం డివిజన్లపరిధిలో 1586 సర్వీసులు తనిఖీ చేశారు. విద్యుత్‌చౌర్యం చేస్తున్న ఒకరిపైన, అక్రమ విద్యుత్ వినియోగిస్తున్న 11మందిపై కేసులు నమోదు చేసినట్లు ట్రాన్స్‌కో ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ వైఎస్ఎన్.ప్రసాద్ తెలిపారు.దాడుల్లో ఏపీటీఎస్ సర్కిల్ఇన్‌స్పెక్టర్, నలుగురు డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పార్టీలను రద్దు చేయాలి

పౌర నిఘా వేదిక కన్వీనర్ రాజగోపాల్

దేవీచౌక్(రాజమహేంద్రవరం): పార్టీ ఫిరాయింపుల నిరోధక నియమాలను పాటించకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు లోక్‌సత్తా ఉద్యమ సంస్థ పౌర నిఘా వేదిక వ్యవస్థాపక కన్వీనర్ ఎంవీ రాజగోపాల్ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ కాపీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల విషయంలో రాజ్యాంగంలో షెడ్యూల్ 10లోని నియమాలను ఉల్లంఘిస్తున్న టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల గుర్తింపులను రద్దు చేయాలన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అధికార పార్టీలోకి ఆకర్షిస్తున్నారని, అలా గోడదూకిన వారు రాజ్యాంగంలోని షెడ్యూల్ 10(2) ప్రకారం పదవి కోల్పోతారని చెప్పారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29(ఎ)5 ప్రకారం ఏదైనా సభ్యుల బృందం రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోవాలంటే తాము కచ్చితంగా భారత రాజ్యాంగానికి విధేయులమై ఉంటామని పార్టీ నిబంధనావళిలో స్పష్టం చేయాల్సి ఉంటుందన్నారు. నగరంలో అన్ని పార్టీలు, సేవా సంస్థలు, ప్రజలు పెద్దసంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు పంపించి రాజ్యాంగ పరిరక్షణ ప్రయత్నాలు చేయాలని కోరుతున్నామన్నారు. న్యాయ పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జెకాశేశ్వర రావు మాట్లాడుతూ ఏడాది క్రితమే ఫిరాయింపుదారులు, పార్టీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఏ న్యాయస్థానంలో అయినా సివిల్ కేసులను 12 వాయిదాలలో ముగించాలని, ఆ మేరకు గతేడాది జూన్ 15న 3/ఎస్ఓ/2016 గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. సమాజ మిత్ర అధ్యక్షుడు డి.గంగాధర్ మాట్లాడుతూ రాజ్యాంగ ఉల్లంఘన ఎప్పుడు ఏ దశలో జరిగినా నేరమేనని స్పష్టం చేశారు. బీఎస్ వర్మ, డి.జార్జి ప్రసాద్ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఎంవీ రాజగోపాల్

'దళిత బహుజన రాజ్యాధికారమే లక్ష్యం'



సమావేశంలో మాట్లాడుతున్న వడ్డమూరి కృష్ణ స్వరూప్

దేవీచౌక్: అన్ని అగ్రకులాల దోపిడీ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా దళిత బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని దళిత బహుజన పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడు వడ్డమూరి కృష్ణ స్వరూప్ అన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండుశాతం ఉన్న కులాల వారు 98శాతం ప్రజలను అణచివేస్తూ దోచుకుంటున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా దళితుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అధికార పక్షంతోపాటు ప్రతిపక్షాలు కూడా దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. గరగపర్రు విషయంలో బాధ్యతాయుతంగా మాట్లాడలేదన్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని కాపాడుతున్నారని, వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతోపాటు మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. వచ్చే నగరపాలక సంస్థ ఎన్నికల్లో దళిత బహుజన పార్టీ అభ్యర్థులను నిలబెడతామన్నారు. నగరంలో త్వరలో బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, సెప్టెంబర్ 1 నుంచి దళిత బహుజన రాజ్యాధికార చైతన్యరథయాత్రను ప్రారంభించి ఎన్నికల వరకూ కొనసాగించి దళితులను జాగృతం చేస్తామని తెలిపారు. ఏపీ ప్రధాన కార్యదర్శి దాసరి రామచంద్రరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అవిడి సునీత పాల్గొన్నారు.



అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న గన్నికృష్ణ

ఈ భవనాన్ని పురాతన కట్టడంగా తీర్చిదిద్దాలి

గుడా చైర్మన్ గన్నికృష్ణ

రాజమహేంద్రవరం సిటీ: 150ఏళ్ల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ పాత భవనాన్ని పురాతన కట్టడంగా పరిరక్షించాలని గుడా చైర్మన్ గన్నికృష్ణ అన్నారు. కార్పొరేషన్‌లో అగ్నిప్రమాదం జరిగిన మెయిన్ ఆఫీసును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గన్నికృష్ణ మాట్లాడుతూ అగ్నిప్రమాదం జరిగినపుడు వెంటనే అప్రమత్తమై ఫైలను సర్వీసు రిజిస్టర్‌లను వెంటనే తరలించిన సిబ్బందిని అభినందించారు. ఈ పురాతన భవనానికి మరమ్మతులు చేసి చారిత్రాత్మక కట్టడంగా చరిత్రలో నిలిచే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు.

నేటినుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ మెగా రోడ్‌షో మేళా

రాజమహేంద్రవరం అర్బన్: జిల్లావ్యాప్తంగా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఉచిత సిమ్ మెగా రోడ్డు షో మేళా ఈనెల 21 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సీహెచ్. శివభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని బీఎస్ఎన్ఎల్ సబ్‌డివిజనల్ కార్యాలయాల్లో, ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ ఉచిత సిమ్‌మేళా నిర్వహిస్తామని, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు కూడా ఇస్తామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..

పోలీసుల అదుపులో ఇద్దరు చైన్‌స్నేచర్లు?

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసుల అదుపులో ఇద్దరు చైన్‌స్నేచర్లు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. శుక్రవారం ఒక చైన్‌స్నేచర్‌ను విచారించిన పోలీసులు ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగా మరో చైన్‌స్నేచర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరూ రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఈ ఇద్దరు రూరల్ పరిధిలోని కవలగొయ్యి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

రైతు బజార్లలో కూరగాయల ధరలు


19-8-2017 రేట్లు రూ.(కిలో)

ఉల్లిపాయలు	21-00
టమాట	40-00
వంకాయలు (నలుపు, గులాబి)	28-00
తెల్ల వంకాయలు	30-00
దొమ్మేరు వంకాయలు	33-00
పచ్చిమిర్చి	16-00
బెండకాయలు	20-00
కాకరకాయలు	20-00
బీరకాయలు	14-00
క్యాబేజీ	18-00
క్యారెట్	28-00
దొండకాయలు	22-00
బంగాళాదుంపలు	12-00
గోరుచిక్కుడు	22-00
దోసకాయలు	12-00
ఆనబకాయ	13-00
పొట్లకాయి	12-00
అరటికాయలు	6-00
చిక్కుళ్లు	68-00
చేమదుంపలు	28-00
చిలకడదుంపలు	32-00
పెండలం	22 --00
కంద	20-00
ములక్కాడ	5-00
బీట్‌రూట్	28-00
కీర దోస	22-00
బీన్స్ కాయలు	54-00
బీన్స్ గింజలు	42-00
బొబ్బర్లు	26-00
అల్లం	48-00
మామిడికాయ	6-00
క్యాప్సికమ్	50-00
కొత్తిమీర కట్ట (హైబ్రిడ్)	12-00
ఆకుకూరలు (3 కట్టలు)	10-00

-రాజమహేంద్రవరం అర్బన్

మోకాలి శస్త్రచికిత్సకు వాయిదా పద్ధతిలో చెల్లించొచ్చు

ఆరోగ్య హెల్త్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చిన చక్రధర్ ఆసుపత్రి



పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

గోదావరి సిటీ: వ్యయంతో కూడుకున్న మోకాలి తుంటి మార్పిడి శస్త్రచికిత్సలకు ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టుకోలేని వారికి వాయిదాల పద్ధతిలో చెల్లించేలా అప్పు ఇచ్చే ఆరోగ్య హెల్త్ స్కీమ్‌ను రాజమహేంద్రవరంలోని చక్రధర్ ఆస్పత్రి అందుబాటులోకి తీసుకువచ్చింది. ముంబైకి చెందిన ఆరోగ్య హెల్త్ స్కీమ్ వారు శస్త్ర చికిత్స చేయించుకునే వారి కోసం వాయిదాల పద్ధతిలో చెల్లించేలా అప్పును ఇస్తున్నారని చక్రధర్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ మోటూరి విఠల్‌బాబు తెలిపారు. ఆస్పత్రిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శస్త్రచికిత్సకు అయ్యే మొత్తంలో 30శాతం ముందుగా చెల్లిస్తే మిగిలిన మొత్తంలో 30శాతం ముందుగా చెల్లిస్తే మిగిలిన మొత్తం ఏడాది కాలానికి వడ్డీ లేకుండాను, ఆపై తక్కువ వడ్డీతో తిరిగి వాయిదాల పద్ధతిలో చెల్లించేలా ఆరోగ్య హెల్త్ స్కీమ్ ద్వారా ఇస్తారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవలో మోకాలి, తుంటి మార్పిడి సేవలను మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆరోగ్య హెల్త్ స్కీమ్ వారికి చక్రధర్ ఆస్పత్రి తరుపున ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఆరోగ్య హెల్త్ స్కీమ్‌లో భాగంగా మోకాలి, తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఈనెల 30, 31వ తేదీల్లో ఉచితంగా పరీక్షలు చేస్తామని తెలిపారు. ఈ స్కీమ్‌కు సంబంధించిన పోస్టర్‌ను సమావేశంలో ఆవిష్కరించారు. సమావేశంలో పశు సంవర్థక శాఖ ఏడీ రామకోటేశ్వరరావు, చక్రధర్, డాక్టర్ కృష్ణ పాల్గొన్నారు.

• సినిమా గైడ్

అశోక	నేనే రాజు నేనే మంత్రి
స్వామి	జయజానకి నాయక
గీతా అప్సర	జయజానకి నాయక
కుమారి	ఫిదా
నాగదేవి	ప్రతిక్షణం
శ్రీ శివజ్యోతి	జయజానకి నాయక..
రంభ	ఆనందోబ్రహ్మ
ఊర్వశి	అనబెల్ క్రియేషన్
మేనక	నిన్ను కోరి
అనూశ్రీ(సాయికృష్ణ)	లై
సూర్యప్యాలెస్	నేనే రాజు నేనే మంత్రి
సూర్యమినీ	అనబెల్ క్రియేషన్
శ్యామల	నేనే రాజు నేనే మంత్రి
రాజా	ఆనందోబ్రహ్మ

ఆకట్టుకున్న బాలనాగమ్మ బుర్రకథ



అంతర్వేది: శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కళారాధనలో భాగంగా రావులపాలెం వాస్తవ్యులు వి.ప్రసాద్ బృందం బాలనాగమ్మ బుర్రకథను శనివారం ప్రదర్శించారు. పేద కళాకారులను ప్రోత్సహించడానికి దేవాదాయశాఖ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఆలయ ఎఫ్ఏసీ మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. అధికసంఖ్యలో భక్తులు బుర్రకథను ఎంతో ఆసక్తిగా తిలకించారు.



తాగునీరు వృధాగా పోతున్నా పట్టించుకోరా?

రాజోలు: శివకోడు శివారు సమీపంలో ఉన్న తాగునీటి పైపులైన్ వాల్వ్ నుంచి తాగునీరు వృధాగా పోతోంది. గుడిమెళ్లంక వాటర్ ప్రాజెక్టు నుంచి శివకోడుకు పైపులైన్ ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరా అవుతోంది. వాల్వ్ నుంచి తాగునీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు ధ్వజమెత్తుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే హర్షం

మలికిపురం: రాజోలు నియోజకవర్గంలోని గ్రామాలన్నింటినీ స్మార్ట్‌గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పలు గ్రామాల అభివృద్ధికి స్మార్ట్ గ్రామాలుగా ఎంపికచేయడంతో ఎంతో అభివృద్ధి సాధిస్తాయన్నారు. ఇప్పటికే మోరి, మోరిపోడు గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా తీర్చిదిద్ది అభివృద్ధితోపాటు సాంకేతికతను ఆయా గ్రామాల ప్రజలకు అందజేయడంతో ఆయా గ్రామాలు ప్రపంచానికే దగ్గరయ్యాయన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజోలు నియోజకవర్గం స్మార్ట్ నియోజకవర్గంగా అన్ని రంగాల్లోను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.



కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి కరుణకుమార్

కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛభారత్

రాజోలు: రాజోలు కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో మండల న్యాయసేవా కేంద్రం ఆధ్వర్యంలో పారాలీగల్ వలంటీర్లు శనివారం స్వచ్ఛభారత్ నిర్వహించారు. స్వచ్ఛభారత్‌లో సీనియర్ సివిల్ జడ్జి ఐ.కరుణకుమార్ పాల్గొని పారా లీగల్ వలంటీర్లతో కలిసి కోర్టు ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యుడు మైఖేల్, న్యాయవాదులు స్టాలిన్, వీవీ నాగేశ్వరరావు, చిర్రా వెంకటేశ్వరరావు, చేమకూర నాగేశ్వరరావు, విజయలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ఇలా ఉంటే వాహనాలు వెళ్లేదెలా?

అంతర్వేది: కేశవదాసుపాలెం కాల్వమొగ సెంటర్ నుంచి కొంగలతోట మీదుగా వేసిన సీసీరోడ్డుకు ఇరువైపులా బెర్మ్‌లు వేయకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా సీసీరోడ్డుకు వెనకా ముందూ వేసిన నాసిరకం ఎర్రకంకరతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారని కేశవదాసుపాలెం అంబేద్కర్ యువజన సంఘం తరపున ఉచ్చుల శరత్ మండిపడ్డారు. గ్రామంలో వేసిన రోడ్లకు బెర్మ్‌లు వేయకపోగా కనీసం నడవడానికి వీలులేకుండా ఎర్రమట్టి వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎర్రబూడిద చల్లిన కంకరతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వాపోయారు.



కేశవదాసుపాలెం కాల్వమొగ సెంటర్‌లో అధ్వానంగా మారిన రోడ్డు

పారా లీగల్ వలంటీర్లకు అవగాహన సదస్సు

రాజోలు: పారాలీగల్ వలంటీర్లు న్యాయసేవకరదీపికల వలే పనిచేయాలని సీనియర్ సివిల్ జడ్జి ఐ.కరుణకుమార్ అన్నారు. రాజోలు కోర్టుల సముదాయ ఆవరణలో ఎంపికైన పారాలీగల్ వలంటీర్లకు న్యాయ అవగాహన శిక్షణ తరగతులు శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థ కూడా ప్రజలతో కలసి పనిచేయాలనే ఉద్ధేశంతో గ్రామాల్లో లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి పి.రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమపథకాలు పేదలకు అందేలా పారాలీగల్ వలంటీర్లు కృషి చేయాలన్నారు. సీనియర్ న్యాయవాది పొన్నాడ హనుమంతరావు రాజ్యాంగం, మహిళా చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఆకుల భాస్కరరావు, మైలవరపు రవిరాం, తహసీల్దార్ జి.లక్ష్మీపతి, డి.భాస్కరరావు, శేషగిరిరావు, రాపాక నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.



సదస్సులో మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి కరుణకుమార్



కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బిజీబిజీ

మలికిపురం: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు 34 డివిజన్ కార్పొరేట్‌గా పోటీ చేస్తున్న కాటూన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ వైపే ప్రజలంతా ఉన్నారని ఆయన అన్నారు. ప్రచారంలో సెంట్రల్ డెల్టా ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, చింతా వీరభద్రేశ్వరరావు, అనుచూరి పురుషోత్తమ్, మంగెన నాని, మట్టా రాజబాబులు పాల్గొన్నట్టు తెలిపారు.



వికలాంగులకు పెన్షన్లు అందజేస్తున్న నాగేశ్వరరావు

శంకరగుప్తం వంతెనకు శంకుస్థాపన

మలికిపురం: శంకరగుప్తం డ్రెయిన్‌పై తూర్పుపాలెం, శంకరగుప్తం, చింతలమోరి వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్టు డ్రెయినేజీ డీఈ నాగేంద్రకుమార్ అన్నారు. శనివారం శంకరగుప్తంలో నిర్మించే శంకరగుప్తం వంతెన పనులకు సర్పంచ్ వీబీఎస్ గోపాలరావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు రాపాక అరుణకుమారి, ఎంపీటీసీ సభ్యులు ఆచంట నరసింహమూర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు అడబాల యుగంధర్, దేవస్థానం ఛైర్మన్ ఆచంట మాణిక్యం, పి.మల్లు తదితరులు పాల్గొన్నారు.



శంకరగుప్తం వంతెనకు శంకుస్థాపన చేస్తున్న సర్పంచ్ తదితరులు

వికలాంగులకు పెన్షన్లు

మలికిపురం: జీఎన్ఆర్ ట్రస్టు ద్వారా విశ్వేశ్వరాయపురంలో 50 మంది వికలాంగులకు రెండు నెలలకు చెందిన పెన్షన్లకు సంబంధించి రూ.30వేలను అందజేశారు. ఈసందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడం అదృష్టమన్నారు. ప్రతి ఒక్కరూ సేవలో ముందుండాలన్నారు. కార్యక్రమంలో కాంద్రేగుల మూర్తి, కడలి మధు, కోళ్ల వేణు, జి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

రుణాలను సద్వినియోగం చేసుకోండి

మలికిపురం: వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందుతున్న లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకుని ఆర్థికంగా ముందుకు రావాలని మోరి విజయాబ్యాంకు మేనేజర్ కె.శ్రీనివాస్ కోరారు. మోరి విజయాబ్యాంకులో ఇంటర్వ్యూకు వచ్చిన లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ కాపు, బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న పలువురిని ఇంటర్వ్యూ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు పీవీఎస్ఎస్ ప్రసాద్, గొల్లమండల ప్రసాద్, మూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఏఐఎస్ఎఫ్ కార్యవర్గం

మలికిపురం: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ముందంజలో ఉన్నాయని కోనసీమ ఎస్ఎఫ్ఐ నాయకులు తాడి మోహన్ అన్నారు. విద్యార్థులంతా ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలన్నారు. ఎస్ఎఫ్ఐ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మలికిపురం ఎంవీఎన్‌జేఎస్ అండ్ ఆర్‌వీఆర్ డిగ్రీ కళాశాల నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా చెల్లుబోయిన రామాంజనేయులు, ఉపాధ్యక్షులుగా తోట టోనీ, కార్యదర్శిగా గొల్లమందల సుబ్రహ్మణ్యం, సహాయ కార్యదర్శిగా బర్రె సోమేశ్వరరావు, కోశాధికారిగా ఆకుమర్తి ప్రసాద్‌లు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్‌చార్జి దేవ రాజేంద్రప్రసాద్, పాటి శివకుమార్, తాడి రవీంద్ర, రాపాక మహేష్, ఈద రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

● సినిమా గైడ్

మలికిపురం:

వెంకటనారాయణ	ఆనందో బ్రహ్మ
శంకర్	నేనే రాజు నేనే మంత్రి
పద్మజ	జయ జానకి నాయక
సత్యజ్యోతి	ఫిదా ప్రేమ

లక్కవరం:

వేణుగోపాల	జయ జానకీ నాయక

అంతర్వేది ఆలయానికి శ్రావణశోభ

అంతర్వేది: శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం శ్రావణశోభతో కళకళలాడుతోంది. ఉదయంనుంచి స్వామివారి ఆలయంలో జరిగే నిత్యకైంకర్యాలలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి నిత్యాభిషేకం, సుదర్శన హోమా ల్లో పాల్గొన్న భక్తులు ప్రత్యేక పూజలుచేసి అనంతరం క్షేత్ర ఉప ఆలయాలను సందర్శించారు.



21 నుంచి 'విందాం - నేర్చుకుందాం' రేడియో పాఠాలు

తొండంగి రూరల్: ఈనెల 21 నుంచి నవంబరు నెల 21 వరకూ విందాం నేర్చుకుందాం అనే రేడియో కార్యక్రమం ప్రసారం కానున్నట్లు ఎంఈవో షేక్ బాబ్జి తెలిపారు. 53 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం 11గంటల నుంచి 11.30 గంటల వరకూ ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ఈ రేడియో పాఠాలు ప్రసారం అవుతాయన్నారు. సోమవారం నుంచి శనివారం వరకూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆవిధంగా రేడియో ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను విద్యార్థులకు వినిపించి రికార్డుల్లో నమోదు చెయ్యాలన్నారు.

● మినీ ఇంటర్వ్యూ



నీటి తీరువా వసూలు వేగవంతం చేశాం

బీవీఎస్ సుభద్రాదేవి,
కేపీ మల్లవరం గ్రామ కార్యదర్శి

●గ్రామంలో నీటి తీరువా వసూలు ఎంత?
గ్రామంలో ఇంతవరకు రూ.2.93లక్షలు వసూలు చేయవలసి ఉండగా ఇంతవరకు రూ.లక్ష వసూలు చేశాం. మిగతాది త్వరగా వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాం.

●భూమి పాస్‌పుస్తకాల పరిస్థితి ఏమిటి?
గ్రామంలో పాస్‌పుస్తకాలు పెండింగ్‌లో లేవు ఎప్పటికప్పుడు అందిస్తున్నాం.

●భూమి సర్వే రికార్డు ఎలా ఉంది?
భూమికి సంబంధించి రికార్డు అంతా ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. ప్రస్తుతం రికార్డులు సక్రమంగా లేవు.

●విద్యార్థుల సర్టిఫికెట్స్ పెండింగ్‌లో ఉన్నాయా?
పెండింగ్‌లో ఏమి లేవు.

● కోటనందూరు

కాపులపై ముద్రగడకు కపట ప్రేమ

తొండంగి అర్బన్: పదవులున్నపుడు కాపులను ముద్రగడ పైవారుగా ఖాళీగా ఉన్నపుడు అయినవారుగా చూస్తూ కపట ప్రేమ కనబరచడం ఆనవాయితీగా మారిందని తొండంగి కాపు జేఏసీ నాయకులు మురాలశెట్టి సత్యనారాయణ విమర్శించారు. శనివారం తొండంగిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ, ఎమ్మెల్యేగా ఎన్ని సార్లు పనిచేసినా కనీసం కాపుల కోసం నోరుమెదపని విషయాన్ని అందరూ గమనిస్తున్నారన్నారు. ఇపుడు కూడా ఆయన మాట్లాడి ఉండే వారు కారనీ కేవలం జగన్ ఇచ్చిన ప్యాకేజీకి న్యాయం చేకూర్చాలన్న తాపత్రయం తప్ప కాపులకు న్యాయం చేసే ఉద్దేశ్యం ముద్రగడకు ఎపుడూ లేదని ఎద్దేవా చేశారు. నెల రోజులుగా ముద్రగడకు మద్దతిచ్చిన వైసీపీ కూడా కాపులనుంచి ఏమాత్రం ఆదరణ లేదని తేలడంతో పక్కకు తప్పుకుందన్నారు. ఇపుడు కేవలం ముద్రగడకు సంఘీభావం తెలపడానికి బంధువులే మిగిలారన్నారు. నిన్నటి వరకు బంధువుల వద్ద పనిచేసే పనివారు, స్నేహితులు సంఘీభావం తెలపగా ఇపుడు ఎవరూ లేకపోవడంతో బతిమలాడి మరీ సంఘీభావం చెప్పించుకునే దుస్థితి ముద్రగడకు సంప్రాప్తించినందుకు జాలిపడుతున్నామన్నారు. చీకట్ల చక్రరావు, కామిరెడ్డి సింహాద్రి, యన్నా మురళీ, పోసిన నందిబాబు, నరహరిశెట్టి సూర్యప్రకాశరావు, ఆదం బాబ్జి తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కాపు జేఏసీ నాయకుడు మురాలశెట్టి సత్యనారాయణ

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

ఎంపీటీసీ చింతల వెంకటరమణ



కోటనందూరు: పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు కృషి చేయాలని ఎంపీటీసీ చింతల వెంకటరమణ పిలుపునిచ్చారు. శనివారం కోటనందూరులో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చునన్నారు. దీని వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. ప్రభుత్వం పర్యావరణాన్ని కాపడేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్. మంగపతి, గొంప దారబాబు, సీసీ గంగాభవాని, లోవమ్మ, మరియ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు సేవా భావాలు అవసరం



రక్తదానం చేస్తున్న విజయ్‌ప్రకాష్

తుని: విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా సేవాభావాలను అలవర్చుకోవాలని శ్రీప్రకాష్ విద్యాసంస్థల సహాయ కార్యదర్శి సీహెచ్ విజయ్‌ప్రకాష్ పేర్కొన్నారు. శ్రీప్రకాష్ ఆవిర్భావ దినోత్సవం పురష్కరించుకుని శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావన జీవితం ఇతరులకు సహాయ పడడం కోసమేనన్నారు. సేవాభావాలను విద్యార్థిదశ నుంచే అలవర్చుకుని జీవితాంతం కొనసాగించాలన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పలు బ్లడ్ బ్యాంకులకు 2000యూనిట్లు రక్తాన్ని అందజేశారు. ఉపాధ్యాయ బృందం, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, రోటరాక్ట్ సభ్యులు ప్రతి ఏడాది రక్తదానం చేస్తున్నారని అందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. వైద్యాధికారులు డాక్టర్లు ఎ. అశోక్, వి.కరీముల్లాలు మాట్లాడుతూ విద్యార్థిదశ నుంచే సేవా భావాలను అలవర్చుకున్న శ్రీప్రకాష్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్పెసెస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెవీర్రాజు, వైస్ ప్రిన్సిపాల్ పెనుగొండ సుబ్బారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు పి.భాస్కరరావు, జి.తాతయ్య నాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు.

మినీజాబ్‌మేళాలో 34మందికి ఉద్యోగ అవకాశాలు



ఎంపికైన అభ్యర్థులతో వికాస ప్రతినిధులు

తునిరూరల్: నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో యనమల ఫౌండేషన్, వికాస ఆధ్వర్యంలో స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన మినీజాబ్ మేళాకు విశేషమైన స్పందన లభించింది. మినీజాబ్‌మేళాకు జిల్లా నలుమూలల నుంచి 150మంది అభ్యర్థులు పైబడి హాజరుకాగా అభ్యర్థులను పైఏటీఎం, ఐక్యాగ్లోబల్, వంటి సంస్థల ప్రతినిధులు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి 34మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు వికాస ప్రతినిధులు చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేసి అభ్యర్థులను అభినందించారు.

పరదేశమ్మ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం



అన్న సమారాధనలో పాల్గొన్న భక్తులు

తునిరూరల్: ఎస్.అన్నవరం శివారు కొత్తసూరవరం గ్రామంలో కొలువుదీరిన పరదేశమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చేశారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు అన్న ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించారు.

అగ్రిగోల్డ్ బాధితుల చైతన్య యాత్రను విజయవంతం చేయాలి

తుని: సీపీఐ ప్రధాన కార్యదర్శి అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్ర అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పల నాగేశ్వరరావు పిలుపు మేరకు చేపట్టిన చైతన్య యాత్రను విజయవంతం చేయాలని తుని బ్రాంచ్ కమిటీ అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ తెలిపారు. శనివారం స్థానిక పాండురంగస్వామి ఆలయంలో ఈనెల 22నుంచి తునిలో ప్రారంభమయ్యే ఈ చైతన్యయాత్ర గోడ పోస్టర్‌లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22వ తేదికి తుని ఈ యాత్ర చేరుతుందని ఇక్కడ నుంచి ప్రారంభమై అన్నవరం, కత్తిపూడి, పిఠాపురం, మీదుగా ఈబస్సు యాత్ర సాగుతుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు 120 రోజుల్లో న్యాయం చేస్తానని హామీ ఇచ్చాన ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అలాగే బాధితుల మరణాలు లెక్కచేయకపోవడంపై ఈ యాత్ర ద్వారా చైతన్య పర్చాలన్నదే ఉద్దేశ్యమన్నారు. అందుకు తుని, పాయకరావుపేటల నుంచి బాధితులంత విచ్చేసి ఈ యాత్రను జయప్రదం చేయాలన్నారు.

పది లక్షలతో వాటర్‌ప్లాంటు వితరణ



పీఎల్ పురంలో వాటర్‌ప్లాంట్ ప్రారంభిస్తున్న విజయ్ ప్రకాష్

తుని: స్థానిక శ్రీప్రకాష్ విద్యాసంస్థల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పీఎల్‌పురం గ్రామానికి ఆర్‌వో వాటర్‌ప్లాంటును అందించారు. శ్రీప్రకాష్ విద్యాసంస్థల సహాయ కార్యదర్శి సీహెచ్ విజయ్‌ప్రకాష్ శనివారం ఈప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ రోగాలకు కలుషితమైన నీరే కారణమన్నారు. అందుకు స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ వాటర్‌ప్లాంట్‌ను నిర్మించారన్నారు. దీన్ని గ్రామస్థులంతా సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో స్పెసెస్ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వీర్రాజు, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస మూర్తి, సర్పంచ్ మాకిరెడ్డి రాజునాయుడు, ఎంపీటీసీ మేడిశెట్టి లక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ పడాల సోమన్నదొర, మేడిశెట్టి కృష్ణ, చల్లపల్లి సత్యనారాయణ, మేడిశెట్టి కామేశ్వరరావు, రంగం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

భూసేకరణకు రంగం సిద్ధం



నోటీసులు సిద్ధం చేస్తున్న తహసీల్దార్ సూర్యనారాయణ

తునిరూరల్: మండలంలో వి.కొత్తూరు పంచాయతీ పరిధిలోని రాజుపేట సమీపంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అనువైన స్థలంగా 435ఎకరాల భూమిని అనువైందిగా సంబంధిత అధికారులు తేల్చడంతో భూసేకరణకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా భూములకు సంబంధించిన వి.కొత్తూరు, రాజుపేట, కొత్తసీతయ్యపేట రైతులైన 432మందికి నోటీసులు సిద్ధమయ్యాయి. దీనిపై అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా అందజేయవచ్చని తహసీల్దార్ సూర్యనారాయణ పేర్కొన్నారు.

● సినిమా గైడ్

తుని:

వీర్రాజు	ఫిదా
శ్రీనివాస	నక్షత్రం

పాయకరావుపేట:

గౌతమ్	దర్శకుడు
సాయిమహల్	గౌతమ్
సూర్యమహల్	నక్షత్రం
శ్రీ శ్రీలక్ష్మి	ఫిదా



సెప్టెంబరు నెలాఖరుకు ఓడీఎఫ్ మండలంగా తొండంగి

ఎంపీడీవో భమిడి శివమూర్తి



అధికారులతో సమీక్షిస్తున్న ఎంపీడీవో భమిడి శివమూర్తి

తొండంగి అర్బన్: సెప్టెంబరు నెలాఖరు నాటికల్లా తొండంగిని ఓడీఎఫ్ మండలంగా తీర్చిదిద్దాలని ఎంపీడీవో భమిడి శివమూర్తి సిబ్బందికి సూచించారు. శనివారం ఆయన తన కార్యాలయంలో ఉపాధిహామీ సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు మండలంలో 3900 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఇంకా 4500 మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందన్నారు. వాటి నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. దరఖాస్తులన్నీ ఆన్‌లైన్ చేసే ప్రక్రియను కూడా త్వరిత గతిన పూర్తి చేయడం పట్ల సిబ్బంది చొరవను అభినందించారు. అదే విధంగా మండలంలోని బోరుబావులు వాటి స్థితిగతులను పరిశీలించి, వినియోగంలో ఉన్న వాటికి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. పనికి రాని వాటిని తక్షణమే మూసివేసేందుకు సిబ్బంది సంయుక్తంగా పనిచేయాలన్నారు. ఇందుకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల సాయం తీసుకోవాలన్నారు. అనుమతి లేకుండా బోరుబావులు తవ్వినా చెట్లు నరికినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఉపాధి ఏపీవో బి.చిరంజీవిరావు యాదవ్, క్షేత్రస్థాయి సిబ్బంది తంగెళ్ళ శ్రీను, ఆదం బాబ్జి, దూలం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలి

ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రమీలారాణి



శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రమీలారాణి

తుని: ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు కృషి చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.ప్రమీలారాణి సూచించారు. స్థానిక కోర్టులో వాలంటీర్లకు శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జిల్లా కోర్టు నూతనంగా నియమించబడిన పారాలీగల్ వాలంటీర్లకు శిక్షణ అందించాలని జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ శిక్షణ అనంతరం చట్టాలపై ప్రజలకు వివరించాలన్నారు. ఏజేఎఫ్‌సీ మెజిస్ట్రేటు జి.గౌరీశంకర్‌రావు ప్రసంగించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాకినీడి బాబు, న్యాయవాదులు సీహెచ్‌వీ రమణ, కె.కృష్ణశేఖర్, సాకా సత్తిబాబు, ఐ.మధుబాబు, సత్యనారాయణ, సూర్యనారాయణరాజు, గణేష్, ప్రగడ చక్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

తుని: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలను స్థానిక కన్యకా పరమేశ్వరీ ఆలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఫొటోగ్రాఫర్ల సంఘం తుని జోన్ అధ్యక్షుడు బీవీవీ సత్యనారయణ(చిన్ని) ఆధ్వర్యంలో పలువురు ఫొటో గ్రాఫర్లు ఈ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఫొటోగ్రఫీ పితామహుడు డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ చేశారు. తదనంతరం స్థానిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ధారతేజ్, సత్తార్, శ్రీను, కుమార్, శ్రీరామ్, తుని, పాయకరావుపేట, కోటనందూరు, తొండంగి, నక్కపల్లి మండలాల ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.



డాగురే చిత్రపటానికి నివాళుర్పిస్తున్న ఫొటోగ్రాఫర్లు

మెట్టలో ముసురు: చిరుజల్లులతో ఇబ్బందులు



తుని: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా దాని ప్రభావంతో రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మెట్టలో శనివారం ఉదయం నుంచి ముసురుతో పాటుగా చిరుజల్లులతో వర్షం ఎడతెరిపిలేకుండా పడ్డంతో ప్రజలు బయటకు వెళ్ళేందుకు ఇబ్బందులు పడ్డారు. అలాగే పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. చిన్నారులను పాఠశాలలకు తీసుకెళ్ళేందుకు తల్లిదండ్రులకు కూడ పాట్లు తప్పలేదు. రోజంత మబ్బులతో చీకట్లు కమ్ముకుని చిరుజల్లులు కురవడంతో అత్యవసర పనులకు ప్రజలు వర్షానికి రక్షణ చర్యలు తీసుకుని రోడ్డుపైకి వచ్చారు. చిరు వ్యాపారులకు ముసురువల్ల ఇబ్బందులు తప్పలేదు.

రోడ్డు కోతతో రైతుల ఆందోళన



గొంపకొండవద్ద కోతకు గురైన రోడ్డు

కోటనందూరు: తుని, నర్సీపట్నం రహదారిపై గొంపకొండవద్ద రోడ్డు కోతకు గురి కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో వర్షాలు వచ్చాయంటే గొంపకొండ నుంచి పుంతల నుంచి ఉధృతంగా ప్రవహించి రోడ్డు కోతకు గురవుతోంది. అయితే దీనిపై రైతులు ఆర్‌అండ్‌బీ అధికారులకు తెలియజేసినా సరిగా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. కొండపై వచ్చే ఇసుక మట్టి రోడ్డుపై నుంచి పోయి పొలంలోకి పోయి మేటలు ఏర్పడ్డాయి. అలాగే రోడ్డుపై మట్టి పేరుకుపోయి తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈమట్టిని తొలగించాలని తరచూ ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు వాహనదారులు అనేకసార్లు ప్రమాదాలకు లోనై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వేంకటేశుని సన్నిధిలో వరలక్ష్మీ వ్రతాలు



వేంకటేశుని సన్నిధిలో వరలక్ష్మీ వ్రతాలు చేస్తున్న మహిళలు

తొండంగి అర్బన్: ఏవీ నగరంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వేంకటేశుని సన్నిధిలో సామూహి క వరలక్ష్మీవ్రతాల పూజా క్రతువును అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హజరై స్వామి, అమ్మవార్లకు పూజాదికాలు చేసి తీర్థ, ప్రసాదాలు స్వీకరించి తరించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు విస్తృత ఏర్పాట్లు గావించి పర్యవేక్షించారు. యనమల ఫౌండేషను ఆధ్వర్యంలో భక్తులకు పూజాసామగ్రిని అందజేశారు. సుమారు 200 మంది భక్తులు హాజరై వ్రతాలు ఆచరించారు. యనమల శివరామకృష్ణన్, రాజేష్, యనమల నాగేశ్వరరావు తదితరులు భక్తులకు పలు సౌకర్యాలు కల్పించి సేవలందించారు.

కల్యాణ వేంకటేశ్వరుని ఆలయంలో ..

తొండంగి రూరల్: ఏవీ నగరంలో కొలువైన కల్యాణ వేంకటేశ్వరుని ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.సామూహిక కుంకుమ పూజల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆలయ కమిటీ భక్తులకు రవికలు, గాజులు, ఇతర పూజా ద్రవ్యాలను ఉచితంగా అందించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ యనమల నాగేశ్వరరావు తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

నేడు విద్యుతX సరఫరా నిలిపివేత

తుని: కోటనందూరు, డి.పోలవరం సబ్‌స్టేషన్ల పరిధిలో మరమ్మతుల నిమిత్తం గ్రామాల్లో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుతX సరఫరా నిలిపేస్తామని విద్యుతX శాఖ ఏడీ కామేశ్వరశర్మ తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.


ఆంధ్రజ్యోతి
12
రాజమహేంద్రవరం రూరల్
ఆదివారం 20/8/2017
రాజమహేంద్రవరం రూరల్ । ధవళేశ్వరం । కడియం

ఎడతెరిపిలేని వర్షం

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరంలో శనివారం వర్షం ఎడతెరిపిలేకుండా కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని అన్నిప్రాంతాల్లోని ముసురుపట్టి వర్షం కురుస్తూనేఉంది. జల్లుజల్లుగా వర్షం కురవడంతో నగరంలోని వివిధ పనులపై బయట తిరిగేవారంతా తడుస్తూనే పనులు చక్కబెట్టుకున్నారు. ఒక మోస్తరుగానే వర్షం కురవడంవల్ల జనజీవనానికి ఇబ్బందిలేదు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, మిర్చర్ సెంటర్లకు ఈ చల్లదనమైన వాతావరణంతో వ్యాపారం జోరందుకుంది. పెద్దగా వర్షం లేకపోవడంతో లోతట్టుప్రాంతాల్లో కూడా ఎటువంటి మురుగునీటి పారుదలకు ఇబ్బంది ఏర్పడలేదు.

డ్రైనేజీలు నిర్మించారు.. అవుట్‌లెట్‌లు మరిచారు

రాజమహేంద్రవరంరూరల్: పాలకుల అనాలోచిత నిర్ణయాలతో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన డ్రైనేజీలకు మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీనీరు పల్లపు ప్రాంతంలో ఉన్న ఇళ్లల్లోకి కూడా చేరుతుంది. రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామ పంచాయతీ పరిధిలో రాజవోలు నుంచి కడియం వెళ్లే రహదారి ఆనుకొని గతంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన డ్రైనేజీ అవుట్‌లెట్‌ను ప్రైవేట్ స్థలంలో వదిలేశారు. దీంతో మురుగునీరు అంతా ఆ స్థలంలోకే వెళ్లేది. ఇటీవల డ్రైనేజీ స్థలాన్ని మరొక యజమాని కొనుగోలుచేసి అతని స్థలంలోకి మురుగునీరు రాకుండా పూడ్చివేశారు. దీంతో మురుగునీరు డ్రైనేజీ నిండి చుట్టుపక్కల ఇళ్లల్లోకి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు,


మురుగునీటితో నిండిపోయిన డ్రైనేజీ

పందులు డ్రైనేజీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయని దానివల్ల అంటురోగాల బారిన పడే ప్రమాదం ఉందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గత 3నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇదే విషయమై ఆర్‌అండ్‌బీ అధికారులు, ఎంపీడీవో, కమిషనర్ దృష్టికి తీసుకెళుతున్నామని జన్మభూమి కమిటీ సభ్యులు గాలి వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిపై కమిషనర్ విజయరామరాజు స్పందించి డ్రైనేజీ నీరు పోయే విధంగా కచ్చా డ్రెయిన్‌ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో కచ్చా డ్రెయిన్ తవ్వాలంటే సుమారు 5అడుగులు పైబడి డ్రెయిన్ తవ్వాలని ఇది సాధ్యమయ్యే పనికాదని స్థానికులు చెబుతున్నారు. ఆర్ అండ్ బీ అధికారులు ముఖ్యమంత్రి కార్యక్రమం అయ్యాక చూద్దామని చెబుతున్నారని సమస్య పరిష్కారంకోసం వినతిపత్రం ఇచ్చిన తరువాత మూడుసార్లు జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి వచ్చి వెళ్లారని, కానీ తమ సమస్య పరిష్కారం కావడంలేదని గ్రామస్థులు చెబుతున్నారు. గత 3నెలలుగా గ్రామాన్ని పట్టించుకున్న అధికారిలేరని బహిరంగంగానే చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో డ్రైనేజీల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

హుకుంపేటలో సీమంతం కార్యక్రమం


హుకుంపేటలో సీమంతం కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సుధాకర్

రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంరూరల్ మండలం హుకుంపేట డిబ్బాక్‌లోగల అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల వైద్యాధికారి డాక్టర్ కే.సుధాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం అంగన్‌వాడీ సెంటర్‌వద్ద రుబెల్లా వ్యాక్సిన్ సుధాకర్ సమక్షంలో వేశారు. ఈ కార్యక్రమంలో గోము విజయలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు బి.మహాలక్ష్మి, ఏ.మహేశ్వరి, ఆశావలంటీర్లు పి.వరలక్ష్మి, పి.దేవి, ఎంఎస్ ఎస్‌డీ భవానీ తదితరులు పాల్గొన్నారు.

'నంద్యాలలో టీడీపీ విజయం ఖాయం'


సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

కడియం: నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం ఖాయమని టీడీపీ నాయకులు తెలిపారు. కడియంలో శనివారం టీడీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు రూపొందించారన్నారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సీఎం చంద్రబాబు హయాంలో జరిగిన రాష్ట్ర అభి వృద్ధి చూసి నంద్యాల ఉప ఎన్నికలో ప్రజలు టీడీపీకే పట్టం కడతారని తెలిపారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం ఖాయమని వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ వెలుగుబంటి నాని, సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు గుత్తుల హరిప్రసాద్, పాలపర్తి ప్రకాష్‌కుమార్, ఎంపీటీసీ నాగిరెడ్డి వీరశివాజీ తదితరులు పాల్గొన్నారు.

రవాణా ఛార్జీలు అదనంగా వసూలు చేస్తే చర్యలు

● తహసీల్దారు కె.రాజ్యలక్ష్మి

కడియం: జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం వేమగిరి ఇసుకర్యాంపు నందు ఇసుక రవాణాకు సంబంధించి 10కిలోమీటర్లలోపు యూనిట్ ఇసుకకు రూ.500, రెండు యూనిట్ల ఇసుకకు రూ.700, అలాగే 10కిలోమీటర్లు దాటితే యూనిట్‌కు అదనంగా 40, రెండు యూనిట్ల వాహనంకు రూ.70 వసూలు చేయాలని అంతకంటే ఎక్కువ వసూలుచేస్తే వారి పై చర్యలు తప్పవని తహసీల్దారు కె.రాజ్యలక్ష్మి తెలిపారు. శనివారం సాయంత్రం తహసీల్దారు కార్యాలయంలో ఇసుక రవాణాచేసే లారీ యజమానులతో అధికారులు సమావేశం ఏర్పాటుచేశారు. లారీ యజమానులకు పలు విషయాలను తెలియజేశారు. ఈ సమావేశంలో తహసీల్దారు కె.రాజ్యలక్ష్మి, సీఐ ఎం.సురేష్, ఇన్‌చార్జి ఎంపీడీవో కె.సూర్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.


లారీ యజమానులతో అధికారుల సమావేశం

కార్పొరేషన్ రుణాల లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు

రాజమహేంద్రవరంరూరల్: బీసీ, ఎస్సీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్‌లకింద సబ్సిడీతో కూడిన రుణాలకోసం లబ్ధిదారులు ఎంపిక రెండోరోజు కొనసాగింది. శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఎస్సీ కేటగిరి కింద 76మంది, బీసీ కార్పొరేషన్‌కింద 76 మంది, కాపు కార్పొరేషన్ కింద 109మంది, మైనార్టీ కేటగిరిలో 15మందిఅభ్యర్థులు హాజరైనట్లు మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ సుబ్బారావు తెలిపారు. ఈ ఇంటర్వ్యూల్లో ఆంధ్రాబ్యాంక్ హార్లిక్స్ ఫ్యాక్టరీ శాఖ, ఆంధ్రాబ్యాంక్ మోరంపూడి బ్రాంచి, ఎస్‌బీఐ ధవళేశ్వరం బ్రాంచి, ఎస్‌బీఐ తొర్రేడు బ్రాంచి, కరూర్‌వైశ్యాబ్యాంక్ బొమ్మూరు శాఖ, జిల్లా కేంద్రసహకార బ్యాంక్ తొర్రేడు శాఖల నుంచి బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ అధికారులు హాజరయ్యారు. బ్యాంకుల్లో కూడా ఇంటర్వ్యూలు నిర్వహించారు.


మండల కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు

● సినిమా గైడ్

వీఎస్ మహల్	ఫిదా
శ్రీవిజయాటాకీస్	జయ జానకి నాయక
శ్రీవెంకటసూర్య	నేనే రాజు నేనే మంత్రి
మురళీకృష్ణ	నేనే రాజు నేనే మంత్రి

ఘనంగా అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం

రాజమహేంద్రవరం రూరల్: కాలగర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా నింపగలిగేది ఫోటోగ్రఫీ మాత్రమేనని వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నక్కా రాజబాబు అన్నారు. ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరులోగల లలితా స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నక్కా రాజబాబు మాట్లాడుతూ మానవ జీవితంతో ఫోటోగ్రఫీకి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ దూది గోవిందరాజును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బాలేపల్లి మురళీధర్, యనమల త్యాగరాజు, ఫిలాంత్రోఫిక్ సొసైటీ వ్యవస్థాపకుడు అద్దంకి రాజయోనా, సత్యకుమార్, కె.ప్రవీన్‌కుమార్, సుబ్రహ్మణ్యం, చిన్నా, విస్సు, వెంకటసాయి నాగు, జయసింధు, జయరామ్, వి.ప్రసాద్, రవికుమార్ పాల్గొన్నారు.

ధవళేశ్వరంలో ఫోటో గ్రాఫర్ల ర్యాలీ

ధవళేశ్వరం: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ధవళేశ్వరం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఫోటోగ్రాఫర్లు నిర్వహించిన కార్యక్రమంలో ధవళేశ్వరం సీఐ ఎం.కృపానందం ముఖ్యఅతిథిగా పాల్గొని ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం అసోషియేషన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు స్కూల్ విద్యార్థులతో కలిసి కాటన్ బ్యారేజ్‌నుంచి సాయిబాబా గుడి వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రకృతిని కాపాడుకుందాం, ప్రతిఒక్కరూ ఒక మొక్కనాటండి, పిల్లల ఆరోగ్యానికి సకాలంలో టీకాలు వేయించండి. అనే ప్లకార్డులను ప్రదర్శించారు. అసోషియేషన్ సెక్రటరీ విజ్జిన రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు రాష్ట్ర అసోషియేషన్ ఉపాధ్యక్షుడు కె.జగన్, యూనియన్ అధ్యక్షుడు ఎస్.రాము, ట్రెజరర్ మద్దుల కృష్ణ, ఉపాధ్యక్షుడు దూది శ్రీనివాస్, పి.రవికుమార్, కె.నాగేంద్ర, ఎ.వణికుమార్, డి.రవికుమార్, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.

రోగులకు పండ్లు పంపిణీ

కడియం: మండల పరిసర గ్రామాల ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక దేవీచౌక్ సెంటర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. శ్రీవెంకటేశ్వరరోజ్ గార్డెన్స్‌లో ఫోటోగ్రఫీ పితామహుడు 'లూయిస్‌జాక్సన్ మాంగ్ డాగురే' చిత్రపటాన్ని ఏర్పాటు చేసి లూయిస్ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫోటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు. ఫోటో, వీడియో గ్రాఫర్ సంఘం బలోపేతానికి, పలు సేవా కార్యక్రమాలు చేయడానికి సంఘానికి సంఘం అధ్యక్షుడు మార్ని లక్ష్మీనారాయణచౌదరి రూ.లక్షా 116లను అందజేశారు. ఈ విరాళాన్ని తమ తల్లిదండ్రులు పట్టాభిరామయ్య, సూర్యాకాంతం జ్ఞాపకార్థం అందజేసినట్లు లక్ష్మీనారాయణచౌదరి తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణచౌదరిని ఫోటో, వీడియో గ్రాఫర్లు ఘనంగా సత్కరించారు.


కడియం దేవీచౌక్ సెంటర్లో ర్యాలీ నిర్వహిస్తున్న ఫోటో గ్రాఫర్లు


కడియంలో యూనియన్‌కు విరాళాన్ని అందజేస్తున్న చౌదరి


ధవళేశ్వరంలో ర్యాలీని నిర్వహిస్తున్న ఫోటోగ్రాఫర్లు


రూరల్‌లో సీనియర్ ఫోటోగ్రాఫర్‌లను సత్కరిస్తున్న దృశ్యం

ఆంధ్రజ్యోతి
13
రాజమహేంద్రవరం రూరల్
ఆదివారం 20/8/ 2017
రాజమహేంద్రవరం రూరల్ । ధవళేశ్వరం । కడియం

పురుషోత్తపట్నం రెవెన్యూలో రామవరపు ఆవ

సీతానగరం: రామవరపు ఆవ ఇప్పటి వరకు దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పరిధిలోని నేలకోట గ్రామంగా పరిగణిస్తూ వస్తున్నారు. అయితే సర్వే రికార్డుల ప్రకారం రామవరపు ఆవలో పురుషోత్తపట్నం రెవెన్యూ కింద 130 ఎకరాలు ఉన్నట్లు సీతానగరం తహసీల్దార్ కనకం చంద్రశేఖరరావు తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 15 రోజులుగా జరుగుతున్న సర్వేలో 130ఎకరాలు పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలో ఉన్నట్లు తేటతెల్లమయిందని ఆయన పేర్కొన్నారు.

'శ్రీఉపాసన -సప్తశ్రీ'

ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం

గోదావరిసిటీ:రాజమహేంద్రవరం స్థానిక రామకృష్ణ మఠంలో శనివారం మధ్యాహ్నం 3గంటలకు తెలుగురథం సాహిత్య సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ శ్రీఉపాసన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో భారతభారతి డాక్టర్ శలాక రఘునాధ శర్మకు శ్రీఉపాసన-సప్తశ్రీ, విశిష్ట ప్రతిభా పురస్కారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగురథం సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు కొంపెల్ల శర్మ సభాధ్యక్షత వహించగా రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి కపాలీశానంద ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆదాయపు పన్ను శాఖాధికారి వోలేటి రామావతారం, పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం పూర్వ రిజస్ట్రార్ డాక్టర్ టి.గౌరీ శంకర్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శలాక రఘునాధశర్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి హిమాలయాలకన్నా ఉన్నతమైనదని, కల్పవృక్షం వంటిది, కామదేనువు వంటిది అని, అందరూ బాగుండాలని కోరుకునేది ఒక భారతీయ సంస్కృతి మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ డైరెక్టర్ యు.వెంకటేశ్వర్లు, ఏపీపీఎం ఉన్నతపాఠశాల కరస్పాండెంట్ యం.శ్రీనివాస్, శ్రీఉపాసన సంపాదకులు యోగేష్ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు.

'పార్టీని బలోపేతం చేయాలి'



సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నగర అధ్యక్షుడు బొమ్ములదత్తు

రాజమహేంద్రవరం అర్బన్: యువమోర్చా బీజేపీకి వెన్నుముక లాంటిదని ప్రతి యువమోర్చా కార్యకర్త ఉత్సాహంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నగర అధ్యక్ష కార్యదర్శులు బొమ్ములదత్తు, అడబాల రామకృష్ణారావులు పిలుపునిచ్చారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దగల బీజేపీ కార్యాలయంలో శనివారం భారతీయ జనతా యువమోర్చా అర్బన్ జిల్లా అధ్యక్షుడు బర్ల శివశంకర్ ఆధ్వర్యంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. దీనికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను, ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళాలని సూచించారు. ప్రతినెలా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతి కార్యకర్త క్రియాశీలక పాత్ర పోషించాలని బర్ల శివశంకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు దోనెపూడి రవి, వాకా సుబ్రహ్మణ్యం, సత్తి వినయ్‌రెడ్డి, పెరుమాళ్ళ పవన్, రౌతు సతీష్, సోర్నపూడి సాయికృష్ణ, మజ్జి శ్రవణ్‌కుమార్, తురకల శివ, కమిలేష్ జైన్, పవన్‌కుమార్, అక్షయ్‌జైన్ పాల్గొన్నారు.

వేంకటేశ్వరస్వామికి పూజలు

కోరుకొండ: స్థానిక ఆర్టీసీ బస్టేషన్ ఎదురుగా గల శ్రీభూసమేత వెంకటేశ్వరస్వామివారికి శనివారం ప్రత్యే క అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈసందర్భం గా ఆలయ ప్రధానార్చకులు ఫణికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో వైకానస ఆగమశాస్త్ర ప్రకారం స్వామివారి అభిషేకం శాస్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి సహస్ర తులసీదళ అర్చన, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరిగింది. ఆలయ ముఖ మండపంలో విష్ణుసహస్రనామం, లలితా సహస్రనామం, గోవిందనామం, పారాయణ నిర్వహించారు.

పథకాల అమలులో

భాగస్వాములను చేయడం లేదు


● హౌసింగ్ అధికారుల తీరుపై ఎంపీటీసీ సభ్యుల ఆగ్రహం ● గోకవరం మండల సర్వసభ్య సమావేశం



హైసింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎంపీటీసీ

గోకవరం: సంక్షేమ పథకాల అమలులో తమను భాగస్వాములు చేయకుండా హౌసింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండలంలోని పలు గ్రామాల ఎంపీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఈది రత్నజ్యోతి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. పలు శాఖల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీటీసీ మండిపడ్డారు. హౌసింగ్ లబ్ధిదారుల ఎంపిక కోసం ఇటీవల జరిగిన గ్రామ సభలకు తమకు ఎటువంటి ఆహ్వానం అందలేదని సభ్యులు దొడ్డి నాగేశ్వరరావు, శ్రీరామదాసురాజు, మొగలి వెంకటరమణ అధికారులను నిలదీసారు. తాము సూచించిన లబ్ధిదారుల పేర్లను తొలగించడమేకాకుండా, జన్మభూమి కమిటీ తీర్మానం లేకుండానే లబ్ధిదారులను అధికారులు ఎలా ఎంపిక చేసారని సభ్యుడు నాగేశ్వరరావు హౌసింగ్ ఏఈ తాతారావుపై మండిపడ్డారు. అధికార పార్టీకి సుమారు 20ఏళ్ళ నుంచి సేవలందిస్తున్నా తమ మాట ఎక్కడా చెల్లుబాటు కావడంలేదని, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన సమావేసంలో విమర్శించారు. దీంతో జడ్పీటీసీ పాలూరి బోస్ జోక్యం చేసుకొని అధికార పార్టీలో ఉండి ఇటువంటి విమర్శలు చేయడం సమంజసంగా లేదని వారించారు. అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ సక్రమంగా లేదని, మొక్కుబడిగా సెంటర్లు తెరిచి మధ్యాహ్నానానికి మూసేస్తున్నారని సభ్యులు శ్రీరామదాసురాజు, ముగలి వెంకటరమణ సమావేశం దృష్టికి తీసికొచ్చారు. గుడ్లు విషయంలో కూడా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. సిబ్బంది చేసే తప్పిదాలను నిలదీస్తుంటే ఇలాగైతే ఆత్మహత్య చేసుకుంటామని అదే సిబ్బందినుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని మల్లవరం పంచాయితీ కార్యదర్శి గోవిందు అధికారులకు వివరించారు. సమావేశాకి వైద్య, ఎక్సైజ్, అటవీశాఖ అధికారులు గైర్హాజరయ్యారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

వ్యక్తి అదృశ్యం



కోటేశ్వరరావు

బిక్కవోలు: బలభద్రపురం గ్రామానికి చెందిన అందే కోటేశ్వరరావు (30) ఈ నెల 9వ తేదీ నుంచి కనిపించడం అతని భార్య విమల శనివారం బిక్కవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఎస్‌ఐ ఎంఎస్‌ఎన్ రెడ్డి వివరాల ప్రకారం కోటేశ్వరరావు బిక్కవోలు వంతెన వద్ద నాలుగు నెలలుగా కిరాణా షాపు నడుపుతున్నాడని తెలిపారు. ఈనెల 9న బలభద్రపురం నుంచి తన కారులో బిక్కవోలు వచ్చి తిరిగి ఇంటికి రాలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొందన్నారు. బంధువులు, స్నేహితుల ఇంట వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో తమకు ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఎడతెరిపిలేని వర్షాలు

సీతానగరం: రెండు రోజులుగా మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీ సౌకర్యం లేక నీరు రోడ్లమీదనే ఉండిపోవడంతో రోడ్లు జలమయమవుతున్నాయి. పేరుకు సిమెంట్ రోడ్లే అయినా వర్షం వస్తే చెరువులుగా మారుతున్నాయి. కురుస్తున్న వర్షాలకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులకు అంతరాయం కలుగుతోంది. పైప్‌లైన్X వెల్డింగ్ పనులు చేయవలసి ఉండడంతో పని మందకొడిగా సాగుతోంది.

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

గోకవరం: గోకవరంలో ప్రపంచ ఫొటోగ్రఫీ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎస్ఐ తిరుమలరావు కెమేరా సృష్టికర్త డాగురె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు ఫొటోగ్రాఫర్లు మాట్లాడుతూ తమను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల మండలా ధ్యక్షుడు తోలేటి ప్రసాద్, గౌరవాధ్యక్షుడు బాలు, ఉపాధ్యక్షుడు కొండలరావు, సెక్రటరీ పవన్, జాయింట్ సెక్రటరీ శాంతిబాబు, తట్రెజరర్ సూరిబాబు, సతీష్, సీహెచ్.రాజు, ఎం.సతీష్, రామకృష్ణ, రాంబాబు, ప్రసాద్ పాల్గొన్నారు.

పెట్రోల్‌బంక్‌లో తనిఖీలు

గండేపల్లి: మండలంలోని బొర్రప్పాలెం వద్ద జాతీయరహదారి ప్రక్కన ఉన్న భారతX పెట్రోల్ బంక్‌లో శనివారం తూనిక, కొలతల శాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ సాయిరాం తనిఖీలు చేశారు. వాహనదారులకు పెట్రోల్ సక్రమంగా వేస్తున్నారో లేదో దగ్గరుండి పరిశీలించారు. అదేవి. దంగా బాటిల్‌లో పెట్రోల్ పోయించి మరీ తనిఖీలు చేశారు. ఐదు లీటర్లు అయితే సరిగ్గా వస్తుండగా లీటరు అయితే ఒకమాదిరిగా పెట్రోల్ పోస్తున్నారన్న విషయం గుర్తించారు. పెట్రోల్ మిషన్‌ను ఆపి టెక్నిషియన్ చేత మిషన్ మరమ్మతులు చేసిన తరువాత వినియోగించాలని బంక్ యాజమాన్యానికి తెలిపారు.

ఏపీవోకు ఘనంగా సత్కారం

గోకవరం: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఇటీవల ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న ఉపాధి ఏపీవో కృష్ణంరాజును శనివారం మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఘ నంగా సత్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఏపీవో చేసిన కృషిని పలువురు కొనియాడారు.

ఇంటర్వ్యూల తేదీల మార్పు

గోకవరం: బ్యాంకు రుణాలు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్వహించే ఇంటర్వ్యూ తేదీలను అనివార్య కారణాల వల్ల కొన్ని మార్పు చేసినట్లు ఎంపీడీవో కె.రత్నకుమారి శనివారం తెలిపారు. ఈనెల 21న గోకవరం డీసీసీబి బ్యాంకు పరిధిలోని అభ్యర్థులకు, మధ్యా హ్నం నుంచి, మల్లవరం కార్పొరేషన్ బ్యాంకు పరిధిలోని అభ్యర్థులకు, 23వ తేదీ మధ్యాహ్నం ఇండియన్ బ్యాంకు పరిధిలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు. రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఈ విషయాన్ని గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

అన్నదానానికి విరాళం

గోకవరం: మండలంలోని తంటికొండ వెంకన్న కొండపై జరిగే అన్నదానానికి పలువురు దాతలు చేయూతనందిస్తున్నారు. శనివారం అడ్డతీగలకు చెందిన పాతర వీరవెంకటసత్యనారాయణ అన్నదాన నిమిత్తం రూ.10,116వేలు అందజేసారు. విరాళాన్ని ఆలయ చైర్మన్ బదిరెడ్డి అచ్చన్నదొర, ఆలయ ఈవో బి.రామారావుకు శనివారం అందజేసారు. ఆలయ ధర్మకర్తలు పూలపల్లి కృష్ణమూర్తి, అర్చకులు లక్ష్మీనారాయణాచార్యులు పాల్గొన్నారు.

ఏజెన్సీ సీతాఫలాల విక్రయాల జోరు



జాతీయ రహదారిపై రాజానగరం సమీపంలోని రాశులుగా పోసి విక్రయిస్తున్న ఏజెన్సీ సీతాఫలాలు

రాజానగరం: సీతాఫలాలు పేరు ఎత్తితే చాలు ఇట్టే నోరూరుతుంది. అందులోనూ చాగల్నాడు సీతాఫలాల రుచి మరింత మధురంగా ఉంటుంది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు గడించిన చాగల్నాడు సీతాఫలం వృక్ష సం పద రోజురోజుకు విస్తరిస్తున్న రియల్‌ఎస్టేట్ వ్యాపారం మూలంగా అంతరించి పోతున్నాయి. మండలంలోని చాగల్నాడు ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారు లు ప్రతి ఏడాది సీజన్‌లో ముందుగా వచ్చే ఏజెన్సీ సీతాఫలాలను తీసుకొచ్చి జాతీయ రహదారి వెంబడి విక్రయాలు సాగిస్తున్నారు. దివాన్‌చెరువు నుంచి రాజా నగరం వరకు ఉన్న జాతీయరహదారి పొడవునా ఏజెన్సీ సీతాఫలాల రాశులు కొద్దీ దర్శనమిస్తుంటాయి. విశాఖ జిల్లాలోని మాడుగుల, యలమంచిలి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో పండే సీతాఫలాలను వ్యాపారులు కొనుగోలుచేసి ఈ ప్రాంతంలో విక్రయాలు సాగిస్తు న్నారు. చాగల్నాడు సీతాఫలం గడులు ఖాళీగా ఉండి కళ్లు పెద్దవిగా ఉంటాయి. కాయల పరిమాణంలోను, రంగులోను ప్రత్యేక ఆకర్షణను సంతరించుకుంటాయి. రుచిలో సిమ్లా యాపిల్‌ను మైమరపిస్తుంటాయి. ఏజెన్సీ సీతాఫలాలు మధురంగా ఉన్నప్పటికీ పరిమాణం తక్కు వగా ఉంటాయి. పండులో గుజ్జు కంటే గింజలు అధికంగా ఉంటాయి. చాగల్నాడు సీతాఫలాలు పూర్తిగా పక్వా నికి వచ్చి పండుగా మారిన వాటిని మాత్రమే రైతులు కోస్తారు.

ఇవి నిల్వచేసే అవకాశం అరుదనే చెప్పాలి. ఏజెన్సీ సీతాఫలాలు పక్వానికి రాకుండా పచ్చికాయలనే కోస్తారు. దీంతో ఇవి నాలుగు రోజుల వరకు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. కొంతకాలం వరకు ఏజన్సీ ప్రాంతానికే పరిమితమైన ఏజన్సీ సీతాఫలాల విక్రయాలు ప్రస్తుతం జిల్లాలోని పలుచోట్ల అధిక సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఏజన్సీలో కూడా కొంతమంది రైతులు సీతాఫలం సాగుపట్ల మక్కువ చూపడంతో కొంత మంది వ్యాపారులు చాగల్నాడు సీతాఫలాల పేరుతో కొనుగోలు దారులను బురిడీ కొట్టిస్తున్నారు.